Dwaraka

బుధవారం
24•1•2018
హైదరాబాద్
• వెల.5 రూ.

నమస్తే తెలంగాణ

మన రాష్ట్రం • మన పత్రిక

• సంపుటి 7 • సంచిక 227
• పేజీలు : 16 + (24/16) + 8 పేజీల నిపుణ ప్రత్యేక అనుబంధం

WWW. NTNEWS.COM
/NTDAILYONLINE

PUBLISHED FROM HYDERABAD | KARIMNAGAR | WARANGAL | KHAMMAM | NALGONDA | MAHABUBNAGAR | NIZAMABAD

స్వేచ్ఛాస్వర్గం సృష్టిద్దాం

సంపదతోపాటు సంతృప్తి కావాలంటే భారత్‌కు రండి



మంగళవారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక ప్లీనరీలో కీలకోపన్యాసం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ

- వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, స్వీయ వాణిజ్య రక్షణ ధోరణి.. ప్రపంచం ఎదుట ఉన్న ఈ మూడు సవాళ్లపై అంతా ఏకమవ్వాలి
- దేశాల ఐక్యతకు 'వసుధైక కుటుంబం' భావన నేటి అవసరం
- ప్రపంచ ఆర్థిక వేదిక ప్లీనరీలో ప్రధాని మోదీ
- పెట్టుబడులకు భారత్ ద్వారాలు తెరిచే ఉన్నాయని వ్యాఖ్య

దావోస్, జనవరి 23:

ప్రపంచం నేడు మూడు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ సవాళ్లకు వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. స్వీయ వాణిజ్య రక్షణ ధోరణి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం– నేడు ప్రపంచం ఎదుట ఉన్న మూడు అతిపెద్ద సవాళ్లని చెప్పారు. దేశాల మధ్య ఐక్యత సాధించడానికి భారతీయ వేదాంతమైన వసుధైక కుటుంబం భావన నేటి అవసరమన్నారు. దావోస్‌లో మంగళవారం ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ప్లీనరీ సమావేశంలో మోదీ కీలకోపన్యాసం చేశారు. 'విభజన, చీలికలు లేకుండా పరస్పర సహకారం మాత్రమే పరిఢవిల్లే స్వేచ్ఛా స్వర్గాన్ని సృష్టిద్దాం' అని పిలుపునిచ్చారు. 'సంపదతోపాటు సంతృప్తి, శ్రేయస్సుతోపాటు శాంతి, ఆరోగ్యంతోపాటు సంపూర్ణత కావాలంటే భారత్‌కు రండి' అని ఆహ్వానించారు. ప్రపంచ దేశాలు ఒకదానికొకటి అనుసంధానం కావాలని అందరూ చెప్తున్నారని, కానీ ప్రపంచీకరణను నీరుగారుస్తున్నారని

మిగతా 11వ పేజీలో



దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు

తెలంగాణ వ్యాపార సానుకూలతను ప్రపంచానికి పరిచయంచేస్తాం

- దావోస్‌లో మంత్రి కేటీఆర్
- డబ్ల్యూఈఎఫ్ ప్రారంభ ప్లీనరీకి హాజరు
- ఇండోరమా వెంచర్స్ చైర్మన్ లోహియాతో భేటీ
- టెక్స్‌టైల్ పార్క్‌లో పెట్టుబడులకు ఆహ్వానం
- పరిశీలిస్తామని అలోక్ లోహియా హామీ


హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను, రాష్ట్రంలోని వ్యాపార అనుకూల వాతావరణాన్ని వివరిస్తామని తెలిపారు. దావోస్‌లో మంగళవారం ప్రారంభమైన ఐదురోజుల ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. తొలిరోజు ప్లీనరీ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ, వివిధ దేశాల అధినేతలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా పలు కంపెనీల అధినేతలతో సమావేశం కానున్నట్టు కేటీఆర్

మిగతా 4వ పేజీలో

టీహబ్ స్టార్టప్‌కు డబ్ల్యూఈఎఫ్ అవార్డు

పీపుల్స్ చాయిస్ పురస్కారం పొందిన బన్యన్ నేషన్ 4



పద్మావత్‌పై నిషేధం లేదు

మా తీర్పును పాటించాల్సిందే సుప్రీంకోర్టు స్పష్టీకరణ 11

సాగునీటికి భారీ పద్దు

29 వేల కోట్లు కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదన.. కాళేశ్వరానికి 9వేల కోట్లు కేటాయించాలని వినతి

పాలమూరు-రంగారెడ్డికి రూ.4 వేల కోట్లు.. 2018-19 బడ్జెట్‌కు నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు

నీటిపారుదల శాఖ ప్రతిపాదనల్లో ముఖ్యమైనవి

ప్రాజెక్టు	ప్రతిపాదనలు (రూ.కోట్లలో)
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం	9000
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల	4000
దేవాదుల (1, 2, 3 దశలు)	2300
చిన్న నీటిపారుదల	2500
సీతారామ ఎత్తిపోతల	1500
ఎస్సెల్బీసీ	1000
ఎస్సారెస్పీ వరద కాల్వ	1000
డిండి ఎత్తిపోతల	700
తుపాకులగూడెం	600
ప్రాణహిత	500
కల్వకుర్తి ఎత్తిపోతల	360
నెట్టెంపాడు ఎత్తిపోతల	350
లోయర్ పెనుగంగ	350
భీమా, కోయిల్‌సాగర్	320
శ్రీపాద సాగర్	300
ఎస్సారెస్పీ రెండో దశ	300
సాగర్ ఆధునీకరణ	200
కుమ్రంభీం	100
తుమ్మిళ్ల ఎత్తిపోతల	100

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు అనుగుణంగా నీటిపారుదల శాఖ బడ్జెట్ కేటాయింపులకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏటా రూ.25వేల కోట్లను కేవలం నీటిపారుదలశాఖకు కేటాయిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ఇచ్చిన మాట మేరకు కేటాయింపులను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2018-19 సంవత్సరానికి సైతం భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ప్రాజెక్టు పనుల వేగాన్ని అనుసరించి రానున్న బడ్జెట్‌లో రూ.29,091.70 కోట్లను కేటాయించాల్సిందిగా నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో ఏకంగా 13 జిల్లాల పరిధిలో సుమారు 38 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు ప్రాణంపోసే కీలకమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూ.9 వేల కోట్లు కేటాయించాల్సిందిగా నీటిపారుదల శాఖ తన ప్రతిపాదనల్లో కోరింది. పాత పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.4వేల కోట్లు కావాలని ప్రతిపాదించింది. ఎప్పటిలాగే మిషన్ కాకతీయకు రూ.2500 కోట్ల ప్రతిపాదనలు పంపిన నీటిపారుదల శాఖ అధికారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని కేటాయింపులు, వ్యయం వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారు. ఆయా ప్రాజెక్టు అధికారుల నుంచి సేకరించిన ప్రతిపాదనలను క్రోడీకరించిన తర్వాత ఈఎన్సీ తుది నివేదికను ఆర్థికశాఖకు సమర్పించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రగతి పద్దు కింద రూ.27,747.25 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.1,344.45 కోట్లు మొత్తంగా 29,091.70 కోట్లు కేటాయించాల్సిందిగా నివేదికలో కోరారు. నీటిపారుదల ప్రాజెక్టులకోసం 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.25వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ప్రగతిపద్దు కింద రూ.23,594.40 కోట్లు కేటాయించారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి రూ.8,451.75 కోట్లను ఖర్చు చేసినట్లుగా నీటిపారుదల శాఖ తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టుల పనులు శరవేగంగా కొనసాగుతున్న దరిమిలా రానున్న మూడు నెలల్లోనే రూ.11,124.11 కోట్ల మేర



కాళేశ్వరం ప్రాజెక్టు పనుల దృశ్యం

మిగతా 4వ పేజీలో

ఒకటే పాస్‌బుక్.. యునిక్ నంబర్

పకడ్బందీగా పట్టాదార్ పాస్‌పుస్తకం

సత్వర ముద్రణకు త్వరలో టెండర్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

రైతుల జీవితకాలానికి ఉపయోగపడేలా 'భూయాజమాన్య హక్కు, పట్టాదార్ పాస్‌పుస్తకం' ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఇచ్చే యునిక్ నంబర్ రైతు జీవితకాలానికి ఉండేలా నిర్ణయించారు. ఈ పాస్‌పుస్తకంలోనే భూ క్రయవిక్రయాల ఎంట్రీలుంటాయి. ఎంట్రీలతో పాస్‌పుస్తకంలో పేజీలు నిండిపోతే అదే యునిక్ నంబర్‌తో మరో పాస్‌పుస్తకం ఇస్తారు. ఇలా బ్యాంకుల తరహాలోనే పాస్‌పుస్తకాల నిర్వహణ ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతా కంప్యూటర్ల ద్వారానే నిర్వహిస్తారు. పాస్‌పుస్తకంపై

మిగతా 13వ పేజీలో

6వేల కోట్లతో 20 లక్షల మంది దళితులకు లబ్ధి

మూడున్నరేండ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

- ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 14,375 కోట్లు
- భూ పంపిణీకి ప్రత్యేక చర్యలు
- గురుకులాలతో గుణాత్మకమైన విద్యాబోధన
- ఎస్సీ సంక్షేమ పథకాల అమలుపై పలువురి ప్రశంస
- అవగాహన కోసం తెలంగాణకు వస్తున్న ఇతర రాష్ట్రాల ప్రతినిధులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

రాష్ట్రంలో దళితులు ప్రగతిబాట పట్టారు. మూడున్నరేండ్ల క్రితం వరకూ తమకోసం ఓ ప్రభుత్వమంటూ ఉంటుందన్న విషయమే తెలియని దళిత సమాజం ఇవాళ తమకోసం పనిచేసే ప్రభుత్వం అండతో భరోసాగా అభివృద్ధి పథాన నడుస్తున్నది. దళిత కుటుంబాల్లోని వర్తమాన, భవిష్యత్ తరాలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిచిన అభివృద్ధి దారిలో లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నికల నినాదాలకే పరిమితమైన దళితుల పురోగతి ఇప్పుడు ఊహించని విధంగా పలు పథకాలతో సాగిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తూ.. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ప్రతినిధులు, బృందాలు తెలంగాణలో క్షేత్రస్థాయిలో పర్యటించి దళితుల అభివృద్ధి కోసం అమలవుతున్న పథకాల తీరును పరిశీలించి ఆశ్చర్యపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన మూడేండ్ల స్వల్పకాలంలోనే వివిధ పథకాల ద్వారా 20,55,179 మంది ఎస్సీలకు లబ్ధి చేకూరింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.5938.7 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి పేర రూ.14,375 కోట్లు కేటాయించారు. ఎస్సీల సంక్షేమం కోసం 43 ప్రభుత్వ శాఖల ద్వారా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. ఎస్సీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ

మిగతా 13వ పేజీలో

Dwaraka

టీ హబ్‌తో జట్టుకట్టిన ఫేస్‌బుక్

- ఇండియా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు నిర్ణయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఆవిష్కరణల కేంద్రం టీ హబ్‌తో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ జట్టుకట్టింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇండియా ఇన్నోవేషన్ హబ్‌ను టీ హబ్‌లో ఏర్పాటుచేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు టీ హబ్ సీఈవో జే కృష్ణన్, ఫేస్‌బుక్ ఇండియా, దక్షిణాసియా హెడ్ సత్యజిత్ సింగ్ టీ హబ్‌లో మంగళవారం ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. భవిష్యత్‌లో కీలకమైన టెక్నాలజీ అయిన అగ్‌మెంట్ రియాలిటీ, వర్చ్యువల్ రియాలిటీ అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు ఈ భాగస్వామ్యం ఉపయుక్తంగా ఉంటుందని ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు. హెల్త్‌టెక్, ఇండస్ట్రియల్ మాన్యుఫాక్చరింగ్, హార్డ్‌వేర్ రంగాల్లో పనిచేసే స్టార్టప్‌లకు ఊతంగా నిలుస్తుందని వివరించారు. ఇందుకోసం ప్రత్యేక నిధి కేటాయించామని చెప్పారు. టీ హబ్ సీఈవో జే కృష్ణన్ మాట్లాడుతూ ఐటీరంగంలోని నూతన టెక్నాలజీ అవకాశాలపై పనిచేస్తున్న స్టార్టప్‌లకు ఈ ఒప్పందం ఆర్థిక భరోసా ఇస్తుందని తెలిపారు.



గచ్చిబౌలిలోని టీ హబ్‌లో ఒప్పందపత్రాలు మార్చుకుంటున్న టీ హబ్ సీఈవో జే కృష్ణన్, ఫేస్‌బుక్ ఇండియా, దక్షిణాసియా హెడ్ సత్యజిత్‌సింగ్

ఫేస్‌బుక్ తన మొట్టమొదటి ఇన్నోవేషన్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.

టీహబ్ స్టార్టప్‌కు డబ్ల్యూఈఎఫ్ అవార్డు

- బన్యన్ నేషన్‌కు పీపుల్స్ చాయిస్ పురస్కారం
- మంత్రి కేటీఆర్ పిలుపుతో స్టార్టప్‌కు భారీ ఓటింగ్
- దావోస్‌లో అవార్డు అందుకొన్న ప్రతినిధులు

హైదరాబాద్,నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు ప్రారంభించిన టీహబ్ అంతర్జాతీయ యవనికపై సత్తా చాటింది. మంగళవారం దావోస్‌లో ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా టీహబ్ ద్వారా రూపొందిన బన్యన్ నేషన్ స్టార్టప్.. పీపుల్స్ చాయిస్ అవార్డును దక్కించుకొన్నది. ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం అంశంపై ఏర్పాటైన ఈ స్టార్టప్.. పీపుల్స్ చాయిస్ క్యాటగిరీలో చోటు దక్కించుకొన్న ఆరు సంస్థలను అధిగమించి అవార్డును కైవసం చేసుకొన్నది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2018 సందర్భంగా ప్రఖ్యాత డెల్ సంస్థ తను ప్రకటించే పీపుల్స్ చాయిస్ అవార్డు కోసం వివిధ స్టార్టప్‌లను అనేక దశల్లో వడపోసింది. తుది దశకు ఎంపికైన ఆరు సంస్థల్లో భారత్ నుంచి బన్యన్ నేషన్ ఒకటే ఎంపికైంది. ఆయా సంస్థల పనితీరు వివరిస్తూ.. విజేతను ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. బన్యన్ నేషన్‌కు మద్దతుగా ఓటేయాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్‌చేశారు. కాగా పలువురు నెటిజన్లు తమ ఓట్లు వేశారు. సంస్థ పనితీరును, ఆన్‌లైన్‌లో వచ్చిన ఓటింగ్‌ను పరిగణనలోకి తీసుకొని సర్క్యులర్స్ ఎకనామీ అవార్డ్స్ విభాగంలో భాగంగా 'డెల్ పీపుల్స్ చాయిస్' అవార్డు బన్యన్ నేషన్‌కు దక్కింది. అవార్డును సంస్థ వ్యవస్థాపకుడు మణి వాజ్‌పేయ్ అందుకొన్నారు. బన్యన్ నేషన్ ప్రతినిధులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇది బన్యన్ నేషన్ పనితీరు


బన్యన్ నేషన్ భారతదేశంలోని తొలి టెక్నాలజీ ఆధారిత ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కంపెనీ. ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్ పెడుతూ వాటిని అత్యుత్తమ విధానాలతో రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణానికి మేలు చేస్తుంది. పలు ప్రముఖ కంపెనీలకు రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ అందించి ఇటు రీసైక్లింగ్ ప్లాస్టిక్ కొరతను నివారిస్తున్నది. 'బెటర్ ప్లాస్టిక్' అనే సాంకేతిక విధానంతో ఈ సంస్థ అందించే సేవల ద్వారా శుద్ధిచేయని ప్లాస్టిక్ (వర్జిన్ ప్లాస్టిక్) కంటే మెరుగైన నాణ్యతను కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన డేటా ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం ద్వారా చిన్న, మధ్యతరహా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ బన్యన్ నేషన్ వేదికగా మెరుగైన రీతిలో జరుగుతున్నది.



'డెల్ పీపుల్స్ చాయిస్' అవార్డును అందుకుంటున్న బన్యన్ నేషన్ సంస్థ వ్యవస్థాపకుడు మణి వాజ్‌పేయ్

గులాబీ జాతరలు

- ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 27 వరకు టీఆర్ఎస్ వరుస కార్యక్రమాలు
- త్వరలో పార్టీ, శాసనసభాపక్ష సమావేశం
- నాయకులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్



హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏప్రిల్ 27న జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి టీఆర్ఎస్ సమాయత్తమవుతున్నది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 27వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ క్యాడర్‌ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ప్లీనరీ వెలుగులో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంచేస్తూ వరుస కార్యక్రమాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతున్నది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ముఖ్య నాయకులు ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు. సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న వివిధ కమిటీల నియామకాన్ని పూర్తిచేయనున్నారు. జిల్లాలకు నియమించాల్సిన సమన్వయకర్తల పేర్లను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో జిల్లా కమిటీలను, అధ్యక్షులను రద్దుచేసి సమన్వయ కమిటీలను వేయాలని పార్టీ నిబంధనల్లో మార్పుచేశారు. గత ప్లీనరిలో దీనికి ఆమోదం లభించింది. రాష్ట్రస్థాయి అనుబంధ సంఘాలకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులన్నింటినీ ఫిబ్రవరి నెలాఖరులోగా భర్తీచేయాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే పేర్లను సేకరించి సిద్ధంగా ఉంచారని సమాచారం. వాటన్నింటికీ అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. నామినేటెడ్ పోస్టులను భర్తీచేస్తే క్యాడర్ ఇక పార్టీ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తుందని భావిస్తున్నారు.

నియోజకవర్గాలవారీగా సర్వే!

పార్టీ, ప్రభుత్వం, ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల వారీగా సర్వే చేపట్టినట్టు చెప్తున్నారు. సర్వే నివేదిక అతి త్వరలోనే వస్తుందని సమాచారం. నివేదిక అందగానే టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేస్తారని తెలిసింది. సమావేశంలో ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని సమాచారం. పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాలను ప్రకటించే అవకాశముంది. ఏటా మాదిరిగానే ఏప్రిల్ 27న ప్లీనరీని హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీనికిముందు జిల్లాస్థాయిలో మహాసభలను పూర్తిచేయనున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి కార్యాచరణ

పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో క్యాడర్ చురుకుగా పాల్గొని విజయవంతం చేసేలా కార్యాచరణను రూపొందించనున్నారు. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా పాస్‌పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ వ్యవస్థ, తహసీల్దార్లకే రిజిస్ట్రేషన్ బాధ్యతలు తదితరాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో జరిగే పాస్ పుస్తకాల పంపిణీలో నాయకులందరూ పాల్గొనేలా చూడాలని కేసీఆర్ ఇప్పటికే సూచించారు. రైతు సమన్వయ సమితి సభ్యులతో ప్రాంతీయస్థాయిలో సమావేశాలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. రైతు సమన్వయ సమితి లక్ష్యాలు, విధులను వివరించనున్నారు. ప్రాంతీయ సమావేశాల అనంతరం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు.



మంగళవారం శాసనమండలిలో నేపాల్ ప్రతినిధుల బృందంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్ బీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ తదితరులు



హైదరాబాద్ గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను పరిశీలిస్తున్న పంజాబ్ రాష్ట్ర అధికారుల బృందం

ప్రభుత్వ పాఠశాలల పనితీరు అద్భుతం

ప్రశంసించిన నేపాల్ ప్రతినిధి బృందం • మండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ పాతూరితో భేటీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని నేపాల్ బృందం ప్రశంసించింది. నేపాల్ దేశానికి చెందిన ఏడుగురు సభ్యులతో కూడిన బృందం ఈ నెల 21 నుంచి 25 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నది. బృందం సభ్యులు మంగళవారం శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్, మండలిలోప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డితో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తమ అనుభవాలను, పరిశీలించిన విషయాలను వెల్లడించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో త్వరితగతిన అభివృద్ధి ఫలాలు దక్కాలన్న తపన ప్రజల్లో ఉండటాన్ని గమనించామని వారు తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు రూపుమాపడానికి ఇక్కడి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు త్వరగా నెరవేరాలని ఆస్మాన్ నేపాల్ స్వచ్ఛంద సంస్థ బృందం నాయకురాలు రాధా కోయిరాలా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవల్‌కిశోర్‌యాదవ్ ఆకాంక్షించారు. ఇక్కడ తాము గమనించిన విషయాలను నేపాల్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అక్కడ కూడా తెలంగాణ తరహాలో విద్యావ్యవస్థ పటిష్ఠతకు కార్యక్రమాలు అమలు చేయాలని కోరుతామన్నారు. మండలి చైర్మన్ కే స్వామిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బాల్యవివాహలను పూర్తిగా తగ్గిస్తామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు. శాసనమండలి జరుగుతున్న తీరును, వివిధ అంశాలపై సభలో జరుగుతున్న చర్చలను వారికి వివరించారు. ఈ భేటీలో విప్ బీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ ఉన్నారు. మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ నేపాల్ ప్రతినిధి బృందం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లను పరిశీలించిందని చెప్పారు. నేపాల్ -తెలంగాణల మధ్య విద్యతో సహా అన్నిరంగాల్లో సహాయ సహకారాలు పెరుగాల్సిన అవసరం ఉందన్నారు. నేపాల్ ప్రతినిధి బృందంలో కమ్లాబిస్తా, దిలీప్‌కుమార్‌యాదవ్, శ్వేతశ్రేష్ఠ, సునీల్‌కుమార్‌యాదవ్, దీపక్‌దల్వాల్ ఉన్నారు. పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన రిపూ దమన్‌సింగ్ అధికారుల బృందం సైతం గురుకులాలను పరిశీలించి ప్రశంసలు కురిపించింది.



దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్‌తో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు

తెలంగాణను ప్రపంచానికి పరిచయంచేస్తాం

మూడో పేజీ తరువాయి...

తెలిపారు. ప్లీనరీ అనంతరం థాయ్‌లాండ్ దేశానికి చెందిన బహుళజాతి సంస్థ ఇండోరమా వెంచర్స్ చైర్మన్ అలోక్ లోహియాతో మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. బ్యాంకాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ టెక్స్‌టైల్ అనుబంధ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రంలో, ప్రత్యేకించి వరంగల్‌లో నెలకొల్పనున్న మెగా టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమకు ఉన్న అవకాశాలను అలోక్ లోహియాకు మంత్రి వివరించారు. ఫ్యాబ్రిక్ టు ఫైబర్ పద్ధతిన ఏర్పాటుచేస్తున్న ఈ పార్కు దేశంలోనే అతిపెద్దదని తెలియజేశారు. ఇందులో ఇప్పటికే కొరియాకు చెందిన యంగ్‌వన్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిందని, ఇండోరమా సంస్థ సైతం పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. దీనిపై లోహియా స్పందిస్తూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. మంత్రి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఉన్నారు. సదస్సుకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, పారిశ్రామికవేత్తలు గల్లా జయదేవ్, ముకేశ్ అంబానీలను కేటీఆర్ కలిశారు.

పలు కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రసంగం

ఆర్థిక ఫోరం సమావేశాల్లో భాగంగా పలు సెషన్స్‌లో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. 25న జరిగే లివరేజింగ్ డిజిటల్ టు డెలివర్ వాల్యూ టు సొసైటీ అంశంపై కేటీఆర్ మాట్లాడుతారు. అదే రోజు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ప్రభు పాల్గొననున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో ప్రమోటింగ్ డిజైన్ ఇన్ ఇండియా అనే అంశంపైన ప్రసంగిస్తారు. ఈ నెల 26వ తేదీ వరకు జరిగే సదస్సులో భాగంగా పలు ప్రముఖ కంపెనీల నిర్వాహకులతో కేటీఆర్ సమావేశం కానున్నారు.

మార్చి 24న ఓటర్ల తుదిజాబితా

రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో అనూప్‌సింగ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మార్చి 24న రాష్ట్ర ఓటర్ల తుదిజాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో అనూప్‌సింగ్ తెలిపారు. 2018 ఓటర్ల జాబితా విడుదలపై మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా అనుమతి రాలేదన్నారు. రాష్ట్రంలోని 83 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదలచేశారు. తేదీ 1.1.2018 వరకు 18 ఏండ్లు నిండిన వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 23న డ్రాఫ్ట్ రోల్ ప్రకటన, ఈనెల 23 నుంచి ఫిబ్రవరి 14 వరకు అభ్యంతరాలు, సవరణలు, ఫిబ్రవరి 4 నుంచి 11వరకు ప్రత్యేక అవగాహన శిబిరాలు, మార్చి 5న అభ్యంతరాల అనంతరం జాబితా, మార్చి 15న ఓటర్ల డాటా అప్‌డేట్, మార్చి 22న తుదిజాబితా ప్రింటింగ్, మార్చి 24న ఓటర్ల తుదిజాబితా ప్రకటిస్తారు.

సాగునీటికి భారీ పద్దు

మూడో పేజీ తరువాయి...

బిల్లుల చెల్లింపు ఉంటుందని నివేదికలో అంచనా వేశారు. కేవలం కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించే రానున్న మార్చి 31 నాటికి సుమారు మూడువేల కోట్ల రూపాయలకుపైగా వ్యయం ఉంటుందని అంచనావేశారు. ఈ నేపథ్యంలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరణ బడ్జెట్ అంచనాను రూ.19,933.99 కోట్లుగా పొందుపరిచారు. ఇందులో ప్రగతి పద్దు రూ.18,977.39 కోట్లుగా ఉంది.



ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు

- ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
- పోలీస్‌శాఖ ప్రతిష్ఠ దెబ్బతీస్తే కఠినచర్యలు: హోంమంత్రి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీబీ ఏఎస్పీ డీ సునీతారెడ్డి, కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డిపై పోలీసు శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆదివారం అర్ధరాత్రి కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి ఇంటి నుంచి కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డి బయటికి వస్తుండగా ఏఎస్పీ భర్త పట్టుకున్న విషయం తెలిసిందే. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఏఎస్పీ సునీతారెడ్డి తనచర్యలతో ప్రజల దృష్టిలో పోలీస్‌శాఖ గౌరవానికి భంగం కల్గించారంటూ.. క్రమశిక్షణ చర్యల కింద ఆమెను సస్పెండ్ చేస్తూ హోంశాఖ ఇంచార్జి ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. విచారణ పూర్తయ్యేవరకు అనుమతి లేకుండా సునీతారెడ్డి హైదరాబాద్‌లోని హెడ్‌క్వార్టర్స్ విడిచివెళ్లొద్దని పేర్కొన్నారు.

కల్వకుర్తి సీఐని సస్పెండ్ చేసిన వెస్ట్‌జోన్ ఐజీ

కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఆదివారం రాత్రి మాదాపూర్ ఏసీపీకి, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి భర్త ఫిర్యాదు చేశారు. మల్లికార్జున్‌రెడ్డిపై 447, 497, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఇద్దరిని ఉన్నతాధికారులు విచారిస్తున్నట్టు సమాచారం.

నాయిని హెచ్చరిక

పోలీస్‌శాఖలో పనిచేస్తూ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. ఏసీబీ ఏఎస్పీ, కల్వకుర్తి సీఐ వ్యవహారం శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నందున సస్పెండ్ చేశామని చెప్పారు.

ముహూర్తం



సూర్యోదయం: 6.53 గంటలకు



సూర్యాస్తమయం: 6.03 గంటలకు

హేవళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర రుతువు, మాఘమాసం, శుక్లపక్షం సప్తమి సాయంత్రం 4.19 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: రేవతి ఉదయం 8.35 వరకు తదుపరి అశ్విని, అమృతఘడియలు: ఉదయం 6.08 నుంచి 7.44 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 12.28 నుంచి 1.52 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.06 నుంచి 12.51 వరకు, వర్జ్యం: లేదు.

లోకం పోకడ



రచయిత, చరిత్రకారుడు మచ్చ ప్రభాకర్ మృతి



హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రముఖ రచయిత, తెలంగాణ కవి మచ్చ ప్రభాకర్ మంగళవారం ఉదయం ముంబైలో మరణించారు. ప్రభాకర్ సిరిసిల్ల నుంచి నాలుగు దశాబ్దాల క్రితం ముంబైకి వలసపోయారు. అక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. కవిగా, రచయితగా, అనువాదకుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ముంబైలో తెలంగాణ ధూంధాం కార్యక్రమాలను నిర్వహించారు. ఇటీవలే ఆయన సతీమణి మృతిచెందారు. బుధవారం ఆయన అంత్యక్రియలు స్వస్థలమైన సిరిసిల్లలో జరుగుతాయి. ముంబైలో తెలంగాణ ఉద్యమవాణిని వినిపించిన కవి, రచయిత ప్రభాకర్ మృతి తీరనిలోటని బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ చెప్పారు.

అర్ధరాత్రి ఆడంబర నిఖాలకు చెక్

- రాత్రి 9 తర్వాత నిఖా జరిగితే నిఖానామాలు నిలిపివేత
- ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు!
- వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం అధ్యక్షతన మతపెద్దలు, పోలీసు అధికారుల భేటీ
- ప్రభుత్వానికి తీర్మానాలు
- సర్కార్ నుంచి మార్గదర్శకాల కోసం వక్ఫ్‌బోర్డు ప్రయత్నాలు



హైదరాబాద్‌లోని తన చాంబర్‌లో ఖాజీలు, మతపెద్దలు, ఉలేమాలు, పోలీసు అధికారులు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులతో మాట్లాడుతున్న రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఫంక్షన్‌హాళ్లలో ఆడంబరంగా జరిపే నిఖాలకు స్వస్తి పలుకాలని వక్ఫ్ బోర్డు నిర్వహించిన మతపెద్దల సమావేశం తీర్మానించింది. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం మంగళవారం తన చాంబర్‌లో నిర్వహించిన సమావేశానికి ఖాజీలు, మతపెద్దలు, ఉలేమాలతోపాటు పోలీసు అధికారులు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు హాజరయ్యారు. ముస్లిం సమాజంపై చెడు ప్రభావం చూపిస్తున్న అర్ధరాత్రి షాదీలు, దావత్‌లు, గానాబజానాలను నిలిపివేయాలని సమావేశంలో తీర్మానించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపి, కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసేలా చర్చించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రాత్రి 9 గంటల తర్వాత ఫంక్షన్ హాళ్లలో ఖాజీలు వివాహాలు నిర్వహించినట్టు తెలిస్తే ఆ పెండ్లి నిఖానామాలు వక్ఫ్‌బోర్డు నిలిపివేస్తుందని సలీమ్ పేర్కొన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు లైట్లు ఆర్పి తాళం వేసేలా ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు షరతు విధించాలని సూచించారు. ముస్లిం ఉలేమాలు, మతపెద్దల ద్వారా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభివృద్ధిని కోరుకుంటున్నారని, ముస్లింల సంక్షేమానికి ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. వరకట్న నిషేధం, పెండ్లి ఊరేగింపుల్లో తుపాకుల వాడకం ఇలా పలు అంశాలపై ప్రభుత్వానికి తీర్మానాలు పంపించనున్నట్టు సలీం చెప్పారు. వక్ఫ్‌బోర్డు సీఇవో మన్నాన్, ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మౌలానా ఖుబూల్‌పాషా షుత్తారి, మౌలానా హసన్ ఫారుఖీ, హమీద్ మహ్మద్‌ఖాన్, సాదత్‌పీర్ బొగ్దాదీ, వాహజుద్దీన్, మౌలానా జాఫర్‌పాషా, హెడ్ ఖాజీలు మీర్ ఖాదర్‌అలీ (షరియత్ పనా బల్దా, ఓల్డ్‌సిటీ), మహ్మద్ హబీబుర్ రహ్మాన్ (గోల్కొండ), నగర పోలీసు కమిషనర్ శ్రీనివాసరావు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

హజ్ కమిటీలో షమీమ్ ఆగా, అఖిల్ హష్మీ

సత్తార్ గుల్షనీ తొలిగింపు.. ఉత్తర్వుల జారీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర హజ్‌కమిటీ పాలకవర్గంలో నుంచి ఒక సభ్యుడిని తొలిగించి, తాజాగా ఇద్దరు కొత్తసభ్యులకు చోటు కల్పించారు. మొత్తం 16 మంది సభ్యులతో రెండురోజుల క్రితమే హజ్ కమిటీకి ప్రభుత్వం హజ్‌కమిటీ చట్టం-2002 ప్రకారం పాలకవర్గాన్ని ప్రకటించింది. కాగా పాలకవర్గంలో సబ్‌క్లాస్-4 క్యాటగిరీలో సభ్యుడిగా నియమితుడైన హైదరాబాద్ బోరబండకు చెందిన సత్తార్ గుల్షనీ వ్యక్తిగత కారణాల వల్ల హజ్ కమిటీ సభ్యుడి బాధ్యతలు నిర్వహించలేనని స్పష్టం చేయడంతో పాలకవర్గం నుంచి అతడిని తొలిగించారు. ఇదే క్యాటగిరీలో ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ విభాగం మాజీ శాఖాధిపతి డాక్టర్ అఖిల్ హష్మీని సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. అలాగే సబ్ క్లాస్-3 క్యాటగిరీలో నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన షమీమ్ ఆగాను హజ్ కమిటీలో సభ్యురాలిగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం దానకిశోర్ మంగళవారం జీవో జారీ చేశారు. ఈ సభ్యులు మూడేండ్లపాటు పదవిలో కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు. తాజా చేరిక, తొలగింపులతో హజ్ కమిటీ పాలకవర్గ సభ్యుల సంఖ్య 17కు చేరింది.

Dwaraka



జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడారంలో మంగళవారం ఆదివాసీ మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పూజలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్, పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్ తదితరులు

మరో పదిమందికి ఐఏఎస్‌లుగా పదోన్నతి!

రెండురోజుల్లో యూపీఎస్సీకి కన్ఫర్డ్ ఐఏఎస్‌ల జాబితా.. ఇద్దరు నాన్ క్యాడర్ అధికారులకు అవకాశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:

రాష్ట్రంలో మరో పదిమంది అధికారులకు ఈ ఏడాది ఐఏఎస్‌లుగా పదోన్నతులు పొందే అవకాశం లభించబోతున్నది. 2016 వరకు సీనియార్టీ ప్రకారం అర్హత ఉన్న 10 మంది రెవెన్యూ అధికారులను ఐఏఎస్‌లుగా ప్రకటిస్తూ సోమవారం డీవోపీటీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో, 2017 ముగిసిన తరువాత కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతులు పొందడానికి మరో పదిమంది రాష్ట్ర అధికారులకు అవకాశం ఏర్పడింది. ఇందులో ఎనిమిదిమంది రెవెన్యూ, ఇద్దరు నాన్‌రెవెన్యూ అధికారులను ఐఏఎస్‌లుగా ఎంపిక చేస్తారు. ఈ మేరకు యూపీఎస్సీకి పదోన్నతులు పొందే అధికారుల జాబితాను రెండురోజుల్లో పంపనున్నారు. రాష్ట్రంలో 2016 నాటికి 16 కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వీటిల్లో పది పోస్టులను డీవోపీటీ పదోన్నతులు కల్పించి భర్తీ చేసింది. మిగిలిన ఆరు పోస్టులు భర్తీ చేయడానికి సీనియార్టీ ఉన్న అధికారులు లేకపోవడంతో భర్తీచేయలేదు. 2017 ముగింపు తరువాత ఈ ఏడాదికి మరో రెండు కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులు అదనంగా వచ్చాయి. ఇవి కాకుండా నాన్ రెవెన్యూ క్యాడర్‌లో భర్తీ చేయడానికి మరో రెండు పోస్టులు ఉన్నాయి, ఈవిధంగా మొత్తం పదిమంది అధికారులకు ఐఏఎస్‌లుగా పదోన్నతులు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు యూపీఎస్సీకి పంపించే జాబితాలో డిప్యూటీ కలెక్టర్లుగా పని చేస్తున్న స్వర్ణలత, ప్రభాకర్ శ్రీనివాస్, సత్యశారద, నారాయణరెడ్డి, టీ హరీశ్ (ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్ ఇచ్చుకున్న అధికారి), గుగులోత్ రవి, నిఖిల, అయేషా మస్రత్ ఖానమ్ ఉన్నారు. నాన్ రెవెన్యూ క్యాడర్ నుంచి ఒక్కోపోస్టుకు ఐదుగురు చొప్పున పది మంది అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపిస్తారు. యూపీఎస్సీ నిర్వహించే ఇంటర్వ్యూలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫీజులు పెంచితే లీగల్ చర్యలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ట్యూషన్ ఫీజులు పెంచితే సహించబోమని, 2017-18 వరకు ఉన్న ఫీజులనే వచ్చేవిద్యా సంవత్సరంలో కూడా అమలుచేయాలని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే సదరు స్కూళ్లపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు ప్రైవేటు స్కూళ్లకు వర్తింపజేస్తూ విద్యాశాఖ సంచాలకుడు జీ కిషన్ సర్క్యులర్ విడుదల చేశారు.

ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

- 27న నైతిక, మానవ విలువలు • 29న పర్యావరణ విద్య పరీక్ష

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,600 కేంద్రాలు ఏర్పాటుచేశామని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించనున్నామని, దీనివల్ల ప్రశ్నాపత్రం లీక్ అయ్యే ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఈ నెల 27 నైతిక, మానవ విలువల పరీక్ష, 29న పర్యావరణ విద్య పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు ఉంటుందని వివరించారు. తమ కళాశాలల్లో విద్యార్థులు హాల్‌టికెట్లు పొందవచ్చని తెలిపారు.

తెలంగాణ నీటి అవసరాల తర్వాతే నదుల అనుసంధానం

అకినేపల్లి ప్రతిపాదనపై కేంద్రానికి లేఖరాసిన ప్రభుత్వం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అకినేపల్లి ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఇటీవల జరిగిన ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ అభిప్రాయాల్ని స్పష్టంచేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఉపేంద్రప్రసాద్‌సింగ్‌కు లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో మంత్రి వ్యక్తంచేసిన అభిప్రాయాలను పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రస్తుత, భవిష్యత్తు నీటి అవసరాలు తీరిన తర్వాత జలాల తరలింపు చేపట్టాలని, తెలంగాణ నీటి అవసరాలు, వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటూ నీటి లభ్యతను లెక్కించాలని, ముఖ్యంగా ఈ నదుల అనుసంధానం వల్ల దిగువన ఉన్న ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని విజ్ఞప్తిచేశారు. అనుసంధాన ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని (భూసేకరణ, ముంపుగ్రామాలు, కుటుంబాల పునరావాసం), ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలతోసహా అంచనా వేయాలని, అలైన్‌మెంట్‌ను అనుసరించి ఉన్న రాష్ట్రాల్లో ఆయకట్టు వృద్ధి, ఆయా రాష్ట్రాల్లో తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు అదనంగా లభించే నీళ్లు ఇలా అన్నింటినీ పరిగణలోనికి తీసుకోవాలని కోరారు.

సాగర్‌కు 10 టీఎంసీలను విడుదల చేయండి

ఏపీ, తెలంగాణకు కృష్ణాబోర్డు లేఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు దాదాపు 10 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని కృష్ణాబోర్డు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం మంగళవారం ఈ మేరకు రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. జనవరిలో రెండు రాష్ట్రాల నీటి అవసరాలకు శ్రీశైలం నుంచి సాగర్‌కు 16 టీఎంసీలు విడుదల చేయాలని ఇదివరకే సూచించినా ఇప్పటివరకు 6.153 టీఎంసీలు మాత్రమే విడుదలయ్యాయని బోర్డు తెలిపింది. ఈ నెల 8నుంచి 22వరకు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌కేంద్రం నుంచి 4.330 టీఎంసీలు, ఎడమగట్టు విద్యుత్‌కేంద్రం నుంచి 1.823 టీఎంసీలు విడుదల చేశారని వివరించింది. ఈ క్రమంలో మిగిలిన 9.847 టీఎంసీలను విడుదల చేయాలని సూచించింది. దీని వల్ల రెండు రాష్ట్రాల జనవరి నెల నీటి అవసరాలు తీరడంతోపాటు, సాగర్‌లో 520 అడుగుల నీటిమట్టం నిర్వహించేందుకు వీలవుతుందని బోర్డు వివరించింది.

పర్యావరణ పర్యాటకానికి పెద్దపీట

- కుంటాల జలపాతం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
- పురోగమనంలో ఎఫ్డీసీ
- సమీక్షలో మంత్రి జోగురామన్న

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:



మంగళవారం సచివాలయంలో ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎకో-టూరిజం అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి జోగు రామన్న. చిత్రంలో ఎఫ్డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.

రాష్ట్రంలో పర్యావరణహితమైన ఎకో-టూరిజం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అటవీ, పర్యావరణశాఖల మంత్రి జోగు రామన్న చెప్పారు. నిర్మల్ జిల్లా కుంటాల జలపాతం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధంచేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ) అభివృద్ధి పథంలో నడుస్తున్నదని, రాబడి బాగా పెరిగిందని ఆయన వివరించారు. ఎఫ్‌డీసీ, ఎకో-టూరిజం అభివృద్ధిపై మంత్రి జోగు రామన్న, ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగార్జునసాగర్ మొదలుకుని కవ్వాల్ టైగర్‌రిజర్వ్ వరకు చాలాప్రాంతాల్లో ఎకో-టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఎఫ్డీసీ విభజన తర్వాత తెలంగాణలో అటవీ ఉత్పత్తుల ద్వారా రాబడి రెండొందల శాతం పెరిగిందని చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ కొత్తగూడ బొటానికల్‌గార్డెన్‌లో పాలపిట్ట సైక్లింగ్‌పార్క్‌ను ఏర్పాటుచేశామని ఎఫ్డీసీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తెలిపారు. ఎఫ్డీసీని మరింత పటిష్ఠ పరచడానికి తీసుకొంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలపై ఎఫ్డీసీ ఎండీ చందన్‌మిత్రా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

అడవుల్లో ప్రాజెక్టులపై కేంద్రం సమీక్ష

- సీఎస్ ఎస్పీ సింగ్‌తో భేటీ అయిన కేంద్ర పర్యావరణ కార్యదర్శి మిశ్రా
- అటవీ భూముల బదలాయింపు, ప్రత్యామ్నాయ చర్యలపై చర్చ
- నేడు క్షేత్రస్థాయిలో కాళేశ్వరం పరిశీలన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలోని అటవీ ప్రాంతాలలో కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు, అటవీ భూముల బదలాయింపు, అడవుల పెంపకానికి తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి సీకే మిశ్రా సమీక్ష నిర్వహించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన మిశ్రా, మొదట రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పీకే ఝా, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం హోటల్ తాజ్‌కృష్ణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో భేటీ అయ్యారు. 'కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ' (కంపా) కింద ఎంత నష్టపరిహారం రాష్ట్రానికి రావాలి? అటవీ భూముల బదలాయింపునకు పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి నెట్ వాల్యూ కింద ఎంత నగదును చెల్లించింది? అనే అంశాలపై మిశ్రా చర్చించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల అనుమతులలో భాగంగా అటవీభూమికి బదులు కంపా కింద ఎంత భూమి కేటాయించాలి, బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఎంత నగదు చెల్లించాలనే విషయాలను అధికారులతో ఆయన చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం రికార్డుస్థాయిలో 250 ప్రాజెక్ట్‌లకు అటవీ అనుమతులను సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంతృప్తి చెంది కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ వెంటవెంటనే అనుమతులను జారీ చేస్తున్నది. మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. కంపా కింద తెలంగాణకు ఈ ఏడాది రూ. 60 కోట్ల బకాయి రావాల్సి ఉందని ఉన్నతాధికారులు సీకే మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు.

నేడు కాళేశ్వరంలో కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి మిశ్రా పర్యటన

రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సీకే మిశ్రా బుధవారం అటవీ ప్రాంతంలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నట్టు అధికారులు తెలిపారు. కోనేపల్లి నుంచి అన్నారం అటవీ ప్రాంతంలో కాల్వల నిర్మాణం తీరును పరిశీలిస్తారు. దాదాపు 13.4 కిలోమీటర్ల పొడవున కొనసాగుతున్న ఈ కాలువల నిర్మాణంలో కోల్పోతున్న అటవీ సంపదను తిరిగి సృష్టించడానికి తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలను రాష్ట్ర అటవీశాఖ అధికారులు సీకే మిశ్రాకు వివరిస్తారు.



సైన్స్‌లో మేం జోక్యం చేసుకోదల్చుకోలేదు. మేం డార్విన్ సిద్ధాంతాన్ని తప్పు అని రుజువుచేసేందుకు సెమినార్ లాంటిదేమీ నిర్వహించటం లేదు. దేశాభివృద్ధికి శాస్త్రవేత్తలు తమ కృషిని కొనసాగించాలి. అలాగే డార్విన్ సిద్ధాంతాన్ని వివాదం చేసే వ్యాఖ్యలు చేయొద్దని మా సహ మంత్రులకు సూచించాను.

ప్రకాశ్ జవదేకర్, కేంద్ర మంత్రి

పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల తోడ్పాటులేకుండా ముందుకుపోలేవని గుర్తించాలి. గత అనుభవాల నుంచి ఎదురైన ప్రశ్నలకు అభివృద్ధి చెందిన దేశాల దగ్గర సమాధానాలు లేవు. విభజిత ప్రపంచం సరైన దిశలో సాగలేదు. అందుకే మంచి దిశగా పాశ్చాత్య ప్రపంచం మారాలి.

రఘురాం రాజన్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్



చరిత్రలో నేడు



1679

ఇంగ్లిష్ పార్లమెంట్‌ను రద్దుచేసిన రెండవ చార్లెస్.

1857

దక్షిణాసియాలో తొలిసారిగా పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా కలకత్తా విశ్వ విద్యాలయం స్థాపన.





1927

అల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకుడిగా తొలిచిత్రం 'ది ప్లెజర్ గార్డెన్' ఇంగ్లాండ్‌లో విడుదల.

అమెరికా ప్రభుత్వం మరోసారి మూతపడ్డది. చాలామంది ఇందుకు అధ్యక్షుడు ట్రంప్‌ను తప్పుపడుతున్నరు. కానీ అది వారి పొరపాటు. పార్టీల సంకుచిత వైఖరి, ట్రంప్ గందరగోళ నాయకత్వం- రెండూ ఇందుకు కారణమే. ఈ మూసివేత అమెరికా రాజకీయాలను, సమాజాన్ని వేధిస్తున్న మొండి రోగానికి సూచిస్తున్నది. అక్రమ వలసదారులు, ఆరోగ్య బీమా, ఆర్థిక విధానాలపై రిపబ్లికన్స్, డెమొక్రాట్స్‌కు మధ్య చర్చలు విఫలం కావడం వల్ల మూసివేత జరిగినట్టు కనిపిస్తున్నా, దీని మూలాలు మరింత లోతుగా ఉన్నాయి. ఇది ట్రంప్ మాదిరిగానే, పతనమవుతున్న అమెరికా సామ్రాజ్యానికి సూచిక.

ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్

ఉత్తర కొరియా నుంచి వచ్చే ప్రమాదాన్ని గుర్తించడానికి అమెరికా, జపాన్ పటిష్టమైన హెచ్చరిక విధానాలను ఏర్పాటుచేసుకోవాలె. ఇటీవల జపాన్ టీవీ, హవాయి స్టేట్ తప్పడు హెచ్చరికలు పంపించాయి. చైనా వంటి దేశాలు కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించే విధానాలను పరీక్షించుకోవాలని ఈ ఘటనలు సూచిస్తున్నాయి. ఉగ్రవాద దాడి, అణుయుద్ధం జరగవని చెప్పలేం. కానీ అటువంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రణాళిక, శిక్షణ, పరీక్షలు ఉండాల్సిందే. కానీ పొరపాటున కూడా తప్పడు హెచ్చరికలు పంపించ కూడదు. ఇదేమీ సాధారణ విషయం కాదు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్

సంపద సమ పంపిణీ

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభానికి కొన్నిగంటల ముందు- ప్రపంచవ్యాప్తంగా సంపద సృష్టి, దాని పంపిణీలో అసమానతలపై ఆక్స్‌ఫామ్ సంస్థ భీతిగొలిపే వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచింది. 370కోట్ల మంది జీవితాలు ఎదుగూ బొదుగూ లేకుండా ఉంటే, రెండు రోజులకో బిలియనీర్ పుట్టుకొస్తున్నాడని పేర్కొన్నది. ప్రపంచంలోని 82 శాతం సంపద ఒక శాతం చేతుల్లోనే పోగవుతున్నదని స్పష్టంచేసింది. ఈ సంపద కేంద్రీకరణ 2010 నుంచి వేగంగా పెరుగుతున్నదని, కోటీశ్వరుల సంపదలో 13 శాతం పెరుగుదల ఉండగా, కార్మికుని నెల జీతంలో మాత్రం రెండు శాతం మాత్రమే పెరుగుదల ఉన్నదని ఆక్స్‌ఫామ్ వాపోయింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పరిస్థితి ఈ విధంగా ఉంటే భారత్ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదని ఆక్స్‌ఫామ్ సర్వే వివరించింది. ఈ సర్వే ప్రకారం 58 శాతం సంపద ఒక శాతం చేతుల్లోనే ఉన్నది. దేశంలోనూ 73 శాతం సంపద 17 శాతం మంది వద్దనే పోగై ఉన్నది. కాగా అరువై కోట్ల మంది సంపద ఒక శాతం మాత్రమే పెరుగగా, 2017 ఏడాది కాలంలోనే దేశంలో కొత్తగా ఎంతోమంది కుబేరులు పుట్టుకొచ్చారు. ఈ ఏడాది కాలంలోనే కోటీశ్వరుల సంపద 20.9 లక్షల కోట్లు పెరిగింది. అదే కార్మికుల జీతాల్లో మాత్రం నామమాత్రం పెరుగుదల కూడా లేదు. సమ్మిళిత అభివృద్ధిలోనూ మన దేశం పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక కన్నా వెనుకబడి ఉండటం గమనార్హం. అంటే మన దేశంలో అనుసరిస్తున్న అభివృద్ధి విధానాల ఫలితంగా సంపద సృష్టి జరుగుతున్నా అది పేదలకు చేరటం లేదని తేటతెల్లమవుతున్నది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో అభివృద్ధి, సంపద సృష్టిపై చర్చ జరుగను న్న నేపథ్యంలో ఆక్స్‌ఫామ్ సర్వేకు విశేష ప్రాధాన్యం ఉన్నది.

అభివృద్ధి జపం చేస్తున్న దేశాలన్నీ సామాజిక అంతరాలకు కారణమవుతున్న విధానాల్లో మార్పులు చేయాల్సిన ఆవశ్యకతను తాజా అధ్యయనం నొక్కి చెబుతున్నది. పారిశ్రామిక విప్లవాల అనంతరం ప్రపంచవ్యాప్తంగా వస్తూత్పత్తి పెరిగి సంపద విపరీతంగా పోగు కావటం ప్రారంభమైంది. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రభుత్వాలు సంపద సృష్టిపై పెడుతున్న శ్రద్ధ దాని పంపిణీపై పెట్టడం లేదు. దీంతో ఆదాయ తారతమ్యాలు, ఆర్థిక వ్యత్యాసాలు అంతులేకుండా పెరిగిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక అశాంతితోపాటు సామాజిక ఆందోళనలూ పెచ్చరిల్లాయి. ఈ నేపథ్యంలోనే సంపద సమ పంపిణీ కోసం అనేక వాదాలు ముందుకువచ్చాయి. స్వేచ్ఛా మార్కెట్‌పై పరిమితులు విధించడంతోపాటు, వనరులపై గుత్తాధిపత్యం ఉండకూడదనే భావన ఏర్పడ్డది. కానీ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత స్వేచ్ఛా మార్కెట్ మినహా మరో మార్గం లేదనే వాదనకు బలం చేకూరింది. బ్లాక్ పాంథర్స్ ఉద్యమం మొదలుకొని నేడు అనేక దేశాల్లో కొనసాగుతున్న అలజడులు, ఆందోళనలకు మూలాలు సంపద అసమ పంపిణీలో ఉన్నాయనే వాదన కూడా కొట్టిపారేయలేనిది. సంపద సృష్టిలో అగ్రరాజ్యాలకు ఆమడ దూరంలో ఉన్నప్పటికీ స్వీడన్ తదితర స్కాండినేవియా దేశాలు సామాజిక శాంతిని నెలకొల్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రారంభోపన్యాసం ఇవ్వడాన్ని ఒక చారిత్రక సందర్భంగా భావించాలె. ప్రపంచ ఆర్థిక సదస్సు వివిధ దేశాలలోని అసమ అభివృద్ధిపై దృష్టిసారిస్తే మంచిది.

> **రెండు దశాబ్దాలుగా మన దేశం అభివృద్ధి బాటన పరుగులు తీస్తున్నదనేది కాదనలేం. తాజా ఆక్స్‌ఫామ్ సర్వే కూడా పది వర్ధమాన దేశాల్లో భారత్ స్థితి ఆశాజనకంగా ఉన్నదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోట్లాది మంది పేదలున్న భారత్‌లో అభివృద్ధితోపాటు సంపద పంపిణీపై దృష్టి కేంద్రీకరించాలి. మన విధానాలలో ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల ప్రధానాంశం కావాలె. ఉపశమన చర్యలు అభివృద్ధి పథకాలుగా భావించకూడదు. సంక్షేమ పథకాలతోపాటు, జీవన ప్రమాణాలను మెరుగుపడే దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.**

ప్రస్తుత అభివృద్ధిలో విధానాలలో సూక్ష్మస్థాయిలో జీవన ప్రమాణాల ఎదుగుదలకు చోటు ఉండటం లేదు. సంక్షేమ పథకాలతో సరిపుచ్చుతూ సామాజికాభివృద్ధిని పట్టించుకోవడం లేదు. మౌలిక సదుపాయాలు, నిర్మాణాలతోనే అభివృద్ధి జరిగిపోతుందనే భావన ప్రాధాన్యం పొందుతున్నది. దీంతో అభివృద్ధి ఫలాలన్నీ కొద్దిమందికే పరిమితమై, అత్యధిక శాతం మంది జీవన ప్రమాణాలు పెరుగడం లేదు. రెండు దశాబ్దాలుగా మన దేశం అభివృద్ధి బాటన పరుగులు తీస్తున్నదనేది కాదనలేం. తాజా ఆక్స్‌ఫామ్ సర్వే కూడా పది వర్ధమాన దేశాల్లో భారత్ స్థితి ఆశాజనకంగా ఉన్నదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోట్లాది మంది పేదలున్న భారత్‌లో అభివృద్ధితోపాటు సంపద పంపిణీపై దృష్టి కేంద్రీకరించాలి. మన విధానాలలో ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల ప్రధానాంశం కావాలె. ఉపశమన చర్యలు అభివృద్ధి పథకాలుగా భావించకూడదు. సంక్షేమ పథకాలతోపాటు, జీవన ప్రమాణాలను మెరుగుపడే దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు తక్షణ ఉపశమనానికి ఆసరా పథకం వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వీటితోపాటు ప్రజల జీవనాల్లో సమూల మార్పు తెచ్చే మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అభివృద్ధి పథకాలను కూడా చేపట్టింది. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు విశేష కృషి జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగించేందుకు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించడం సముచితంగా ఉన్నది. సంపద సృష్టికోసం పెట్టుబడుల సేకరణతోపాటు సంపద పంపిణీకి మార్గాలను అన్వేషించాలని గుర్తించినప్పుడే సామాజిక శాంతి నెలకొంటుంది.

జనగళం

నాణ్యత పాటించాలె

రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నది. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు, గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, గ్రామ పంచాయతీల నిర్మాణం, వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ నిర్మాణాల్లో నాణ్యత కొరవడకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్లతో పాటు అధికారులపై ఉన్నది. నాసిరకం వస్తువులను ఉపయోగిస్తే నిర్మాణాల భవిష్యత్తు కాలం తగ్గిపోతుంది. తద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుందనే విషయం గుర్తుంచుకోవాలి.

- కె.ప్రవీణ్ , బేగంపేట, హైదరాబాద్

ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు

ఆటల్లో గెలుపోటముల సహజం. ఓటమి గెలుపునకు పునాదిలాగే భావించాలి. స్వదేశంలో చిరస్మరణీయ విజయాలను కైవసం చేసుకున్న టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో మొదటి రెండు టెస్టుల్లో పరాజయం చవిచూసి ఫలితంగా సిరీస్ కోల్పోయింది. దీంతో క్రికెట్ అభిమానులు టీమిండియాపై విరుచుకుపడ్డారు. ఇక మూడో టెస్ట్ నేటి నుంచి ఆరంభం కానున్నది. టీమిండియా విమర్శలను పక్కనబెడుతూ గెలుపు దిశగా పోరాటం కొనసాగించాలి

- పుల్కం సంపత్, రాములపల్లె, పెగడపల్లి, కరీంనగర్

ప్రజల సహకారం తప్పనిసరి

వచ్చే నెల ఆరంభంలో పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఇప్పటికే జనాలు తండోపతండాలుగా చేరుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మేడారంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ క్రమంలో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి.

- తోట సుజన్, మల్లాపూర్, నిర్మల్ జిల్లా

ఉత్తరాలు, రచనలు పంపవలసిన చిరునామా: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్.10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034. editpage@namasthetelangaana.com Fax-040-23291118

అంతర్జాతీయం



జాన్ ఇలియట్

చైనాకు ముగుతాడు ఎలా?

భౌగోళిక ఆర్థిక-రాజకీయాలను చర్చించడానికి 'అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్' అనే స్వతంత్ర మేధో బృందం భారత విదేశాంగ శాఖతో కలిసి 'రైసినా డైలాగ్' అనే చర్చావేదికను 2016లో ఏర్పాటుచేసింది. విఖ్యాత విధానకర్తలు, దేశాధినేతలు, మంత్రులు, దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, పరిశ్రమాధిపతులు, పాత్రికేయులు ఈ చర్చల్లో పాల్గొంటారు. సింగపూర్‌లోని షాంగ్రి లా డైలాగ్ మాదిరిగా భారత దేశానికి చెందిన విశిష్ట మేధోమథన వేదిక రైసినా డైలాగ్. ఇటీవల రైసినా డైలాగ్ తృతీయ వార్షిక సమావేశాలను మన దేశాన్ని సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యహు ప్రారంభించారు. ఈ చర్చల సరళిపై ప్రత్యేక వ్యాసం.

చైనా ఎదుగుతున్నది. అంతర్జాతీయ వ్యవహారాలలో ఆధిపత్యం చేసే దశకు, ఇప్పుడున్న వ్యవస్థలను, వాణిజ్య మార్గాలను దెబ్బతీసి, ప్రత్యామ్నాయాలను సృష్టించే స్థితికి చేరుకుంటున్నది. విచ్ఛిన్నకారిగా వ్యవహరించకూడదని చెప్పడం మినహా చైనా పెరుగుదల పట్ల ఎట్లా స్పందించాలనే విషయమై మిగతా ప్రపంచానికి స్పష్టత కొరవడింది. 'రైసినా డైలాగ్' వేదికగా, రెండు రోజుల సమావేశంలో సాగిన చర్చ ఇదే. 'విచ్ఛిన్నకర పరివర్తనను ఎదుర్కోవడం' అనే అంశంపై ఈ రెండు రోజుల చర్చలు జరిగాయి. చైనా తాను ఏకపక్షంగా ఆసియాలోని సముద్ర మార్గాలపై ఆధిపత్యం సాధించగలనని భావిస్తున్నది. హిందు మహా సముద్రంలో ఉనికిని చాటుకోగలనని, ఈ ప్రాంతంలో, ఇతరచోట్ల రేవులను విస్తరించుకోగలనని నమ్మకంగా ఉన్నది. ఈ చైనా వైఖరి పట్ల సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. దీనివల్ల ఇప్పుడున్న స్థితి విచ్ఛిన్నమవుతుందనే అభిప్రాయం కలిగింది. చైనాకు ఇప్పటికే డిజిబౌటిలో, హంబటోటాలో కూడా నావికా స్థావరం ఉన్నది. శ్రీలంకలో రేవుపై చైనా పట్టుసాధించడం కూడా ప్రస్తావనకొచ్చింది. బిలియన్ల కొద్ది డాలర్ల వ్యయంతో చేపట్టాలని చైనా ప్రతిపాదిస్తున్న 'వన్ బెల్ట్ వన్ రోడ్' (ఓబీఓఆర్) మీద కూడా సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. ఆర్థిక, వాణిజ్య, రవాణా, పైప్‌లైన్ మౌలిక సదుపాయాలతో కూడిన ఈ భారీ ప్రాజెక్టు ఆయా దేశాల ఆర్థికరంగానికి, రాజకీయ వ్యవస్థలకు, భద్రతకు ముప్పు తెస్తుందని సమావేశంలో పాల్గొన్నవారంతా అభిప్రాయపడ్డారు.

ఓబీఓఆర్ ప్రాజెక్టును అమెరికా, భారత్ బహిష్కరిస్తున్నాయి. బ్రెసెల్స్‌లోని సెంటర్ ఫర్ రష్యా యూరప్ స్టడీస్ అధ్యయన వేత్త థెరీసా ఫాలాన్ ఈ పథకాన్ని 'వన్ బెల్ట్ వన్ ట్రాప్' గా అభివర్ణించారు. చైనా బ్యాంకుల రుణాలతో 2010లో నిర్మించిన హంబంటోటా రేవు నష్టాలలో కూరుకుపోయి ఉన్నది. శ్రీలంక చైనా ఇచ్చిన రుణాన్ని తీర్చలేక పోతున్నది. గత జూలైలో ఈ రేవును చైనాకు 99 ఏండ్ల లీజుకు ఇవ్వవలసి వచ్చింది. ఇది శ్రీలంక సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమనే విమర్శలున్నాయి. అందువల్ల ఓబీఓఆర్ పట్ల కూడా ఇటువంటి ఆందోళనలే వ్యక్తమవుతున్నాయి. ఈ నెల చివరలో విదేశాంగ కార్యదర్శి పదవి చేపట్టనున్న విజయ్ గోఖలే కూడా ఇటువంటి ఆందోళనలే వ్యక్తం చేశారు. అనుసంధానానికి అవరోధం అనే పేరుతో మొదటి సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అనేక ప్రశ్నలు సంధించారు. చైనా చేపడుతున్న ఓబీఓఆర్ ప్రక్రియ సార్వభౌమ, ప్రాదేశిక సమగ్రతా నియమాలకు అనుగుణంగా ఉన్నదా? లాంటి అనేక ప్రశ్నలను సమావేశం ముందుంచారు. గోఖలే లేవనెత్తిన ప్రశ్నలకు అవుననే సమాధానం రాదనేది తెలిసిందే. ఓబీఓఆర్ నిర్మాణంలో కాంట్రాక్టులు ఇవ్వడానికి బహిరంగ పోటీ నెలకొనాలె. కానీ చైనా ఓబీఓఆర్ ప్రాజెక్టులను చైనా కంపెనీలే చేపట్టాలని అంటున్నది. ఇది ఆయా దేశాలపై ఆంక్ష పెట్టడమే.

ఓబీఓఆర్ ప్రాజెక్టును అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీలు స్వాగతిస్తున్న సూచన కనబడుతున్నది. ఇటువంటి ప్రాజెక్టు వాణిజ్యాన్ని వృద్ధి చేస్తుందనే అభిప్రాయం ఉన్నది. అయితే వాణిజ్యాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వందల కోట్ల డాలర్ల మేర లోటు ఉన్నది. అందువల్ల చైనా కంపెనీలు రహదారులు ఇతర మౌలిక వసతులు నిర్మించినా సరే, వాటి వల్ల తమ వాణిజ్యం పెరుగుతుందనే అభిప్రాయం అమెరికా కంపెనీలకు ఉన్నది. కానీ ఇక్కడ మరో ప్రశ్న వ్యక్తమవుతున్నది. అమెరికా విదేశాంగ శాఖలో మాజీ రాయబారి, ప్రస్తుతం అమెరికా-ఇండియా వ్యాపార మండలి సారథి అయిన నిశా బిస్వాల్ మాత్రం ఈ అనుసంధానం వల్ల అన్ని సమాజాలు బాగుపడుతయా? ఎక్కువమంది ప్రయోజనాలు నెరవేరుతయా అనే అని ప్రశ్నించారు. భారత్ ఎదుర్కొంటున్న మరో కీలకమైన సమస్య- చైనా మిత్రదేశమైన పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదానికి తోడ్పాటు లభించడంపై సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్థాన్‌కు సహాయాన్ని నిలిపివేయడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుందా అనే చర్చ కూడా సమావేశంలో జరిగింది. కొందరు మాత్రం పాకిస్థాన్‌కు కళ్లెం పడుతుందని భావించారు.

రైసినా డైలాగ్ సమావేశంలో ఎంతోమంది అనుభవజ్ఞులు, నిష్ణాతులు పాల్గొన్నారు. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా దేశాల నావికాదళాధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఈ నాలుగు దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. భారత్, యూకే, సైనికాధిపతులు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఇరాన్, రష్యా, పోలాండ్, హంగరీ, ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికా, భారత్ దేశాలకు చెందిన విదేశాంగ, రక్షణ మంత్రులు హాజరయ్యారు. రాయబారులు, మాజీ దౌత్యవేత్తలు సమావేశంలో పాల్గొన్నారు. అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయి, అమెరికా మాజీ జనరల్ డేవిడ్ పెట్రాస్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

> భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా కూటమి (నాలుగు దేశాల కూటమి లేదా ఖ్వాడ్) చైనాను కట్టడి చేయడానికి ఏర్పడినట్టుగా వ్యవహరించ కూడదు. చైనాతో సహకరించుకోవడానికి అన్నట్టుగా ఉండాలె. చైనాకు సంబంధించి తదుపరి స్థాయికి ఎట్లా వెళ్ళాలనే విషయమై భావ దారిద్ర్యం చోటు చేసుకొని ఉన్నదని డిజలాల్ అన్నారు.

సమావేశానికి ఎంతోమంది జగజ్జెట్టీలు హాజరైనా, అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. చైనా విస్తరణ పట్ల ఆందోళన చెందుతున్న దేశాలు దాన్ని కొత్త కూటముల ద్వారా అరికట్ట ప్రయత్నించాలని కూడా అన్నారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ బలమైన నేతగా అవతరించినందు వల్ల చైనాను కట్టడి చేయడం ప్రధానమని ఆయన అంగీకరించారు. సమావేశం సాగుతున్న దశలోనే- చైనాలో వ్యాపారం చేయాలంటే, మేధో హక్కులను ఆ దేశానికి బదిలీ చేయాలంటూ పెట్టిన నిబంధన మూలంగా, చైనాపై జరిమానా విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. చైనాను మార్కెట్ అనుకూల వ్యాపారానికి ఒప్పించి, 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరేందుకు వీలుగా అంగీకరించిన షరతులు ఫలితాలను ఇవ్వడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు. సమావేశంలో పాల్గొన్న ఉద్ధండులలో- అమెరికాలో ఇండొనేషియా రాయబారిగా పనిచేసిన పిట్టి డిజలాల్ ఒకరు. చైనాను కట్టడి చేయడం అసాధ్యమనీ, ఆ దేశంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి శాంతియుతంగా సర్దుబాటు చేయాలని ఆయన సూచించారు.

అంటే భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా కూటమి (నాలుగు దేశాల కూటమి లేదా ఖ్వాడ్) చైనాను కట్టడి చేయడానికి ఏర్పడినట్టుగా వ్యవహరించకూడదు. చైనాతో సహకరించుకోవడానికి అన్నట్టుగా ఉండాలె. చైనాకు సంబంధించి తదుపరి స్థాయికి ఎట్లా వెళ్ళాలనే విషయమై భావ దారిద్ర్యం చోటుచేసుకొని ఉన్నదని డిజలాల్ అన్నారు. 'వ్యూహాత్మక అహం అనేది పెద్ద అడ్డంకిగా మారింది. చైనా ఓబీఓఆర్ ప్రతిపాదన చేసినప్పుడు, అమెరికా చేరలేదు. చేరితే చైనా నాయకత్వాన్ని అంగీకరించిందని భావించింది. మనకు ప్రాంతీయ చట్రం నిర్మించుకోవాలె. కానీ అందులోకి ప్రధాన శక్తులు చొరబడకూడదు' అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతా దిశానిర్దేశం, సమన్వయం లేకుండా సాగుతున్నదని ఆస్ట్రేలియా వైమానిక దళాధిపతి వైస్ అడ్మిరల్ టిమ్ బ్యారెట్ హెచ్చరించారు.

భారత్, చైనా దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఆవిర్భవించడంతోపాటు, 21వ శతాబ్దం అనేక మార్పులకు నాంది పలుకుతుందని గోఖలే అన్నారు. చైనా, ఓబీఓఆర్ అనే పేర్లను సూటిగా ప్రస్తావించకుండా, చారిత్రక దృక్పథంతో వాటి గురించి వివరించారు. 'శతాబ్దాలుగా దేశాల మధ్య అనుసంధానం అనేది ప్రధానాంశంగా ఉంటున్నది. రోమన్ సామ్రాజ్యం, సూయెజ్ కాలువ, పోర్చుగీసు, స్పెయిన్ సముద్ర మార్గాలు మొదలైనవి కొన్ని నాగరికతలకు, దేశాలకు లాభం కలిగించాయి' అని ఆయన వివరించారు. మిగతా దేశాలు నియమాలు రూపొందించాలె. ఏదో ఒక దేశం లేదా కొన్ని దేశాలు తమ సొంత నియమాలను అనుసరించడం ద్వారా అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించకుండా చూడాలని సూచించారు.

మొత్తానికి సమావేశంలో ప్రశ్నలు తలెత్తాయే తప్ప సమాధానాలు లభించలేదు. కనీసం ప్రశ్నలైనా ముందుకొచ్చాయి.

(రచయిత: బ్రిటిష్ పాత్రికేయుడు, దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు)

(సౌజన్యం: రైడింగ్ ది ఎలిఫెంట్)

ఆడపిల్లల రక్షణ అందరి బాధ్యత

సందర్భం



సురేష్ కుమార్ మిశ్రా

భారత ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2008 జనవరి 24నుంచి ఏటా జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. 'ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తాం', 'ఆత్మ విశ్వాసంతో పెరిగేలా చూస్తాం', 'లింగ వివక్షలేని సమాజం తీసుకొస్తాం' అంటూ అప్పటి కేంద్ర ప్రభుత్వం మరెన్నో లక్ష్యాలతో జాతీయ బాలికా దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఏటా బాలికల సాధికారిత కోసం ఎన్నో అడుగులు వేస్తున్నాం. 2014లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఏర్పడిన ప్రభుత్వం బాలికల పట్ల మరింత శ్రద్ధ చూపిస్తూ 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమాన్ని చేపట్టింది. అయినా ఆడపిల్లల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వాలు బాలికల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీనికి ఎన్నో కారణాలు.

లింగవివక్ష: మగపిల్లోడు జన్మించాడంటే చాలు.. తల్లిదండ్రుల ఆనందానికి అవధులే ఉండవు. అదే తల్లి గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే క్షణం ఆలోచించకుండా ఆ శిశువును హతమారుస్తున్నారు. రోజురోజుకు భ్రూణహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా తాజా జనాభా లెక్కల్లోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో అనూహ్యమైన తేడా కనిపిస్తున్నది. జాతీయస్థాయిలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది మాత్రమే మహిళలున్నట్లు తేలింది. ఇక హర్యానా లాంటి రాష్ట్రం లో మరీ దారుణం. అక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకు 879 మంది మాత్రమే మహిళలున్నారని 2011 జనాభా లెక్కలు తేటతెల్లం చేశాయి. ఈ విషయంలో కేరళ రాష్ట్రం దేశానికే ఆదర్శం. ఒకరకంగా చెప్పాలంటే ఉత్తరాది కన్నా దక్షిణాది రాష్ట్రాల్లో లింగవివక్ష తక్కువ. ఏదేమైనా ఈ లింగ వివక్ష రూపుమాపటం అందరి బాధ్యత.

చదువుకు దూరంగా.. ఒకప్పుడు ఆడపిల్లలు ఇంటి పనులకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బాలికల చదువు కోసం కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ప్రత్యేక పాఠశాలలు, ఆవాస పాఠశాలలు తమవంతు ప్రయత్నాలతో ప్రత్యేక ముద్రను చాటుతున్నాయి. అయినా కొన్నిచోట్లలో ఆడపిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసమో, ఇతర బాధ్యతలు నెరవేర్చడం కోసమో ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ఆడపిల్లలను బడికి పంపించినా మధ్యలోనే చదువును మాన్పించి వేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఉన్నత విద్యావకాశాలు అందుకుంటున్న మహిళలు నూటికి 10 నుంచి 30 శాతం మాత్రమే ఉన్నారు. అంటే 90 నుంచి 70 శాతం వరకు మహిళలు విద్యావకాశాలకు దూరంగా ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఇదొక శాపం.

పోషకాహారం ఓ పెద్ద సమస్య: శారీరక అభివృద్ధికి పోషకాహారం ఎంతో అవసరం. అయితే నేటికీ ఆడపిల్లలు పోషకాహారంతో బాధపడుతున్నారు. ఆర్థిక సమస్యలతో ఏదోఒక పనిచేసి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఉన్న ఊర్లో ఉపాధి లేక వలసపోతున్న ఆడపిల్లలకు రక్షణ కరువై లైంగికదాడుల బారిన పడుతున్నారు. ఇక 'చైల్డ్ ట్రాఫికింగ్' పేరుతో కనిపించకుండాపోతున్న వారి సంఖ్య వందల్లో ఉంటున్నది. సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల ఫలితంగా ప్రస్తుతం ఆడపిల్లలను కేవలం కట్నం తెచ్చే యంత్రంగానే పరిగణిస్తున్నారు. దాంతో ఆడపిల్లల పెండిండ్లు కూడా భారంగా మారాయి. పేద తల్లిదండ్రులైతే ఏకంగా తమ బిడ్డకు 18 సంవత్సరాలు రాగానే పెండ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుందనే విధంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా చిన్నతనంలోనే ఆడపిల్లలు మాతృమూర్తులుగా మారుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో అనేకరకాల రోగాల బారిన పడుతున్నారు.

భద్రత కరువు: అటు ప్రభుత్వాలు, ఇటు తల్లిదండ్రులు కంటికి రెప్పలా ఆడపిల్లలకు భద్రత కల్పిస్తున్నా.. ఏదో మూలన ఆడప్లిలలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసి బాలికలపై కూడా పైశాచిక దాడులు జరుగుతున్నాయి. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళల పనివేళలు ఎక్కువగా రాత్రివేళల్లోనే ఉంటున్నాయి. అలాంటి సమయాల్లో తమ ఇండ్లకు చేరుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఆకతాయిల నుంచి తప్పించుకోవడం కష్టంగా మారుతున్నదని బాలికలు, యువతులు ఆవేదన చెందుతున్నారు. ఆడపిల్లలను లక్ష్మీదేవికి సాక్షాత్తు రూపంగా పూజించే మన సంప్రదాయక దేశంలో బాలికల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్న ఈ తీరు ఆందోళన కలిగిస్తున్నది. నిరక్ష్యరాస్యత, పౌష్టికాహారలోపం, ఆడపిల్లల అక్రమ రవాణాతో దేశ భవిష్యత్తు అంధకారమవుతున్నది. సమాజ ప్రగతి తిరోగమిస్తున్నది. అందుకోసమే బాలికల విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాల్యవివాహాల నియంత్రణ, అక్రమ రవాణా వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు బాలికా దినోత్సవం పేరిట కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆడపిల్లల కోసం ఒక రోజును కేటాయిస్తూ మాటలకు మాత్రమే పరిమితం చేస్తున్నది. ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించడం కూడా సబబ కాదు. ప్రతి పని ప్రభుత్వమే చేయాలంటే అది అవగాహన రాహిత్యమే. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రభు త్వానికి సహకారం అందించాలి. అప్పుడే ఆడ పిల్లలకు మంచిరోజులు వస్తాయి.

'జాతీయ బాలికల దినోత్సవం' సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. గర్భస్థ దశలో లింగపరీక్షల నిర్వహణ నేరం. తద్వారా భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయి. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలి. గర్భిణీలకు, చదువుకునే ఆడపిల్లలకు, పోషకాహార లోపంతో సతమతమవుతున్న ఆడపిల్లలకు ప్రత్యేక హక్కులున్నాయి. ఆ హక్కుల పట్ల ఆడపిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. భారత ప్రభుత్వం చేపట్టిన 'సేవ్ ది గర్ల్ చైల్డ్' కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. విద్యాహక్కు చట్టం-2009 ఆడపిల్లల చదువు కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. సతిసహగమనం లాంటి అపచారాలను అరికట్టాలి. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసించటం కోసం బాలికలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఆడపిల్లల భద్రత కోసం ప్రత్యేక చొరవ చూపించాలి. ఆడపిల్లల రక్షణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తున్నది. అందులో భాగంగానే 'షీ టీమ్స్'ను ఏర్పాటుచేసింది. తద్వారా ఆడపిల్లలపై లైంగిక దాడులు, హత్య లు గణనీయంగా తగ్గాయి. ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం తెలంగాణ ప్రభు త్వం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందజే స్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా నిలు స్తున్నది. గర్భిణీలకు 'కేసీఆర్ కిట్' లాంటి పథకాలు ఎంతో మేలు కలిగి స్తున్నాయి. ఆడపిల్లలకు రక్షణ కల్పించాలనే భావన ప్రభుత్వాల్లో మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిలోనూ రావాలి. అప్పుడే అప్పుడే ఆడపిల్లలకు భరోసా కల్పించినవారమవుతాం.

> ఆడపిల్లల రక్షణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తున్నది. అందులో భాగంగానే 'షీ టీమ్స్'ను ఏర్పాటుచేసింది. తద్వారా ఆడపిల్లలపై లైంగికదాడులు, హత్యలు గణనీయంగా తగ్గాయి. ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందజేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.

(నేడు జాతీయ బాలికా దినోత్సవం)

Printed and Published by **Damodar Rao Divakonda**, on behalf of Telangana Publications Pvt Ltd, Printed at Telangana Publications Pvt. Ltd, S.No.437, Near Velama Kalyana Mandapam, Devara Yamjaal, Shamirpet Mandal, Dist: Medchal - 500 078,
Published At Telangana Publications Pvt Ltd. 8-2-603/1/7,8,9. Krishnapuram, Road No.10, Banjara Hills, Hyderabad, 500 034, Telangana State. Editor: **Katta Shekar Reddy.** Ph: +91 40 2329 1999, Fax: +91 40 2333 4242, 040-23291118, Toll Free: 1800 425 3666. RNI No. TELTEL/2011/37693.



కన్యాకుమారి నుంచి గంగోత్రి వరకు..

ఈమెకు ఇండియా తెగ నచ్చేసింది. మనదేశంలో కొంతమంది మహిళలు సాధికారతకు దూరంగా ఉండడంతో బాధేసింది. దీంతో స్త్రీ సాధికారతపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాలనుకుంది.

ఈమె పేరు అరియన్నా జెనిర్వా బ్రూనో. ఇటలీకి చెందిన 35 ఏండ్ల ఈ మహిళ.. 2012లో ఆయుర్వేదం, పంచకర్మ నేర్చుకోవడానికి కేరళకు వచ్చింది. అప్పటి నుంచి ఇండియాకు పెద్ద అభిమానైపోయింది. కానీ దేశంలో మహిళలు సాధాకారతకు దూరంగా ఉండడంతో.. తనకు చేతనైనంత మందికి అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నది. ఇందుకు కన్యకుమారి నుంచి గంగోత్రి వరకు దాదాపు 3,070 కిలోమీటర్లు పాదయాత్ర మొదలు పెట్టింది. 'డొన్నామోండో' అనే ఫేస్‌బుక్ అకౌంట్, బ్లాగ్‌ను క్రియేట్ చేసి దాని ద్వారా తన పాదయాత్ర వివరాలు అప్‌డేట్ చేస్తున్నది. ఇటలీలో డొన్నా అంటే మహిళ, మోండో అంటే ప్రపంచం.. 'మహిళా ప్రపంచం' అనే నినాదంతో ముందుకు కదులుతున్నది అరియాన్నా. విదేశీయురాలై ఉండి, ఈ దేశ మహిళల సాధికారతకు తాను చేస్తున్న కృషి అభినందనీయం.

మాంసం అతిగా తింటున్నారా?

మీకు వీలు దొరికినప్పుడల్లా మాంసం తింటున్నారా? దానితో పాటు అధిక కేలరీలు కలిగిన శీతల పానియాలు తాగుతున్నారా? అయితే జాగ్రత్త మీకు పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

మితిమీరిన మాంసాహారం, శీతలపానియాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం చెబుతున్నది. బోస్టన్‌లోని హార్వార్డ్ టీహెచ్‌చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు 26 ఏళ్లుగా 1,21,050 మంది స్త్రీ, పురుషుల ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేశారు. అతిగా మాంసం, అధిక కేలరీలు కలిగిన శీతల పానియాలు తీసుకునేవారికి పెద్దపేగు క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. అలాగే శుద్ధి చేసిన ధాన్యాలను అతిగా తీసుకున్న వారిలో కూడా ఈ లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ఇందులో స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా అతిగా తిన్నవారికే వచ్చినట్లు గుర్తించారు. కాబట్టి మాంసాహారమైనా, శాఖాహారమైనా సమతుల్యంగా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాల బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.



జిందగీ పేజీ పై మీ అభిప్రాయాలు, సలహాలు తెలియజేయండి.
zindagi@ntdaily.news
www.ntzindagi.com
/nt.zindagi

7. జిందగీ

నమస్తే తెలంగాణ

హైదరాబాద్
బుధవారం 24 జనవరి 2018

WWW. NTNEWS.COM

మట్టిని మాణిక్యంగా మలిచి..



సమస్త జీవకోటికి ఆధారమైన మట్టిని.. తన జీవనాధారం చేసుకున్నది. ఆ మట్టితోనే నలుగురి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఆ మట్టి నుంచే ఎంతోమందిని మాణిక్యాలుగా తయారు చేస్తున్నది. ఆ మట్టితోనే తన విజయాలకు పునాదులు వేసుకుంటున్నది. చేతివృత్తితో మట్టినే మణిమాణిక్యాలుగా మలిచి.. జీవితాన్ని మూడు పువ్వులు, ఆరు రంగులుగా చేసుకున్నది నందితాదేవి. మట్టి నుంచి మానవుడ్ని ఆ సృష్టి కర్త తయారు చేస్తే.. అదే మట్టితో బొమ్మలకు ప్రాణం పోస్తూ.. ఎప్పటికీ వాడిపోని, పాడవ్వని పువ్వులు, వస్తువులు తయారు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది.

నందితాదేవి ఓ చేతివృత్తి కళాకారిణి. ప్రత్యేకించి క్లే ఆర్టిస్ట్. తాను తయారు చేసిన పువ్వులు అప్పుడే వికసించినంత అందంగా, తాజాగా ఉంటాయి. వాటి దగ్గరకు వెళ్తే కాని తెలియదు అవి మట్టితో తయారుచేసినవని. చింతపిక్కలు, మట్టి, తాటాకులు, పేపర్లే తన ముడిసరుకు. వాటితోనే ఎంతో అందమైన ఆకారాలను సృష్టిస్తున్నది. చిత్రకళనే వృత్తిగా ఎంచుకొని నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తున్నది నందితాదేవి. కొత్తగా థాయ్ క్లే ఆర్ట్‌ను తెలంగాణకు పరిచయం చేస్తూ.. ఆ మట్టితో అద్భుతాలు చేస్తున్నది.



థాయ్ క్లే ఆర్ట్ గొప్పతనం ఏంటంటే..?: థాయ్ క్లేతో తయారు చేసిన బొమ్మలు, వస్తువులు, పూలు ఎప్పటికీ అలాగే, అంతే అందం, తాజాదనంతో ఉంటాయి. నీటిలో తడిసినా, ఎండకు ఎండినా, చేయిజారి పడిపోయినా పగిలిపోవు, పాడవ్వవు. అదే ఈ క్లే ప్రత్యేకత. చాలా తక్కువ బరువు కలిగిన థాయ్ మట్టితో తయారు చేయడం వల్ల ఇవి ఎప్పటికీ చాలా సహజంగానే కనిపిస్తాయి. వాటిపై దుమ్ము, ధూళి పడినా శుభ్రంగా కడగొచ్చు, తుడుచుకోవచ్చు. పగిలిపోతుందనే భయం అక్కర్లేదు. తండ్రి కళను పుణికిపుచ్చుకున్న నందితా.. యూట్యూబ్‌లో థాయ్‌క్లేతో మంచి ఆర్ట్స్ తయారు చేయొచ్చని తెలుసుకున్నది. అలా ఆ ఆర్ట్స్‌పై ఆసక్తి పెంచుకొని ప్రత్యేకంగా థాయ్ క్లే వియత్నాం నుంచి తెప్పించి అందమైన ఆకృతులు తయారు చేస్తున్నది. ఇలా తెలంగాణకు ఈ కళను మొదటిగా పరిచయం చేసిన వ్యక్తి నందితాదేవి.

ఎలా తయారు చేస్తారంటే : మనం ఏ ఆకారం, దాని రంగుతో చేయాలనుకున్నామో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు అందమైన గులాబీ పూలను తయారు చేయాలనుకుంటే.. మొక్క, కాండం, ఆకులు, పువ్వు రంగు వంటివి ఎంపిక చేసుకొని, అందులో ఆయిల్ కలర్‌ను మిక్స్‌చేసి, అందమైన పూలమొక్కను మనకు ఇష్టమైన ఆకారంలో తయారు చేసుకోవచ్చు. ఒక మంచి పూల మొక్కను తయారు చేయడానికి ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు గంటలు అదే పనిగా చేస్తే.. మూడురోజుల్లో పూర్తవుతుందట. ఇంత అందమైన మొక్క వెనకాల అంతటి కష్టం దాగి ఉన్నది. మనదేశంలో ఆ మట్టి కేజీ రూ. 1,200 నుంచి రూ. 1,500 ఉంటే.. వియత్నాంలో రూ. 800 ఉంది.

కుటుంబ నేపథ్యం: ఒడిశాలో స్థిరపడిన తెలుగు కుటుంబం వీరిది. మొత్తం ఐదుగురు పిల్లలు. అందరూ చిత్రకళనే వృత్తిగా ఎంచుకున్నారు. నాన్న చంద్రశేఖరరావు ఆయన గొప్ప చిత్రకారుడు. ఒడిశాలోని లలిత కళా అకాడమీలో ఎంతో ఉన్నత పదవుల్లో పనిచేశారాయన. ఎప్పటికీ పురుగుపట్టకుండా, పాడవ్వకుండా ఉండే వాష్ ఆర్ట్, స్వచ్ఛమైన పట్టుమీద వేసే సిల్క్ ఆర్ట్, కొమ్ములపై వేసే శృంగ చిత్రాలు, తాళపత్రాలపై వేసే పత్రచిత్రాలు, లెదర్ ఆర్ట్, పూరీలో ప్రసిద్ధి చెందిన పటచిత్ర వంటి వన్నె తరగని ప్రాచీన కళలు ఆయన నుంచే నేర్చుకున్నారీమె. ఈ కళలు తర్వాతి తరాలకు కూడా అందాలనే ఉద్దేశంతో నాన్న కొన్నేళ్ల క్రితం భువనేశ్వర్‌లో 'క్రియేటివ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్' పేరుతో ఓ కళా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు. నందితాదేవి అక్క బనారస్‌లోని ఓ యూనివర్సిటీలో ఆర్ట్స్ ప్రొఫెసర్, తమ్ముడు ఈనాడు ఒడియాలో ఆర్ట్ డైరెక్టర్, చిన్న తమ్ముడు ఎరినా మల్టీమీడియాలో ఆర్ట్స్ ఫ్యాకల్టీ, చెల్లెలు అప్లిక్, ప్యాచ్ వర్క్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. నందిత డిగ్రీ ఫైనార్ట్స్ చేసి, క్లే ఆర్ట్స్‌లో నైపుణ్యం సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

పిల్లలను తీర్చిదిద్దుతూ: ఈ కళ తనతో అంతరించకూడదనే తన తండ్రిలా ఆలోచించిన నందితా.. తన అపార్ట్‌మెంట్‌లో చిన్న పిల్లలకు క్లే ఆర్ట్‌ను ఉచితంగా నేర్పిస్తున్నారు. లమాసా క్లేతో వారితోనే రాఖీలు, వాచ్‌లు, ఇయర్ రింగ్స్, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు, గాజులు, కీచైన్, చిన్న చిన్న బొమ్మలు వంటివి నేర్పుతున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా నెల నెలా పరీక్షలు, పోటీ ఉంటాయి. అందులో పాసై, గెలిచిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. ఇలా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం వచ్చిన వారిని ప్రత్యేకంగా ఓ గ్రూపుగా తయారు చేసి వారిలో కూడా పోటీ తత్వాన్ని పెంచుతారు. తన కష్టం వృథాగా పోకుండా పిల్లలు రాష్ట్రస్థాయి డ్రాయింగ్, ఆర్ట్స్ పోటీల్లో బహుమతులు తీసుకొస్తున్నారని, ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు నందిత. ఇలా దాదాపు 35మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించారు. గృహిణులు కూడా తమ పిల్లలతో పాటు నందితాదేవి వద్ద ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. స్థానికంగా ఉన్న కమ్యూనిటీలో ప్రతి పండుగకు మహిళలు, చిన్నారులకు పోటీలు నిర్వహించి, తానే స్వయంగా క్లే సరఫరా చేసి, బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు నందిత. ఈ పనులన్నిటిలోనూ భర్త జగదీశ్వర్‌రావు ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.

క్లే ఆర్డర్స్ చాలా ఎక్కువే : మట్టితో తయారు చేసిన బొమ్మలు, పూలు ఎక్కువగా ఆఫీసులు, హోటల్స్, ఐటీకారిడార్స్‌లో అందం కోసం పెడుతున్నారట. వారికి నందితా ఆర్ట్స్ వర్క్స్ నచ్చడంతో అధిక మొత్తంలో ఆర్డర్స్ ఇస్తుంటారు. అవేకాకుండా పెళ్ళిళ్లు, పుట్టినరోజులు, ఇతర శుభ కార్యాలకు బహుమతులుగా కూగా క్లే బొమ్మలు, మొక్కలను తీసుకెళ్తుంటారు. ఒక్కో ఆర్ట్, దాని సైజు బట్టి రూ.500 నుంచి రూ.5వేలు ఉంటుంది. ఆయిల్ పెయింటింగ్స్ ఎక్కువ ధర పలుకుతాయి.



జూన్‌లో ఎగ్జిబిషన్, సేల్ : ఆర్ట్ నేర్చుకుంటున్నవారిలో గృహిణులు, పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో జూన్‌లో మరొక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కళను నేర్చుకోవాలనుకునే వారు నా నంబర్ 9030629744ను సంప్రదించవచ్చు. తాళపత్ర చిత్రాలు, టస్సర్ సిల్క్‌పై వేసే సిల్క్‌ఆర్ట్ వంటితో పాటు.. క్లే ఆర్ట్‌తో మొక్కలు, ఇతర బొమ్మలు తయారీలో శిక్షణ ఉంటుంది. థాయ్ క్లే, ఎన్జీక్లే, వంటి వాటితో అచ్చంగా పూలని పోలిన, క్యారికేచర్ తరహా బొమ్మలనీ మీరే తయారు చేయవచ్చు. హైదరాబాద్ నుంచే కాకుండా.. వేర్వేరు ప్రాంతాల నుంచి వారు కూడా ఆసక్తి చూపిస్తుండడంతో.. ముంబై, నేపాల్, తమిళనాడు, ఒడిశా వారికి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నా.

-నందితా దేవి, క్లే ఆర్టిస్ట్

రవికుమార్ తోటపల్లి

కలలు నెరవేరడానికి కష్టపడింది!



అన్ని అవయవాలు సరిగా పనిచేసినప్పుడు ఏదైనా సాధించడానికి బద్ధకిస్తారు. కానీ ఈవిడ మాత్రం కష్టాలు అధిగమించి చివరకి విజయ తీరాలను అందుకుంది. ఇంతకీ ఎవరామె? ఏం సాధించిందో తెలుసుకోండి!

జరానా మహేశ్వరి గుజరాత్‌లో అందరి పిల్లల్లాగే పుట్టింది. కానీ రెండు సంవత్సరాల వయసులో రెటీనా సమస్య ఉందన్నారు డాక్టర్లు. మెల్లగా చూపు మందగించింది. ఐదు సంవత్సరాలు వచ్చేసరికి చూపు పూర్తిగా కోల్పోయింది. కానీ ఆ సమయంలో ఆమె ఆత్మవిశ్వాసం మాత్రం సన్నగిల్లలేదు. తల్లిదండ్రులు ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు. మామూలు బడికే పంపించారు. తల్లి కూర్చొని అన్ని పాఠాలను, ప్రశ్న, జవాబులను ఇంటి దగ్గర చెప్పేది. అందరికీ అవి నేర్చుకోవడానికి రెండు గంటలు పడితే.. జరానా ఏడెనిమిది గంటలు తీసుకునేది. అప్పుడు కూడా ఆమె నిరాశకు లోనుకాలేదు. పట్టుదలతో చదివింది. ఇంటర్‌లో 85 శాతం మార్కులతో పాసయింది. ఆ తర్వాత డిగ్రీ, పీజీ, ఇప్పుడు పీహెచ్‌డీ కూడా పూర్తి చేసింది. అంతే కాదు.. గుజరాత్‌లో అంధత్వంతో పీహెచ్‌డీ పట్టిన రెండో వనితగా పేరు సంపాదించింది. ఇప్పుడామె సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నది. ఆమె ఇతరులకు పాఠాలు చెప్పేందుకు ముందు స్క్రీన్ రీడర్ వాడుతుంది. దాని ద్వారా టీచింగ్ కొనసాగిస్తున్నది. 'దేవుడు మనకు ఒక అవయవాన్ని పనిచేయకుండా చేశాడంటే.. మరొక దానికి ఎక్కువ పవర్ ఇస్తాడు. నా విషయంలో అదే జరిగింది. దేనికీ నేను కుంగిపోను. నన్ను స్కూళ్లో, కాలేజ్‌లో చాలామంది హేళన చేసేవారు. కానీ నా తల్లిదండ్రుల సపోర్ట్ వల్ల నేనీ స్థాయిలో ఉన్నాను' అంటున్నది జరానా.

చర్మ రంధ్రాలను శుభ్రం చేయడానికి..



డీప్ క్లెన్సింగ్ అనేది చర్మ రంధ్రాలను శుభ్రంగా ఉంచడానికి సహాయపడే ఒక ముఖ్యమైన చర్మ చికిత్స. దీన్ని ఇంట్లోనే చేసుకొని చర్మ రంధ్రాల్లో ఉన్న మలినాలను తొలిగించవచ్చు.

- ఒక టీస్పూన్ ఫుల్లర్స్ ఎర్త్ మట్టిని రెండు టీస్పూన్ల అలో వెరా జెల్‌ని కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ముఖాన్ని కడిగి ఈ ప్యాక్‌ని వేసుకోవాలి. ఇప్పుడు పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- గిన్నెలో ఓట్‌మీల్, చమోలి టీ పోసి బాగా కలుపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- దోసకాయ పేస్ట్‌లో, నల్లమట్టిని కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు ముఖానికి రాసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుగాలి.

వీటిని పక్కన పెట్టకపోతే..



గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం మరో జన్మ ఎత్తడంలాంటిదే! అయితే ఆ జన్మ ఎత్తే ముందు, ఎత్తిన తర్వాత కూడా కొన్ని నియమాలు తప్పక పాటించాలి.

గర్భధారణకు ముందు.. తర్వాత బరువు తగ్గడం మంచిది. అధిక బరువు వల్ల గర్భం ధరించే అవకాశాలు తక్కువవుతాయి. కాబట్టి గర్భధారణ సమయంలో కొన్ని వ్యాయామాలు తప్పకుండా చేయాలి. కాకపోతే కఠినమైన వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే ఆ ఒత్తిడి యుట్రస్ మీద పడుతుంది. డాక్టర్ల సలహా మేరకే వ్యాయామాలు ఎంచుకోవాలి. సంతానోత్పత్తికి ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, వెన్న తీసిన పాలు, పెరుగు వంటివి మహిళలకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. సంతానోత్పత్తికి బద్ధ శత్రువు ఒత్తిడి ఒకటి. గర్భం ధరించాలన్నా, లేదా గర్భం దాల్చినప్పుడైనా ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవాలి. జంక్‌ఫుడ్‌ని పూర్తిగా పక్కన పెట్టాలి. ఈ సమయంలో సలాడ్లు, ఇతర ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలి. ఇలాంటివి ఆకలిని పెంచుతాయి. బయట ఫుడ్స్‌కి దూరంగా ఉండండి. సూప్స్, సలాడ్స్‌లో రెండేసి తులసి ఆకులను చేర్చండి. దీనిద్వారా బిడ్డలో కార్టిజోల్ డెవలప్‌మెంట్ అవుతుంది. అంతేకాదు.. ఆ సమయంలో అవసరమయ్యే అదనపు రక్తాన్ని అందిస్తుంది.

అడుగండి చెబుతా

నా వయసు 28 సంవత్సరాలు. గత 5-6 సంవత్సరాల నుంచి ఉదయం నిద్రలేవగానే 10-15 తుమ్ములు వస్తున్నాయి. ఆగకుండా పల్చటి నీళ్ల మాదిరిగా ముక్కు కారుతుంది. ముక్కు, కళ్లు చెవులు మంట, దురదగా ఉంటున్నాయి. ఏ మాత్రం దుమ్ములో తిరిగినా, బూజు దులిపినా, చల్లనివి తీసుకున్నా తుమ్ములతో ఒకటి రెండ్రోజులు ఇబ్బంది పడుతున్నాను. నెలలో రెండు మూడు సార్లు ఇలా వస్తున్నాయి. జలుబు మాత్రలు వేసుకుంటే తాత్కాలికంగా తగ్గి మళ్లీమళ్లీ వస్తున్నది. హోమియోపతిలో మంచి ఔషధాలు ఉన్నాయని విన్నాను. నా సమస్యకు మంచి పరిష్కారం చూపగలరు.

- నీరజ, జనగామ



తుమ్ములు తగ్గించే ఆర్సెనికమ్



డాక్టర్
కె. శివశంకర్
హోమియో
వైద్య నిపుణులు
హైదరాబాద్

మీ లక్షణాలు అలర్జిక్ రైనైటిస్‌గా అనిపిస్తున్నాయి. శరీరంలోని నిరోధక వ్యవస్థ గతి తప్పి మన శరీరానికే శత్రువుగా మారడంతో దీన్ని గుర్తించవచ్చు. శ్వాస ప్రక్రియలో ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం. ఏదైనా దుమ్ము గాలితో పాటు పొరపాటున పీలిస్తే దానిని ముక్కులోని వెంట్రుకలు అడ్డుకుంటాయి. ధూళి కణాలను ముక్కులో ఊరే స్రావాలు కడిగేస్తాయి. ఇదంతా నాణానికి ఒక వైపు. అదే రక్షణ వ్యవస్థ గతి తప్పిందనుకోండి చిన్న రేణువుకు కూడా విపరీతంగా స్పందించి వ్యక్తిని నీరసించే స్థితికి తీసుకురావటమే అలర్జీగా చెప్పవచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను ఆధారంగా చూసినపుడు అర్సెనికమ్ ఆల్బమ్ 30 పొటెన్సీలో వారానికి రెండు డోసుల చొప్పున నాలుగు వారాలు వేసుకుంటే మంచి గుణం కనబడుతుంది. దుమ్ము, ధూళి, చల్లగాలి, చల్లటి పదార్థాలకు వీలయినంత దూరంగా ఉండటం మంచిది. ముక్కుకు గుడ్డ కట్టుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి.

8.
నమస్తే తెలంగాణ
సంకేత
టెక్నాలజీ 2.0
[హైదరాబాద్]
బుధవారం 24 జనవరి 2018

ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మనతో పాటు అక్కడ అవసరమైన పెట్టేబేడా అంతా సర్దుకుంటాం. కానీ ఇప్పుడు కాలం మారింది. కారు డిక్కీలో నింపేసే అంత లగేజ్‌కి ఇక చెక్ చెప్పండి. జేబులో ఇమిడిపోయే గ్యాడ్జెట్స్, బ్యాగులో పట్టే సైజులో యాక్సెసరీస్ మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. ప్రయాణ బడలికను, ట్రావెలింగ్ ఇబ్బందులను పోగొట్టి ప్రయాణాన్ని ఆస్వాదింపచేసే గ్యాడెట్స్ ఇవి.



ప్రయాణంలో.. మీ సోపతి!

ట్రావెల్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్

థింకింగ్ పెన్

ఒంటరి ప్రయాణాల్లో ఈ పెన్ను చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా రాసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఫిడ్జెట్ స్పిన్నర్‌లా తిరుగుతూ రకరకాలుగా ఉపయోగపడుతుంది. ఇది మొట్టమొదటి టైటానియం, స్టీల్ పెన్. ఎటు కావాలంటూ అటు స్ప్రింగులా ఒంపుకోడానికి ఈ పెన్ను వీలుగా ఉంటుంది. ఆలోచిస్తూ రాసుకునే క్రమంలో చుట్టూ తిప్పుతూ ఆలోచించొచ్చు. ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో చేతిలో ఓ ఆయుధంలా, ఠక్కున ఏదైనా రాసుకోవడానికి ఒక పెన్నులా ఉపయోగపడుతుంది ఈ థింకింగ్ పెన్.



నెక్ ప్యాకర్



బయటకు చూడడానికి స్టైలిష్ జాకెట్‌లా కనిపిస్తుంది. కానీ ప్రయాణాల్లో దీన్ని ధరిస్తే ప్రయాణ బడలిక తీరుతుంది. దీని లోపల ఉండే పిల్లో లాంటి వస్తువులు శరీరాన్ని అలసిపోనీయకుండా చూసుకుంటాయి. ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు కండరాలు, ఇతర శరీర భాగాల్లో నరాలు పట్టేసినట్టుగా అయి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఫలితంగా ఒకరోజంతా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ.. ఈ నెక్‌ప్యాకర్ వల్ల ప్రయాణ బడలికకు చెక్ పెట్టొచ్చు. ఎంత దూరమైనా సులభంగా, హాయిగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. ఒకవైపునకు తిరిగి పడుకున్నప్పటికీ మెడ మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా ఇందులో అమర్చి ఉండే పిల్లో సెట్ చేస్తుంది.



బుల్‌రెస్ట్ ట్రావెల్ పిల్లో

ఎక్కువ దూరం ప్రయాణిస్తే తల మీద, మెడ నరాల మీద ఒత్తిడిపడి బాగా అలసిపోవాల్సి వస్తుంది. దీంతో.. ప్రయాణం మీదనే ఇష్టం పోయే పరిస్థితి రావొచ్చు. దీనికి చెక్ పెట్టేందుకు వచ్చిందే.. బుల్‌రెస్ట్ ట్రావెల్‌పిల్లో. మీరు ఎలాంటి సీట్లో కూర్చున్నప్పటికీ మీ మెడకు సపోర్ట్‌గా ఇది పెట్టుకొని కాసేపు సేద తీరొచ్చు. సరైన అలైన్‌మెంట్‌లో ఉంచేందుకు మెడనరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా ఈ ట్రావెల్ పిల్లో కాపాడుతుంది.



వేరబుల్ డిస్‌ప్లే..

ఈ తరానికి ఇది కొత్తేం కాదు. ఇప్పుడిప్పుడే మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న గ్యాడ్జెట్ ఇది. ఒకప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కాలక్షేపం కోసం మొబైల్‌లోని మెమోరీ కార్డు నిండా నాలుగైదు సినిమాలు నింపుకొని బయల్దేరేవాళ్లం. మనం ఏ సినిమా చూస్తున్నామో మన పక్కనున్న వారికి కూడా తెలిసిపోయేది. ఆ తర్వాత టెక్నాలజీ పుణ్యమా అని వర్చువల్ రియాలిటీ ప్లేయర్లు వచ్చాయి. దీంతో మనం చూడాలనుకున్న సినిమా మనం మాత్రమే చూడొచ్చు. కాకపోతే వీఆర్ ధరించి మనకు నచ్చిన వీడియో చూస్తుంటే మిగతా ప్రపంచాన్ని చూడలేం. దీన్ని తలదన్నేలా టెక్నాలజీ సృష్టించిన మరో గ్యాడ్జెటే ఈ వేరబుల్ డిస్‌ప్లే. దీన్ని కళ్లద్దాలతో పాటు, లేదంటే మామూలుగా ధరించవచ్చు. చెవి దగ్గరి నుంచి సరిగ్గా కంటికి దగ్గరగా వచ్చేలా ధరించి, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ కేబుల్‌తో కనెక్ట్ చేస్తే మన ఫోన్లో, కెమెరాలో, డ్రోన్‌లో, టీవీలో చూడాలనుకున్న దృశ్యం, వీడియో కేవలం మన కంటికి అంగుళం దూరంలో చూడొచ్చు. మూడో కన్ను కాదు కదా.. కనీసం రెండోకంటికి కూడా తెలియకుండా కేవలం ఒక్క కంటికి మాత్రమే తెలిసేలా వీడియోలు, కెమెరా చిత్రీకరించి దృశ్యాలు చూడొచ్చు. మిగతా కన్నుతో ప్రపంచాన్ని చూడొచ్చు. ప్రయాణాల్లో పక్కవారికి ఇబ్బంది కలిగించకుండా, ట్రావెలింగ్‌ని ఆస్వాదించేందుకు ఇది మంచి నేస్తం.



నోమాటిక్ ట్రావెల్ బ్యాగ్

మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ ట్రావెల్ బ్యాగులలో ఈ బ్యాగ్ ఒకటి. ఎన్నో రకాల ఫీచర్లు కలిగి ఉన్న ఈ బ్యాగు వల్ల అనేక ఉపయోగాలున్నాయి.

విలువైన వస్తువులు పెట్టుకునేందుకు సెక్యూరిటీ అర, వాటర్‌బాటిల్ పెట్టుకోవడానికి ప్రత్యేక అర, సెక్యూరిటీ ప్యాకెట్, తడిబట్టలు, విడిచిన బట్టలు పెట్టుకునేందుకు ప్రత్యేక అర, ఎక్స్‌ట్రా షూస్ పెట్టుకోడానికి ఒక అర ఇలా అనేక రకాల ఫీచర్లతో ఈ బ్యాగు మార్కెట్లో లభ్యమవుతున్నది. నాలుగైదు బ్యాగులతో ప్రయాణం చేయడం కంటే ఒక్కబ్యాగుతో ప్రయాణం చేయాలనుకునేవారికి ఈ బ్యాగు బాగా నచ్చుతుంది.



బీచ్‌మ్యాట్

సాండ్‌లెస్ బీచ్ మ్యాట్ అని పిలిచే ఈ మ్యాట్‌ను ఎక్కడైనా కింద పరుచుకొని ఎంచక్కా కూర్చోవచ్చు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు కింద పరుచుకొని కూర్చోడానికి ఒక మ్యాట్ తీసుకెళ్తాం. తీరా అది ఎక్కడ పరుద్దామా అని ఆలోచించి మరీ.. శుభ్రంగా ఉన్న చోటే పరుస్తాం. కానీ బీచ్‌మ్యాట్ వల్ల అలాంటి ఆపసోపాలకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే ఇది ఎక్కడైనా పరుచుకొని కూర్చోవచ్చు. ఎలాంటి మట్టి, దుమ్ము, ఇసుక అంటుకోదు. ఉతకాల్సిన అవసరం కూడా లేదు.. దులిపేస్తే సరి.



మాగ్‌పై



ఇది ఒక జీపీఎస్ ట్రాకర్. చేతిలో ఇమిడిపోయే ఈ జీపీఎస్ గ్యాడ్జెట్ స్మార్ట్ జీపీఎస్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్తే ఎక్కడున్నామో, గమ్యానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నామో, ఎంత సమయంలో చేరుకుంటామో తదితర వివరాలన్నీ మొబైల్‌కి చేరవేస్తుంది. కాకపోతే దీన్ని మొబైల్‌కి అనుసంధానం చేసుకోవాలి. 185 దేశాల్లో ఈ మాగ్‌పై ట్రాకర్ పనిచేస్తుంది. మీకు సంబంధించిన ఏదైనా వస్తువును పోగొట్టుకున్నా.. ఒకవేళ మీరు ముందే ఆ వస్తువును మాగ్‌పైకి అనుసంధానం చేసి ఉన్నట్లైతే అది ఎక్కడుందో కూడా తెలియజేస్తుంది. ప్రయాణ్లా ఇలాంటి గ్యాడ్జెట్ తోడుంటే.. ఒక మనిషి తోడున్నట్టే కదా!

ప్రవీణ్‌కుమార్ సుంకరి

బ్యాక్‌ప్యాక్ డ్రింక్ ట్యాంక్



ఒకచోటికి వెళ్లినప్పుడు మనం తీసుకెళ్లిన డ్రింక్ చాలామందికి సర్వ్ చేయాలంటే కనీసం ఇద్దరుండాలి. ఒకరు పోసి ఇస్తుంటే.. ఇంకొకరు సర్వ్ చేయాలి. కానీ.. ఈ బ్యాక్‌ప్యాక్ డ్రింక్ ట్యాంక్ వల్ల మరొకరి అవసరం ఉండదు. మనం సర్వ్ చేయాలనుకున్న డ్రింక్‌ని వీపు వెనుకాల ఉండే ట్యాంక్‌లో నింపేసి ట్యాంక్‌కి రెండువైపులా ఉండే ట్యాప్ తిప్పేస్తే సరి.. ఒకేసారి రెండు గ్లాసుల్లోకి డ్రింక్ సర్వ్ అవుతుంది. ఇంతేకాదు.. ఇంకా చాలా ఉన్నాయి. బ్యాగులో పట్టే సైజులో వాషింగ్‌మెషీన్, జేబులో పట్టే ఐరన్‌బాక్స్, వీడియో రికార్డు చేస్తూ, ఫొటోలు కూడా తీయగల కళ్లద్దాలు, అరచేతిలో ఇమిడిపోయే కాక్‌టెయిల్ కిట్, పెన్నులా ధరించే ప్రమాదాలను పసిగట్టే పరికరం, సోలార్‌పవర్ ప్యానెల్ ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో.. రాబోయే రోజుల్లో మరెన్నో రావొచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకొని మీ ప్రయాణాన్ని సులభం, సుఖవంతం చేసుకోండి.

నయామాల్

స్యామ్‌సంగ్ గెలాక్సీ ఏ8ప్లస్

మొబైల్ మార్కెట్లోకి అత్యాధునిక ఫీచర్లతో మరో మొబైల్ విడుదల చేసింది స్యామ్‌సంగ్ కంపెనీ. ఆ కొత్త మొబైల్ వివరాలివి..



డిస్‌ప్లే	: 6 ఇంచులు
ఇంటర్నల్ మెమొరీ	: 64జీబీ, 256 జీబీ వరకు పెంచుకునే సామర్థ్యం
ర్యామ్	: 6జీబీ ర్యామ్
రియర్ కెమెరా	: 16 మెగాపిక్సెల్స్
ఫ్రంట్ కెమెరా	: 8 మెగాపిక్సెల్స్
బ్యాటరీ సామర్థ్యం	: 3500 ఎంఏహెచ్
ఆండ్రాయిడ్ వెర్షన్	: వి7 నౌగట్
ఆపరేటింగ్ సిస్టమ్	: 2.2జీహెచ్‌జెడ్, 1.6 జీహెచ్‌జెడ్, 7886 ఆక్టాకోర్ ప్రాసెసర్
లాకింగ్ సిస్టమ్	: ఫేస్ అండ్ ఐ రికగ్నైజేషన్ సిస్టమ్, తంబ్, ప్యాట్రన్ లాక్
సిమ్‌టైప్	: నానో సిమ్‌కార్డ్

నకిలీ నోట్లు గుర్తుపడుతుంది!

కొత్త నోట్లు వచ్చిన తర్వాత చాలా మంది అసలు నోట్లు ఏవో.. నకిలీ నోట్లు ఏవో గుర్తు పట్టలేకపోతున్నారు. నిజమైన నోట్లు, నకిలీ నోట్లు గుర్తుపట్టే సమస్య నుంచి ఈ యాప్ మిమ్మల్ని గట్టెక్కిస్తుంది.



చెక్‌ఫేక్ బ్రాండ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ అనే కంపెనీ తయారుచేసిన చెక్‌ఫేక్ అనే యాప్ అన్ని దేశాల అసలు కరెన్సీని గుర్తించే యాప్ కనిపెట్టారు. ఈ యాప్ సహాయంతో మీ దగ్గరున్న కరెన్సీని నకిలీదా? అసలుదా? అని గుర్తించవచ్చు. ప్రపంచంలోని అన్నీ దేశాల కరెన్సీని ముందే ఇందులో ఇన్‌బిల్ట్‌గా సెట్ చేయడం వల్ల ఆయా దేశాల ఒరిజినల్ కరెన్సీని ఈ యాప్ సులభంగా గుర్తుపడుతుంది. మీ దగ్గరున్న నోటు ఒరిజినలా? నకిలీయా తెలుసుకోవాలంటే ఈ యాప్ ద్వారా స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలా స్కాన్ చేసే సమయంలో యాప్‌లో రూపొందించిన టెక్నాలజీ కరెన్సీ డిజైన్, నాణ్యత, లోగోలను బట్టి అది అసలు నోటా? నకిలీ నోటా? అని గుర్తు పట్టేస్తుంది.

2023 నాటికి అందరికీ ఫోన్!



హెడ్డింగ్ చూసి ఇదేదో.. రాజకీయ పార్టీ ఎన్నికల ప్రకటన అనుకునేరు. మరి ఏంటిది?

ఇప్పటికే దాదాపు అందరి చేతిలో ఏదో ఒక ఫోన్ ఉంటున్నది. కాకపోతే స్మార్ట్‌ఫోన్ పట్టుకోని చేతులు ఇంకా చాలా ఉన్నాయి. అయితే.. 2023 కల్లా ప్రపంచంలో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుందంటున్నారు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు. తాజాగా వారు నిర్వహించిన ఇండియా డిజిటల్ సమ్మిట్‌లో పలువురు సభ్యులు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి కీలక ప్రసంగాలు చేశారు. అయితే ఇప్పటికే 102 కోట్ల భారతీయుల్లో సగం మంది స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. మిగిలిన వారు ఫీచర్ ఫోన్లు వాడుతున్నారు. మరో ఐదేళ్లు గడిచేసరికి ప్రతీ ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత ఇండియా పూర్తిగా డిజిటల్ ఇండియాగా మారనుందని వారు అభిప్రాయపడ్డారు. జియో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 20 కోట్ల స్మార్ట్‌ఫోన్ వాడకాలు పెరిగాయి. మొబైల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. ఇండియాలో 2025 నాటికి 70 బిలియన్ల డాలర్ల మొబైల్, ఇంటర్నెట్ మార్కెట్ జరిగే అవకాశం ఉందంటున్నారు వారు.

కుక్క భాషకూ.. ట్రాన్స్‌లేటర్!

మీ కుక్క ఏం మాట్లాడుతుందో మీకు తెలుసా? అది ఏం చెప్పాలనుకుంటున్నదో మీరు గెస్ చేయగలరా? 'అదెలా కుదురుతుంది' అంటారా? అయితే ఇది చదువండి.



ఈ భూమ్మీద జీవిస్తున్న ప్రతీ జంతుజాతికి ఒక భాష ఉంటుంది. మనుషులకూ భాష ఉంటుంది. అది జంతువులకు అర్థం కాదు. మనం చేసే సంజ్ఞల ద్వారా మాత్రమే అవి అర్థం చేసుకుంటాయి. అలా స్పందించే వాటిలో మనుషులకు దగ్గరగా ఉండేవి కుక్కలు. మనుషుల మీద అమితమైన విశ్వాసాన్ని చూపించేవి కూడా అవే. అయితే వాటి భాషను అర్థం చేసుకునేందుకు చాలారోజులుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ దశలో అమెరికా శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేశారు. కుక్కల భాషను అర్థం చేసుకునేందుకు గానూ.. ఒక పరికరం తయారుచేశారు. ఈ పరికరం కుక్క మొరుగుతున్న తీరును బట్టి అవి ఏం చెప్పాలనుకుంటున్నాయో అక్షరాల రూపంలో డీకోడ్ చేస్తుంది. ఈ పరికరం పూర్తి స్థాయిలో అభివృద్ధి అయి మార్కెట్లోకి రావాలంటే మరో పదేళ్లు పడుతుందని జంతు ప్రవర్తనా నిపుణుడు ప్రొఫెసర్ కాన్‌స్లాబోడ్చికోఫ్ వెల్లడించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా స్పందించగలిగే ఈ పరికరం జంతువులు చేసే శబ్దాలతో పాటు, వాటి ముఖ కవళికలను అర్థం చేసుకొని వాటి భావాలను ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఈ పరికరం తయారుచేసే క్రమంలో కొన్ని వేల కుక్కల మీద ప్రయోగాలు చేసి, వాటి అరుపులు, ముఖ, శరీర కదలికలను అధ్యయనం చేశారు. కమ్యూనికేషన్ సిగ్నల్స్‌ను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కి కనెక్ట్ చేసి ట్రాన్స్‌లేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో పదేళ్లు ఆగితే.. మీ పెంపుడు జంతువు ఏం మాట్లాడాలనుకుంటుందో మీరు తెలుసుకోగలరు.

ఫోన్ పేలకుండా..

పదివేలు పెట్టి కొన్న ఫోన్ పదిరోజులకే పేలిపోతున్నాయి. పొద్దున లేచినప్పటి నుంచి వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అంటూ ఫోన్ తెగ వాడేస్తున్నారు. ఫలితంగా మొబైల్ హీట్ అయి పేలిపోతున్నాయి. మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే.. ఇలా చేయండి.

- మొబైల్ చార్జింగ్ పెట్టినప్పుడు 96 శాతం దగ్గరే ఆపేయండి. అంతకు మించి చార్జింగ్ కానివ్వొద్దు. చార్జింగ్ పెట్టేటప్పుడు కూడా 20 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టాలి.
- చార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్ వేడిగా ఉంటే ఐదు నుంచి పది నిమిషాల పాటు మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి, చల్లబడిన తర్వాత చార్జింగ్ పెట్టాలి. ఆన్ చేసేటప్పుడు కూడా పూర్తిగా చల్లబడ్డ తర్వాతనే ఆన్ చేయాలి.
- మొబైల్ చార్జింగ్‌లో ఉన్నప్పుడు వైఫై, డాటా, సాంగ్స్, ఫోన్‌కాల్స్, గేమ్స్ లాంటివి వాడకూడదు. పూర్తిగా చార్జింగ్ అయ్యాక పది నిమిషాల తర్వాత ఇవన్నీ ఆపరేట్ చేయాలి. లేకపోతే వేడిలో మొబైల్ పేలే ప్రమాదముంది.
- చార్జింగ్ ఎక్కువగా పీల్చేసే యాప్స్, జిప్ ఫైల్స్ వెంటనే మొబైల్‌లోంచి డిలీట్ చేసేయండి. వీటి వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ ప్లే అయి మొబైల్ హీట్ అవుతుంది.
- మొబైల్‌కి వాడే.. చార్జర్లు మంచి కంపెనీవి ఉండేలా చూసుకోండి. తక్కువ ధరకు వచ్చే చార్జర్లు వాడడం వల్ల కూడా బ్యాటరీ మీద ప్రభావం చూపి మొబైల్ పేలే ప్రమాదముంది.



అంగన్‌వాడీ టీచర్లకు కొత్త డ్రెస్‌కోడ్



అంబర్‌పేట, నమస్తే తెలంగాణ: అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో కొత్త రంగు(డ్రెస్‌కోడ్) చీరలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరికీ మూడు చీరల చొప్పున పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ జిల్లాలో ఐదు ప్రాజెక్టుల పరిధిలో 914 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో పని చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు ఈ చీరలను ఇవ్వనున్నారు. ఇప్పటికే వాటిని ప్రాజెక్టు కార్యాలయాలకు పంపించారు. త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి టీచర్లకు అందజేయనున్నట్టు హైదరాబాద్ జిల్లా మహిళా శిశు, వృద్ధుల, వికలాంగులశాఖ వెల్ఫేర్ ఆఫీసర్ సునంద తెలిపారు.



రవీంద్రభారతిలో జరుగుతున్న ఆసియాన్-ఇండియా కమ్మెమోరేటివ్ సమ్మిట్-2018లో భాగంగా మంగళవారం 'ఇంటర్నేషనల్ రామాయణ ఫెస్టివల్'ను నిర్వహించారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంయుక్తంగా రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మయన్మార్‌కు చెందిన 12 మంది 'రాయల్ పాంటా రామాయణ గ్రూప్' ప్రదర్శించిన రామాయణం దృశ్యరూపకం సభికులను మంత్రముగ్ధులను చేసింది.

'మెట్రో' రెండోదశ డీపీఆర్‌ను సిద్ధం చేయండి

- మొదటి దశ పనులు సకాలంలో పూర్తికావాలి
- మెట్రోరైలుపై సమీక్షలో సీఎస్ ఎస్పీసింగ్



సమీక్ష నిర్వహిస్తున్న సీఎస్ ఎస్పీసింగ్. చిత్రంలో మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మెట్రోరైలు విస్తరణలో భాగంగా రెండోదశ డీపీఆర్ సిద్ధం చేయాలని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ ఆదేశించారు. ప్రాజెక్టు సమగ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, అనుమతుల కోసం కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. సీఎస్ ఎస్పీసింగ్ మంగళవారం మెట్రోరైలుపై సమీక్ష జరిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లతోపాటు హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారుల సమన్వయంతో డీపీఆర్ తయారు చేయాలన్నారు. మొదటిదశ పనులు 2018 చివరినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ చివరినాటికి కారిడార్-1లోని అమీర్‌పేట-ఎల్బీనగర్ (16 కి.మీ), కారిడార్-3లోని అమీర్‌పేట-హైటెక్‌సిటీ(10 కి.మీ) పెండింగ్ పనులను పూర్తిచేయాలన్నారు. ఈ ఏడాది చివరినాటికి కారిడార్-2లోని జేబీఎస్-ఎంజీబీఎస్(9 కి.మీ) మార్గాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీలో భాగంగా ఫీడర్ సర్వీసులను పెంచాలన్నారు. నాగోల్-మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల ఆపరేషన్స్‌లో ఫీడర్ సర్వీసులుగా అందుబాటులోకి తేనున్న విద్యుత్‌తో నడిచే వాహనాలతోపాటు ఆర్టీసీ ఫీడర్ సర్వీసులపై ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా, మేడ్చల్ కలెక్టర్ ఎంవీరెడ్డి, ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ పురుషోత్తంనాయక్, ఎల్అండ్‌టీ మెట్రోరైలు సీఈ అండ్ ఎండీ కేవీబీరెడ్డి పాల్గొన్నారు.

ఆరాంఘర్-శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ హైవేకు టెండర్లు

10 కిలోమీటర్ల పొడవు.. ఆరు లేన్లుగా నిర్మాణం

పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేకు అనుసంధానం • రూ.300 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

హైదరాబాద్ నమస్తేతెలంగాణ: ఆరాంఘర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ కారిడార్‌ను నిర్మించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లు పిలిచింది. దీనిని 10 కిలోమీటర్ల పొడవు, ఆరు లేన్లుగా నిర్మించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.300 కోట్లను మంజూరు చేసింది. హైదరాబాద్ నుంచి విమానాశ్రయం వరకు సులువుగా రాకపోకలు సాగించేందుకు పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేను పొడిగించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. మెహిదీపట్నం సమీపంలోని సరోజినీదేవి కంటి దవాఖాన నుంచి ప్రారంభమయ్యే పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే ఆరాంఘర్ చౌరస్తా వద్ద ముగుస్తున్నది. ప్రయాణికులు అక్కడి నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్నారు. ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు వంతెనను ఎయిర్‌పోర్ట్ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రద్దీకి అనుగుణంగా..

ఎయిర్‌పోర్ట్ వరకు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గతంలో పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించారు. 11.06 కిలోమీటర్లతో దేశంలోనే పొడవైన ఫ్లైఓవర్‌గా నిలిచిన ఈ హైవేను సుమారు రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వంతెన సరోజినీదేవి కంటి దవాఖాన నుంచి ప్రారంభమై ఆరాంఘర్ వద్ద బెంగళూరు జాతీయ రహదారికి కలుస్తుండటంతో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనదారులకు కొంత ఊరట కలుగుతున్నది. అయితే బెంగళూరు హైవేపై రద్దీ పెరుగడం, ఆరాంఘర్ చౌరస్తా తర్వాత రాజేంద్రనగర్, గగన్‌పహాడ్ వై జంక్షన్ ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శంషాబాద్ పట్టణంలోనూ విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది. మరోవైపు విమానాశ్రయానికి రాకపోకలు సాగించేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేను విమానాశ్రయం వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విమాన ప్రయాణికులు మరింత సులభంగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. ఈ వంతెన నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కు అప్పగించింది. సమారు 10 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ మార్గం డిజైన్‌ను ఎన్‌హెచ్‌ఏఐ రూపొందించింది. మార్గమధ్యంలో రెండు చోట్ల దిగేలా ఫ్లైఓవర్‌కు ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. వంతెన నిర్మాణానికి కొన్ని చోట్ల భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.



మంత్రి లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న టీపీఎస్ సభ్యులు

ఫార్మసీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయండి

వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి టీపీఎస్ సభ్యుల వినతి

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫార్మసీ కౌన్సిల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ఫార్మా సొసైటీ (టీపీఎస్) అధ్యక్షుడు డాక్టర్ ఏ సంజయ్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పీ సాకేత్, జనరల్ సెక్రటరీ సీహెచ్ సందీప్‌రెడ్డి నేతృత్వంలో సొసైటీ సభ్యులు కోరారు. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని హైదరాబాద్ నందగిరిహిల్స్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఫాకల్టీ విద్యార్థులు, రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు, కమ్యూనిటీ ఫార్మసిస్టులు, ఇండస్ట్రియలిస్టుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యార్థులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ కోసం గుంటూరులోని ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌కు వెళ్లాల్సి రావడంతోపాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నిధులకు గండిపడుతున్నదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఫార్మ్ డీ, ఫార్మసీ విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఫార్మసీ యాక్ట్ 1948, ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులైజేషన్ 2015ను అమలు చేయాలని, ఫార్మసిస్టుల కనీస వేతనం రూ.25 వేలు ఉండాలని, హెల్త్ కేర్ రంగంలో ఫార్మసిస్టుల సేవలను వినియోగించుకోవాలన్న ప్రతిపాదనలకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు మురళీకృష్ణ, డాక్టర్ రాంమోహన్, డాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ అబ్బులు తదితరులు పాల్గొన్నారు.

26 నుంచి స్వచ్ఛతా మహోత్సవాలు

- బల్దియా మరో వినూత్న కార్యక్రమం
- కంపోస్ట్ ఎరువుల తయారీపై ప్రత్యేక అవగాహన
- వ్యర్థాల నిర్వహణపై మరింత చైతన్య పరుచడమే లక్ష్యం

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్‌వాసులకు వ్యర్థపదార్థాల నిర్వహణపై మరింత చైతన్యం కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ 'స్వచ్ఛతా మహోత్సవాలు' పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కుటుంబాలను కలుపుదాం-చెత్తను విడదీద్దాం, మనం మారుదాం-మన నగరాన్ని స్వచ్ఛ నగరంగా మారుద్దాం, చాయ్‌పే చర్చ, చెత్త విడాకుల దినోత్సవం, చెత్తను విడదీస్తే రూ.లక్ష బహుమతి, దోమలపై సరైన సమాధానాలు అందిస్తే పది మందికి రూ.పదివేల చొప్పున నగదు బహుమతులు తదితర వినూత్న కార్యక్రమాల ద్వారా నగరవాసులను జీహెచ్‌ఎంసీ చైతన్య పరుస్తున్నది. వీటికి అదనంగా ఈ నెల 26వ తేదీ నుంచి 'స్వచ్ఛతా మహోత్సవాలు' నిర్వహించనున్నట్టు కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు.

సేంద్రియ ఎరువుల తయారీపై ప్రచారం

చెత్తను తడి, పొడిగా విడదీసి స్వచ్ఛ ఆటోలకు అందించడంపై ప్రత్యేకంగా నియమించిన మూడువేలకు పైగా మహిళా స్వచ్ఛదూతలు ఇంటింటికీ వెళ్లి చైతన్యపరుస్తున్నారు. తాజాగా వ్యర్థ పదార్థాలతో కంపోస్ట్ ఎరువుల తయారీపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇండ్లలో, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో స్వయంగా కంపోస్టింగ్ ఎరువుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడంపై ప్రచారం చేయనున్నారు. సాధారణంగా ఇండ్ల నుంచి వచ్చే చెత్తలో 80 శాతం తిరిగి ఉపయోగించుకోవచ్చని, హోం కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, మార్కెట్లలో కంపోస్టింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా అవగాహన కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగించే యంత్రాలను పరిచయం చేయనున్నారు. వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని www.ghmc.gov.in వెబ్‌సైట్‌లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలోని అధికారులు తమ ఇండ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల ద్వారా కంపోస్ట్ ఎరువులు తయారు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలువాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రెండు కంపోస్టింగ్ బాక్స్‌లను అందజేశారు. స్వచ్ఛతా మహోత్సవాల్లో భాగంగా ఈ కంపోస్టింగ్ తయారీ బాక్స్‌లను స్వచ్ఛదూతలకు, శిక్షకులకు అందజేయనున్నారు. మహోత్సవాల్లో భాగంగా తడి, పొడి చెత్తను విడదీసి స్వచ్ఛదూత్ యాప్‌లో అప్‌లోడ్ చేసిన వారిలో లాటరీ ద్వారా గెలుపొందినవారికి రూ.లక్ష, మస్కిటోయాప్ విజేతలు పదిమందికి రూ.10 వేల చొప్పున, ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ నినాదాల పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులను అందజేయనున్నారు. స్వచ్ఛ కార్యక్రమాలపై కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తారు.

నాయీ బ్రాహ్మణులకు వృత్తి శిక్షణ ప్రారంభం

అహ్మద్‌నగర్: నాయీ బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక వృత్తి నైపుణ్య శిక్షణకు శ్రీకారం చుట్టింది. భారీ ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు 15 రోజుల్లోనే శిక్షణ పూర్తిచేసి కిట్‌లతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నది. నాయీబ్రాహ్మణుల అభివృద్ధికి కేటాయించిన రూ.250 కోట్లలో ఇటీవల విడుదలైన రూ.20 కోట్లను వృత్తి నైపుణ్య శిక్షణకు వెచ్చిస్తున్నారు. శిక్షణ కార్యక్రమాల వర్క్‌షాప్‌ను అధికారులు మాసబ్‌ట్యాంక్ సంక్షేమభవన్‌లో నిర్వహించారు. శిక్షణకోసం 30 జిల్లాల నుంచి 20 మంది చొప్పున, హైదరాబాద్ నుంచి 50 మంది మొత్తంగా 650 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరిలో మొదటి విడతగా 160 మందికి నగరంలోని అలెగ్జాండర్ కోచింగ్ సెంటర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ గ్రామర్, మహేశ్ అకాడమీ, మార్వెల్ అకాడమీ, లుక్స్ అకాడమీ, డాలీ అకాడమీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణను నిరంతం కొనసాగిస్తామని నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఎండీ ఎం చంద్రశేఖర్ పేర్కొన్నారు. శిక్షణ సమయంలో భోజనం, వసతి కల్పిస్తున్నట్టు చెప్పారు. శిక్షణ పూర్తికాగానే కిట్లు, ధ్రువపత్రాలు అందిస్తామన్నారు.

ఫుట్‌పాత్‌ల ఆక్రమణల పరిశీలనకు న్యాయాధికారి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాజధానిలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసిం ది. సిద్ధింబర్‌బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న తీరుపై పరిశీలన కోసం న్యాయాధికారిని నియమించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నియమించిన న్యాయాధికారి ఆక్రమణలను పరిశీలించి నివేదికను సమర్పించాలని, జీహెచ్‌ఎంసీ కమిషనర్, నగర పోలీస్‌కమిషనర్ ఆయనకు సహకరించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎం గంగారావుతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై నాలుగేండ్ల కిందట ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు పలుమార్లు విచారించింది. ఫుట్‌పాత్‌లను ఆక్రమించబోమని వ్యాపారులు గతంలో హామీపత్రం సమర్పించినా తిరిగి ఆక్రమణలు జరుగుతున్నాయని సదరు న్యాయవాది మంగళవారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తనను వ్యాపారులు, స్థానిక పోలీసులు బెదిరిస్తున్నారని వివరించారు. దీంతో హైకోర్టు న్యాయాధికారిని నియమించింది.

ఐమాక్స్‌లో సీట్ల ఏర్పాటుపై హైకోర్టు నోటీసులు


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో సీట్ల ఏర్పాటు సక్రమంగా లేదని అందిన లేఖపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. అన్ని హాళ్లలో సీట్లు ఇరుకుగా నిర్మించారని, లార్జ్‌స్క్రీన్ హాల్‌లో 14 వరుసల్లో 630 సీట్లు ఏర్పాటు చేశారని దీంతో నడువలేని పరిస్థితి నెలకొన్నదంటూ నగరానికి చెందిన విజయగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునే వీలు లేదన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం, పురపాలక, రెవెన్యూశాఖల ముఖ్య కార్యదర్శులు, పోలీసులు, జిల్లా కలెక్టర్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారితోపాటు ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది.

అసమాన త్యాగానికి ప్రతీక పద్మావత్

చారిత్రక చిత్రాల్ని రూపొందించే క్రమంలో వాటి ఇతివృత్తం తాలూకు విషయ ప్రామాణికత చర్చకు రావడం సహజం. చారిత్రక ఘట్టాల్ని యథాతథంగా లిఖించిన దాఖలాలు అతి తక్కువే అని చెప్పొచ్చు. ఒక్కో చరిత్రకు వివిధ కాలాల్లో భిన్న కథనాలు, సాహిత్యరూపాలు వెలుగులోకి రావడంతో వాస్తవమైన చరిత్ర ఏమిటన్న ప్రశ్న ప్రతి సందర్భంలో ఉత్పన్నమవుతున్నది. ఇలాంటి అవాంఛితమైన పరిమితులు ఎన్నో ఉంటాయి కాబట్టే చారిత్రక చిత్రాల రూపకల్పనకు ముందుకురావడం దర్శకనిర్మాతలకు సాహసమే అవుతున్నది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ 'పద్మావత్' చిత్రంతో అలాంటి సాహసానికే పూనుకున్నారు. ఏడాదిన్నర కిందట నిర్మాణం మొదలైననాటి నుంచి ఈ చిత్రం వివాదాలతో సహవాసం చేస్తున్నది. చరిత్రను వక్రీకరించారని, కల్పిత ఘటనల మేళవింపుతో తమ మనోభావాల్ని కించపరిచేలా సినిమాను దృశ్యమానం చేశారని రాజ్‌పుత్ సంఘాలు, వాటి అనుబంధ కర్ణి సేన ఆరోపిస్తున్నాయి. విడుదలను అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నాయి. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు సినిమాపై నిషేధం విధించాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చిత్ర విడుదలకు అనుకూలంగా తీర్పునివ్వడంతో 'పద్మావత్' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో 'పద్మావత్' చిత్ర ప్రివ్యూను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఇంతకీ 'పద్మావత్' సినిమాలో ఏముంది? ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారా? ఉప్పెనలా చుట్టుముట్టిన వివాదాలకు ఈ సినిమాలో ఎలాంటి సమాధానం దొరికింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కథాసంగ్రహణం

1540లో సూఫీ కవి మాలిక్ మహ్మద్ అవధి భాషలో రాసిన 'పద్మావత్' అనే పద్యకావ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ. కథలోకి వెళ్తే.. సింహళదేశపు (నేటి శ్రీలంక) యువరాణియైన పద్మావతి (దీపికా పదుకునే) మహాద్భుత సౌందర్యరాశి. ఆమె అందచందాల గురించి కథలుకథలుగా చెప్పుకొంటారు. మేవార్ రాజు అయిన రావల్ రతన్‌సింగ్ (షాహిద్‌కపూర్) అరుదైన ముత్యాల అన్వేషణ కోసం సింహళ దేశాన్ని సందర్శిస్తాడు. రాణి పద్మావతిని చూసి మంత్రముగ్ధుడై ఆమె అంగీకారంతో పెళ్లాడతాడు. తన రాజధాని చిత్తోర్‌ఘడ్‌కు



తీసుకెళ్లి మహారాణిగా పట్టాభిషేకం చేస్తాడు. ఓ రోజు వారిద్దరు ఏకాంతంలో ఉండగా రాజగురువు రాఘవకేతనుడు రహస్యంగా చూస్తాడు. దీంతో రావల్‌రతన్‌సింగ్ ఆగ్రహించి రాఘవకేతనుడిని రాజ్య బహిష్కరణ చేస్తాడు. మరోవైపు ఢిల్లీ సుల్తాన్ అయిన తన పెద్దనాన్న జలాలుద్దీన్ ఖిల్జీని అంతమొందించి ఆ సింహాసనాన్ని అల్లా ఉద్దీన్‌ఖిల్జీ (రణవీర్‌సింగ్) ఆక్రమిస్తాడు. కామపిపాసి అయిన అతను రాఘవకేతనుడి ద్వారా పద్మావతి సౌందర్యం గురించి తెలుసుకొని ఆమెను పొందాలనే కాంక్షతో మేవార్‌పై దండెత్తుతాడు. మేవార్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడే ఆరునెలలు మకాం వేసి చివరకు వారితో సంధికి వస్తాడు. రతన్‌సింగ్ ఆతిథ్యాన్ని స్వీకరించే నెపంతో పద్మావతిని చూడాలని కోరుతాడు. ఈ క్రమంలో రతన్‌సింగ్‌ను బంధీగా పట్టుకొని ఢిల్లీకి తీసుకెళ్తాడు. తన భర్తను రక్షించుకోవడానికి రాణిపద్మావతి ఢిల్లీకి బయలుదేరుతుంది. తన రాజ్యతంత్రంతో భర్తను చెరసాల నుంచి విముక్తున్ని చేసి చిత్తోర్‌ఘడ్‌కు తీసుకొస్తుంది. దీనిని ఓటమిగా భావించిన అల్లాఉద్దీన్ మేవార్‌పై యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధంలో ఎవరు గెలిచారు? ఆత్మాభిమానానికి ప్రతీకగా అనిపించే రాణిపద్మావతి తన రాజ్యశ్రేయస్సును కాంక్షించి ఎలాంటి త్యాగానికి సిద్ధపడింది? అన్నదే మిగతా చిత్ర కథ.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు

13వ శతాబ్దం నాటి కథాంశమిది. ఇప్పటికే 'బాజీరావు మస్తానీ'తో ఈ తరహా చారిత్రక చిత్రాల్ని తెరకెక్కించడంలో సంజయ్‌లీలాభన్సాలీ సిద్ధహస్తుడిగా పేరుపొందారు. కథానుగుణంగా అచ్చెరువొందించే రాజప్రాసాదాలు, నాటి కాలమాన పరిస్థితుల్ని కళ్ల ముందుంచినట్టు అనిపించే కోటలు, దర్బార్లు...వెరసి ప్రేక్షకులను పదమూడో శతాబ్దంలోకి తీసుకెళ్లారు. నిర్మాణపరంగా ఎక్కడా వేలెత్తి చూపని విధంగా ఉన్నత ప్రమాణాలతో చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా అధికభాగం పద్మావతి, అల్లాఉద్దీన్‌ఖిల్జీ, రావల్ రతన్‌సింగ్ చుట్టూనే నడుస్తుంది. స్త్రీలోలత్వం, అణువణువుగా క్రూరత్వం మూర్తీభవించిన అల్లాఉద్దీన్‌ఖిల్జీ పాత్రలో రణవీర్‌సింగ్ అసమాన నటనను కనబరిచారు. విలక్షణ ఆహార్యంతో భయంగొలిపేలా కనిపించారు. ప్రేక్షకులు ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేరంటే అతిశయోక్తికాదు. రాణి పద్మావతిగా దీపికాపదుకునే అద్భుతాభినయాన్ని ప్రదర్శించారు. రాజా రతన్‌సింగ్ పాత్రలో షాహిద్‌కపూర్ ఫర్వాలేదనిపించారు. అయితే రణవీర్‌సింగ్ ముందు తేలిపోయారు. చిత్ర ప్రథమార్థం కొంత మందగమనంతో సాగినట్టు అనిపించింది. ద్వితీయార్థంలో చక్కటి భావోద్వేగాల్ని ఆవిష్కరించారు. గెలుపుకోసం తపించే అల్లా ఉద్దీన్‌ఖిల్జీ, తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాణిపద్మావతి చేసే ప్రయత్నాలను హృద్యమైన డ్రామాగా నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో కథాగమంలోని మలుపులు ఉత్కంఠను కలిగిస్తాయి. పతాక ఘట్టాల్లో వచ్చే యుద్ధ సన్నివేశాలు, గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ ప్రతి ఫ్రేమ్‌ను తనదైన ప్రావీణ్యంతో ఆవిష్కరించారు. ఆయన స్వీయ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్ని ఎలివేట్ చేశాయి.

అందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమాలో ఎక్కడా వివాదాస్పద అంశాల్ని స్పృశించలేదు. ఏ వర్గం వారి మనోభావాల్ని కించపరిచే సన్నివేశాలు లేవు. సెన్సార్ వారు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారనిపించింది. అల్లాఉద్దీన్‌ఖిల్జీ, రాణిపద్మావతి మధ్య ఎలాంటి సన్నివేశాలు లేకుండా చూసుకున్నారు. తలతెగినా మొండెంతో యుద్ధం చేసేవాడే రాజపుత్రుడంటే..అని సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. దానికి మరింత ఔన్నత్యాన్ని ఆపాదిస్తూ రాజపుత్రుల అసమాన త్యాగశీలతను ఈ చిత్రంలో ఆవిష్కరించారు. రాణి పద్మావతి చరిత్ర అజరామరమని, ఆచంద్రతారార్కం ఆమె త్యాగాల చరిత ప్రభవిస్తూనే ఉంటుందని పతాకఘట్టాల్లో చెప్పడం సినిమా గొప్పతనాన్ని చెబుతుంది. చివరగా 'పద్మావత్' యుద్ధం లేకుండా ఆత్మార్పణ ద్వారా ఓ వీరనారి సాధించిన గెలుపు.

–సినిమా డెస్క్

10.
నమస్తే తెలంగాణ
చిత్రం
[హైదరాబాద్]
బుధవారం 24 జనవరి 2018

గుండెల్లో దాచుకునేలా..


అల్లు అర్జున్

'ప్రేక్షకుల ఆశలకు, అందరి అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సైనికుల గొప్పతనాన్ని, త్యాగాలను ఆవిష్కరించే ఓ గీతాన్ని విడుదలచేయనున్నాం. ప్రతి ఒక్కరు తమ గుండెల్లో దాచుకునేలా స్ఫూర్తిదాయకంగా ఈ పాట ఉంటుంది' అని అన్నారు లగడపాటి శ్రీధర్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషతో కలిసి ఆయన నిర్మిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా'. అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయెల్ జంటగా నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.అర్జున్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ 'ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫైట్‌మాస్టర్ పీటర్‌హెయిన్ సారథ్యంలో పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నాం. విరామ సన్నివేశాలకు ముందు వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ రొమాంచితంగా సాగుతుంది. మరో ఇరవై ఐదు రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది. ఏప్రిల్ 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. పాటలు, ఫైట్స్ అద్భుతంగా కుదిరాయి..అల్లు అర్జున్‌పైఉన్న అభిమానంతోనే బాలీవుడ్ సంగీతదర్శకద్వయం విశాల్‌శేఖర్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు' అని తెలిపారు. గేయరచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ ''ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా.. నీ తల్లే ఇండియా...'అంటూ సాగే పాటను ఈ 26న విడుదల చేస్తున్నాం. ఈ పాటను సైనికులకు అంకితం చేస్తున్నాం. వారి కష్టనష్టాలను, మనోధైర్యాన్ని ఆవిష్కరించే గీతమిది. రెగ్యులర్‌గా కనిపించే హీరో పరిచయ గీతాలకు భిన్నంగా కొత్త ఒరవడికి ఈ పాట నాంది పలుకుతుంది. 'జనతా గ్యారేజ్'లోని 'ప్రణామం..ప్రణామం' అనే గీతం తర్వాత నాకు మంచి పేరును తీసుకొస్తుందనే నమ్మకముంది' అన్నారు.


శివాని

'2స్టేట్స్' రీమేక్‌తో..!

హీరో రాశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని వెండితెర అరంగేట్రం ఖరారైంది. అడివి శేష్ కథానాయకుడిగా లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకట్‌రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ద్వారా శివాని కథానాయికగా పరిచయం కానున్నది. హిందీలో విజయవంతమైన '2స్టేట్స్' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి రానుంది. 'లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాం. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ వద్ద పలు చిత్రాలకు అసోసియేట్‌గా పని చేసిన వెంకట్‌రెడ్డిని ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం' అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత:ఎం.ఎస్.కుమార్.

మరో 25 ఏండ్లలో రోబోలదే పైచేయి

కృత్రిమ మేధస్సు అభివృద్ధికి మార్గదర్శకాలు అవసరం

నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్



మహ్మద్ యూనస్

కోల్‌కతా, జనవరి 23: కృత్రిమ మేధస్సు(ఏఐ)తో తయారైన యంత్రాలు సమీప భవిష్యత్తులో మనుషులను దాటేస్తాయని, నిరుద్యోగాన్ని పెంచుతాయని బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత, మైక్రోఫైనాన్స్ రంగ మార్గదర్శకుడు మహ్మద్ యూనస్ పేర్కొన్నారు. సోమవారం కోల్‌కతాలో జరిగిన టాటా స్టీల్ లిటరరీ మీట్-2018లో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మరో 25-30 ఏండ్లలో విస్తృత వినియోగం, సమర్థతలో రోబోలు మనుషులను మించిపోతాయన్నారు. దీంతో మానవ వనరుల వినియోగం తగ్గి జనాభా ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాల్లో నిరుద్యోగం భారీగా పెరుగుతుందని చెప్పారు. అప్పటికి రోబోలు మనుషుల అవసరం లేకుండా సొంతగా అభివృద్ధి చెందుతాయని, పరిజ్ఞానాన్ని పెంచుకుంటాయన్నారు. కృత్రిమ మేధస్సు రూపకల్పన, అభివృద్ధిలో మార్గదర్శకాలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 'ప్రాణాలు నిలబెట్టే మందును కనుగొన్నా కచ్చితంగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. మరి కృత్రిమ మేధస్సు అభివృద్ధికి నిబంధనలు ఎందుకు వర్తించవు. వారికి ప్రభుత్వ అనుమతులు గానీ, సామాజిక నిబంధనలు అడ్డురావడం లేదు. వెంటనే అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలి' అని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం, ఆహారం, కరువు నివారణ వంటి అంశాల్లో కృత్రిమ మేధస్సును ఉపయోగించాలన్నారు.

భారత కార్మికులకు ఊరట

కువైట్‌లో వీసా గడువు ముగిసినా జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు

కువైట్ ప్రభుత్వం ప్రకటన.. వేలాది మంది కార్మికులకు లబ్ధి

హైదరాబాద్, జనవరి 23: కువైట్‌లో పనిచేస్తూ జీతాలు అందక అక్కడే చిక్కుకుపోయిన భారతీయ కార్మికులకు భారీ ఊరట లభించింది. వీసా గడువు ముగిసినప్పటికీ కువైట్‌లో అనధికారికంగా ఉంటున్న కార్మికులు జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ ఉత్తర్వులు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22వరకు వర్తిస్తాయని ఆ దేశ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. కువైట్ ప్రకటనతో ఆ దేశంలో ఉంటున్న వేలమంది భారతీయ కార్మికులు ఊరట చెందారు. చాలామంది భారతీయ కార్మికులు కువైట్‌లోని పలు కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ కార్మికుల్లో చాలా మందికి వారు పనిచేస్తున్న కంపెనీలు నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. దీంతో వాళ్ల వీసా గడువు ముగిసినా అక్కడే ఉన్నారు. కువైట్ నిబంధనల ప్రకారం.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటే రోజుకు రెండు కువైట్ దినార్ల (రూ.424) చొప్పున జరిమానా చెల్లించాలి. అసలే జీతాలు అందక సతమతమవుతున్న కార్మికులకు జరిమానా గుదిబండలాగా మారింది. వేతనం బకాయిలను వదులుకొని స్వదేశానికి తిరిగి వద్దామన్నా.. జరిమానా చెల్లిస్తేగానీ అక్కడి అధికారులు అందుకు అంగీకరించరు. దీంతో వారు కువైట్‌లోనే చిక్కుకుపోయారు. ఇటీవల కువైట్‌లో పర్యటించిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈ సమస్యను ఆ దేశ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్మికులకు అనుకూలంగా కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జరిమానా సమస్యపై పోరాడుతున్న సామాజిక కార్యకర్త షహీన్ సయ్యద్ మాట్లాడుతూ కువైట్ ప్రభుత్వ నిర్ణయంతో భారతీయ కార్మికులకు భారీ ఊరట లభించిందని చెప్పారు. భారతీయ కార్మికులతోపాటు మాట్లాడుతూ చాలా మంది కార్మికులు ఇప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు.

సీజేఐపై అభిశంసనకు సీపీఎం యత్నాలు ప్రారంభం



సీతారాం ఏచూరి



దీపక్ మిశ్రా

న్యూఢిల్లీ, జనవరి 23: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సీపీఎం ప్రయత్నాలు ప్రారంభించింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు తారిఖ్ అన్వర్, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్‌లతో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మంగళవారం ఈ మేరకు సమావేశమయ్యారు. నలుగురు సీనియర్ న్యాయమూర్తులు అభ్యంతరాలు లేవనెత్తి రెండు వారాలవుతున్నా ఇప్పటికీ న్యాయవ్యవస్థలో సంక్షోభం పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థ నిబద్ధతను, స్వతంత్రతను నిలబెట్టడానికి శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని సీతారాం ఏచూరి మీడియాతో అన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సీజేఐపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. కాంగ్రెస్‌తోపాటు ఇతర విపక్ష పార్టీల నేతలతో దీనిపై చర్చిస్తున్నామని, ఈ నెల 29న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాటికి స్పష్టత వస్తుందన్నారు.



డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లాస్ ష్వాబ్, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్‌లతో ప్రధాని మోదీ

అతిథులకు భారత్ ఆతిథ్యం

దావోస్, జనవరి 22: ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులకు భారత్ విందు ఏర్పాటు చేసింది. మంత్రులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు ఈ విందులో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ, సినీ నటుడు షారుఖ్‌ఖాన్, దర్శక నిర్మాత కరణ్‌జోహార్ తదితరులు పాల్గొన్నారు. సమోసా, కచోరీ, భారతీయ వంటకాలను ఇక్కడ వడ్డించారు.

స్విస్ అధ్యక్షునితో మోదీ భేటీ

స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్‌తో ప్రధాని మోదీ సోమవారం రాత్రి సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మోదీ స్విస్ అధ్యక్షునితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా అలైన్ బెర్సెట్ పేర్కొన్నారు. పన్ను సమాచారాన్ని పరస్పరం బదిలీ చేసుకోవడంపై కూడా ఇద్దరు నేతలు చర్చించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీ మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడీతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు పరస్పర ప్రయోజనాంశాలపై చర్చించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నెదర్లాండ్స్ రాణి మాక్సిమాను కూడా మోదీ కలుసుకున్నారు. భారత్-నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో 'చారిత్రాత్మక, విజయవంతమైన భాగస్వామ్యం' అనంతరం ప్రధాని మోదీ తిరిగి భారత్‌కు బయలుదేరారని పేర్కొన్నారు.

వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు:స్విస్ అధ్యక్షుడు

వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, పెరుగుతున్న అసమానతలపై పోరాటానికి సమిష్టి చర్యలు తీసుకోవాలని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ పిలుపునిచ్చారు. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య భాగస్వామ్యం అవసరమని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో మంగళవారం అలైన్ మాట్లాడుతూ.. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించకపోతే పేదలు, బలహీనులు బాధితులుగా మారుతారని ఆందోళన వ్యక్తంచేశారు.

మన ఆర్థిక అంతరాలను మోదీ వెల్లడించాల్సింది!

ప్రధానికి రాహుల్ చురక

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడిన ప్రధాని మోదీ భారత్‌లో ధనిక, పేదల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తే బాగుండేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పేర్కొన్నారు. దేశ సంపదలో దాదాపు 73శాతం ధనికులైన ఒక్క శాతం మంది వద్ద ఉన్నదని అక్సాం సర్వే వెల్లడించిన నేపథ్యంలో ఈ విషయాన్ని దావోస్ వేదికపై ప్రధాని మోదీ ప్రస్తావిస్తే బాగుండేదన్నారు. సర్వేకు సంబంధించిన నివేదికను కూడా తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. దాదాపు 73శాతం భారత సంపద ఒక్కశాతం ఉన్న ధనికుల వద్ద పోగై ఉన్నదని అంతర్జాతీయ హక్కుల బృందం ఆక్స్‌ఫామ్ సోమవారం తన నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే.

నగదు లావాదేవీలపై ఐటీ ఆంక్షలు

రాజకీయ పార్టీలకు 2వేలకు మించి ఇవ్వరాదని హెచ్చరిక



న్యూఢిల్లీ: ప్రజలు అక్రమ నగదు లావాదేవీలు జరుపరాదని ఆదాయం పన్ను శాఖ మంగళవారం హెచ్చరించింది. రాజకీయ పార్టీలకు రూ.2వేలకు మించి విరాళం ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఎన్నికల నిధిని ప్రక్షాళన చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెలారంభంలో 'ఎలక్టోరల్ బాండ్ల' జారీని నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకం ప్రకారం ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ/రిజిస్టరైన ట్రస్ట్‌కు రూ.2వేలకు మించి విరాళం ఇవ్వకూడదు. అలాగే ఒక వ్యక్తి నుంచి ఒకే రోజు రూ.2 లక్షలు లేదా అంతకు మించి నగదును స్వీకరించరాదు. స్థిరాస్తుల బదిలీకి నగదు రూపంలో రూ.20వేలు లేదా అంతకుమించి నగదు రూపంలో చెల్లించరాదు లేదా స్వీకరించరాదు. వ్యాపార లేదా వృత్తిపరమైన వ్యయానికి సంబంధించి ఒక వ్యక్తి రూ.10వేలకు మించి నగదును చెల్లించరాదు. సాధ్యమైన మేరకు నగదు లావాదేవీలను తగ్గించాలని ఆదాయం పన్ను శాఖ సూచించింది. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై పన్ను/జరిమానా విధిస్తామని తెలిపింది.

పద్మావత్‌పై తీర్పును పాటించాల్సిందే

సుప్రీంకోర్టు స్పష్టీకరణ.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల పిటిషన్ కొట్టివేత

సినిమా ప్రివ్యూకు ఆరుగురు సభ్యులతో కమిటీ: కర్ణిసేన

న్యూఢిల్లీ, జనవరి 23:

పద్మావత్ సినిమాపై ఇంతకుముందు తామిచ్చిన తీర్పును పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ తీర్పులో ఎలాంటి మార్పులకూ అంగీకరించబోమని తేల్చిచెప్పింది. పద్మావత్ చిత్రంపై రాష్ట్రాలు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ జనవరి 18న ఇచ్చిన ఆదేశాల్లో కొంత సడలింపు ఇవ్వాలని కోరుతూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సోమవారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై మంగళవారం వాదనల సందర్భంగా చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. 'సుప్రీంకోర్టు తన తీర్పును ఇచ్చేసిందని ప్రజలు అర్థంచేసుకోవాలి. దానికి అందరూ కట్టుబడి ఉండాలి. అదే సమయంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడం రాష్ట్రాల బాధ్యత. దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేయడం సహేతుకం కాదు. నిజంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే రాష్ట్రాలు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు' అని జస్టిస్‌లు దీపక్‌మిశ్రా, ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాల పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన, అఖిల భారత క్షత్రియ మహాసభ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లనూ సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించడంతో పద్మావత్ చిత్ర బృందం హర్షం వ్యక్తంచేసింది. ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి అనుమతిపొందిన సినిమా ఈనెల 25న దేశవ్యాప్తంగా విడుదల కానున్నది.

యూపీ సీఎం యోగిని కలిసిన కల్వి

పద్మావత్ చిత్రాన్ని ఆరుగురు సభ్యుల కమిటీకి చూపించాలని, కమిటీ ఆమోదిస్తేనే సినిమాను విడుదల చేయాలని రాజ్‌పుత్ కర్ణిసేన చిత్రబృందానికి స్పష్టంచేసింది. కర్ణిసేన నేత లోకేంద్రసింగ్ కల్వి మంగళవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. పద్మావత్ చిత్రంపై అరగంటపాటు వారు చర్చించారు. ఈ సందర్భంగా కల్వి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్‌పుత్ నేతలు, చరిత్రకారులు, రాజకుటుంబీకులతో కూడిన ఆరుగురు సభ్యుల కమిటీకి చిత్రాన్ని చూపించాలని కల్వి డిమాండ్ చేశారు. అభ్యంతరాలున్నవారి కోసం తమ సినిమాను ప్రదర్శిస్తామని జనవరి 20న పద్మావతి నిర్మాణ సంస్థ ఓ లెటర్‌లో తెలిపిందని ఆయన చెప్పారు. ఈమేరకు ఆరుగురు సభ్యులతో కమిటీ వేస్తున్నామని వెల్లడించారు. చరిత్రకారులు ఆర్‌ఎస్ ఖంగరోత్, రోషన్‌శర్మ, రిటైర్డ్ ప్రొఫెసర్ బీఎల్ గుప్తా, కపిల్ కుమార్, మేవాడ్, బన్స్‌వాడ రాజకుటుంబాలకు చెందిన విశ్వరాజ్‌సింగ్, జగ్మల్‌సింగ్ ఈ కమిటీలో ఉంటారని ప్రకటించారు. ప్రివ్యూ తర్వాత ఈ కమిటీ సూచించే మార్పులను చిత్రబృందం చేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.అలాకాని పక్షంలో పద్మావత్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల వద్ద జనతాకర్ఫ్యూ విధిస్తామని హెచ్చరించారు. చిత్ర వివాదంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. జల్లికట్టుపై సుప్రీం ఆదేశాలను పక్కనబెట్టగలిగినప్పుడు పద్మావతిపై అలా ఎందుకు చేయలేరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల్లోని శాంతిభద్రతల దృష్ట్యా సినిమాపై తగిన చర్యలు తీసుకునే అధికారం సెన్సార్ బోర్డ్‌కు కూడా ఉంటుందని చెప్పారు. సినిమా నిర్మాణానికి రూ.200 కోట్ల వరకు ఖర్చయ్యిందని చిత్రబృందం చెబుతున్నదని, ఆ సినిమాను విడుదల చేయకుండా నిలిపివేస్తే ఆ డబ్బును తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం తమ కార్యకర్తలు ఇప్పటికే చందాలు వసూలు చేస్తున్నారని అన్నారు.






విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కర్ణిసేన నేత కల్వి; (ఇన్‌సెట్‌లో) మంగళ వారం ముంబైలో సిద్ధివినాయకుడిని దర్శించుకున్న దీపిక

పద్మావత్‌ను ప్రదర్శించబోమన్న గుజరాత్ థియేటర్లు

అహ్మదాబాద్/ ముంబై/ జైపూర్/ డెహ్రాడూన్: పద్మావత్ సినిమాను తమ థియేటర్లలో ప్రదర్శించరాదని గుజరాత్ సినీ థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా నిర్ణయించారని రాష్ట్ర డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తెలిపారు. ఈ సినిమా ప్రదర్శన కోసం అవసరమైతే తగిన భద్రత చర్యలు తీసుకుంటామన్నారు. పద్మావత్ సినిమాను తిలకించొద్దని మహారాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జయ్‌కుమార్ రావల్ మీడియాతో చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. పద్మావత్ సినిమా ప్రదర్శన సందర్భంగా హింస ప్రజ్వరిల్లకుండా రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత కల్పించాయి. ఇదిలా ఉంటే పద్మావత్ సినిమా విడుదలకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) మద్దతు తెలిపింది. సినిమా విడుదలను అడ్డుకునే వారిని ఉపేక్షించబోమని ఎమ్మెన్నెస్ ఫిల్మ్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శాలినీ ఠాక్రే స్పష్టం చేశారు. పద్మావత్ సినిమాలో కథానాయికగా నటించిన దీపికా పదుకునే మంగళవారం ముంబైలోని సిద్ధి వినాయక్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

మోదీ యాసను వెక్కిరించిన ట్రంప్!

- వాషింగ్టన్ పోస్ట్ వెల్లడి..అధ్యక్షుడి తీరును ఖండించిన
- అమెరికా చట్టసభ సభ్యుడు రాజాకృష్ణమూర్తి



వాషింగ్టన్, జనవరి 23: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ యాసను అనుకరిస్తూ వెక్కిరించినట్టు ప్రముఖ దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. మోదీ గత ఏడాది జూన్‌లో అమెరికాకు వెళ్లినపుడు ట్రంప్‌తో భేటీలో పలువిషయాలతో పాటు ఆఫ్ఘనిస్థాన్ సమస్య గురించి కూడా ప్రస్తావించారు. అమెరికా అంతగా ప్రతిఫలం లేకున్నా ఆఫ్ఘనిస్థాన్‌కు భారీగా సాయం చేస్తున్నదని కొనియాడారు. ఈ మాటలను ట్రంప్ ఇటీవల తమ రక్షణశాఖ అధికారులతో మాట్లాడినపుడు ఉటంకించారని పత్రిక తెలిపింది. మోదీ మాటలను ఆయన యాసలోనే చెప్తూ ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సైనిక దళాలను పెంచిన దరిమిలా వెంటనే అందుకు తగిన ప్రతిఫలం తీసుకురావాలని అన్నారని పేర్కొంది. ట్రంప్‌నకు భారతీయుల యాసను, మోదీని అనుకరించే అలవాటున్నదని అమెరికా ఉన్నతాధికారులు కూడా చెప్పారని పత్రిక గుర్తు చేసింది. కాగా ట్రంప్ ఇలా మోదీని అనుకరిస్తూ భారతీయుల యాసను ఎగతాళి చేయడాన్ని డెమోక్రాట్ పార్టీకి చెందిన అమెరికా చట్టసభ సభ్యుడు, ఇండో- అమెరికన్ రాజాకృష్ణమూర్తి ఖండించారు. అమెరికాలో ఇంకా వివక్ష ఉన్నదనడానికి ట్రంప్ వైఖరి నిదర్శనమని దుయ్యబట్టారు.

ప్రధానికి, యూపీ సీఎంకు రక్తంతో లైంగికదాడి బాధితురాలి లేఖలు

రాయ్‌బరేలి(యూపీ): ఉత్తర్‌ప్రదేశ్‌లో లైంగికదాడి బాధితురాలు స్వయంగా తన రక్తంతో ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు లేఖలు రాశారు. లైంగికదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆ లేఖల్లో కోరారు. 'లైంగికదాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. కేసు వెనక్కి తీసుకోవాలని నిందితులు బెదిరిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటా' అని బాధితురాలు ఇటీవల రాసిన లేఖల్లో పేర్కొన్నారు. యువతి తండ్రి మాట్లాడుతూ ఇంజినీరింగ్ చదివే తన కుమార్తెపై లైంగికదాడి జరిగిందని, నిందితులు తరుచుగా బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. పోలీసులు మాట్లాడుతూ గతేడాది మార్చిలో దివ్యపాండే, అంకిత్ వర్మ అనే వ్యక్తులపై, అక్టోబర్‌లో గుర్తుతెలియని వ్యక్తులపైనా కేసు నమోదు చేశామని చెప్పారు. బాధితురాలి పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను తెరిచి అసభ్యకర చిత్రాలను ఉంచినందుకు ఈ చర్య తీసుకున్నామని తెలిపారు.

బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం

న్యూఢిల్లీ: ఇండొనేషియా నుంచి నాసిరకం బొగ్గు దిగుమతి చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఇండొనేషియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును ఎన్టీపీసీ, ఇతర విద్యుత్ ఉత్పాదక సంస్థలకు సరఫరా చేయడంలో అధికారుల పాత్ర ఉన్నదని ఆరోపణలున్నాయి. దిగుమతి చేసుకున్న బొగ్గు విలువ రూ.487 కోట్లు ఉంటుంది. 2011 – 12, 2014 – 15 మధ్య జరిగిన దిగుమతులపై రెవెన్యూ డైరెక్టరేట్ నిఘా విభాగం తీసుకున్న చర్యల ఆధారంగా సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. చెన్నైలోని కోస్టల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ ఏ ఆర్ బుహరి తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

ముస్లిం పురుషుల అణిచివేతకే ట్రిపుల్ తలాక్ ఎత్తుగడ: అసదుద్దీన్



ఔరంగాబాద్: ముస్లిం పురుషుల అణిచివేసేందుకే ట్రిపుల్ తలాక్ బిల్లును తెస్తున్నారని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం రాత్రి ఔరంగాబాద్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ 'పద్మావత్' సినిమా విడుదలపై పరిశీలనకు రాజ్యాంగబద్ధ కమిటీని ఏర్పాటుచేశారని, ట్రిపుల్ తలాక్‌పై అదేమీ లేదన్నారు.

పన్నురహిత స్వర్గధామాలైన 8 దేశాలను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలిగించిన ఈయూ

బస్సెల్స్: పనామాతోపాటు మరో ఏడు పన్ను రహిత స్వర్గధామాలైన దేశాల్ని నిషేధ జాబితా నుంచి యురోపియన్ యూనియన్ (ఈయూ) తొలిగించింది. ఇకముందు ఈయూ ఆదేశాలకు భిన్నంగా నడుచుకోబోమంటూ హామీ ఇచ్చినందునే ఆ దేశాలను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలిగించినట్లు ఈయూ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది పనామా పేపర్ల కుంభకోణం బయటపడిన తర్వాత పన్ను రహిత స్వర్గధామాలైన 17 దేశాలను ఈయూ బ్లాక్ లిస్టులో పెట్టింది.

ఇరు పక్షాలు కోరితేనే మధ్యవర్తిత్వం

కశ్మీర్‌పై ఐరాస ప్రధాన కార్యదర్శి గుటేరస్ వెల్లడి

ఐక్యరాజ్యసమితి: కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని భారత్, పాకిస్థాన్ దేశాలు కోరితేనే తాము మధ్యవర్తిత్వం వహిస్తామని ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటేరస్ తెలిపారు. లేని పక్షంలో మధ్యవర్తిత్వం ప్రశ్నే లేదని గుటేరస్ అన్నారని ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజార్రిక్ తెలిపారు. పది రోజులుగా జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పరిస్థితులపై తమకు అవగాహన ఉన్నదన్నారు.

అధికారిక సంభాషణల్లో 'దళిత' పదం వాడొద్దు

కేంద్రం, రాష్ట్రానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సూచన

భోపాల్: అధికారిక సంభాషణలో 'దళిత' అనే పదం వాడొద్దని మధ్యప్రదేశ్ హైకోర్టు సూచించింది. ఇందుకు బదులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అనే పదాలు వినియోగించాలని గ్వాలియర్ బెంచ్ చెప్పింది. ఆ పదాన్ని రాజ్యాంగంలో ప్రస్తావించనందున దాన్ని వాడొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఆపదం అమర్యాదకరమైనదని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారిని అగౌరవపరిచేందుకు ఉన్నత కులాల వారు ఈ పదం వాడుతున్నారని డిసెంబర్‌లో సామాజిక కార్యకర్త మోహన్‌లాల్ మోహర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా హైకోర్టు పై విధంగా సూచించింది.

వైవాహిక స్థితిపై దర్యాప్తు చేయరాదు

ఎన్‌ఐఏను ఆదేశించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: లవ్ జిహాద్ బాధితురాలుగా భావిస్తున్న కేరళ యువతి హాదియా వైవాహిక స్థితిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ వయోజనుడు, వయోజనురాలు తాము వివాహం చేసుకొనే వ్యక్తి ఎంపికను మాత్రమే తాము పరిశీలిస్తున్నామని పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన దర్యాప్తులో పురోగతి సాధించామని ఎన్‌ఐఏ విన్నవించినప్పుడు న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

బీజేపీకి శివసేన గుడ్‌బై

వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకు నిర్ణయం

శివసేన నిర్ణయంపై వేచి చూస్తామన్న మహారాష్ట్ర సీఎం



ఉద్ధవ్ ఠాక్రే

ముంబై, జనవరి 23: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ముంబైలో జరిగిన పార్టీ జాతీయ కార్య వర్గ సమావేశంలో ఎంపీ సంజ య్ రావత్ ప్రవేశపెట్టిన తీర్మానానికి నేతలు మద్దతు ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 25, 288 అసెంబ్లీ స్థానాలకు 150 సీట్లు గెలుచుకుంటామని రావత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివసేన పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీ జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి బదులు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి పతంగులు ఎగురవేశారని ఎద్దేవా చేశారు. నెతన్యాహును అహ్మదాబాద్‌కు ఎందుకు తీసుకెళ్లారని ప్రధాని మోదీని నిలదీశారు. హిందుత్వ ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో ఇప్పటివరకు పోటీకి దూరంగా ఉన్నామని, ఇకపై అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. శివసేన ప్రకటనపై తాము వేచిచూసే ధోరణిని అవలంబిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

తొలి రోజే వివాదంలో సీఈసీ

ఆప్ ఎమ్మెల్యేలు విచారణ కోరలేదన్న రావత్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తొలి రోజే వివాదంలో చిక్కుకున్నారు. ఈ అంశంపై తమ వాదన వినిపిస్తామని ఆప్ ఎమ్మెల్యేలు ఏనాడు కోరలేదని మంగళవారం మీడియాతో చెప్పారు. ఆప్ నేతలకు రెండుసార్లు నోటీ సులు జారీ చేసినా, వారు స్పందించలేదని అన్నారు. సీఈసీ రావత్ ప్రకటనపై ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా విభేదించారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారన్నారు. మరోవైపు ఆప్ అనర్హత ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

స్వేచ్ఛా స్వర్గం సృష్టిద్దాం

మూడో పేజీ తరువాయి...

అన్నారు. భారత్ మాత్రం వాణిజ్యానికి ద్వారాలు తెరిచే ఉంచిందని చెప్పారు. సభికుల హర్షధ్వానాల మధ్య 'నమస్తే' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ఆసాంతం హిందీలోనే మాట్లాడారు. 1997లో హెచ్‌డీ దేవెగౌడ తరువాత దావోస్‌కు వచ్చిన మొదటి భారత ప్రధాని తానేనని చెప్పారు. నాటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మారిందని, అలాగే ప్రపంచంలో కూడా అనేక మార్పులు సంభవించాయని అన్నారు. నాడు భారత జీడీపీ 400 బిలియన్ డాలర్లుంటే నేడు అది ఆరు రెట్లకుపైగా పెరిగిందని తెలిపారు. నాడు దేవెగౌడ వచ్చినప్పుడు డబ్ల్యూఈఎఫ్ సదస్సు నినాదం 'నెట్‌వర్క్ సమాజాన్ని నిర్మించడం' అని గుర్తుచేశారు. నేడు ఎన్నో కొత్త పరిణామాల నేపథ్యంలో నాటి నినాదం శతాబ్దాల పురాతనమైనదిగా అనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. 'గత 20 ఏండ్లలో ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవించాయి. 1997లో ఒసామాబిన్ లాడెన్ పేరు కొందరికే తెలుసు. హ్యారీపోటర్ ఎప్పుడూ వినని పేరు. చదరంగం ఆటగాళ్లకు కంప్యూటర్‌తో ఆడి ఓడిపోతామన్న భయం లేదు. సైబర్ స్పేస్‌లో గూగుల్ లేదు. అమెజాన్ అంటే దట్టమైన అడవులు మాత్రమే. పక్షులు మాత్రమే (ట్వీట్) కూసేవి' అని అన్నారు. అయితే నేడు ప్రపంచంలో ఆర్థిక, రాజకీయ మార్పులు ఎంతో వేగంగా చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. శాంతి, సుస్థిరత, భద్రతలకు సంబంధించి నూతన, తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. 'విడిపోయిన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తును నిర్మించటం' అన్న డబ్ల్యూఈఎఫ్ నినాదాన్ని ప్రస్తావిస్తూ, దేశాల మధ్య ఐక్యతను సాధించేందుకు భారతీయ వేదాంతమైన 'వసుధైక కుటుంబం' అనే భావన నేడు ఎంతో అవసరమని చెప్పారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో మార్పులు

నేడు అన్నింటికీ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడటంతో సమాజంలోని అన్ని అంశాలు ప్రభావితమవుతున్నాయని మోదీ చెప్పారు. ఈ ప్రపంచాన్ని విడగొట్టేందుకు, కష్టపెట్టేందుకు, ఐక్యం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగపడుతున్నదో తెలియజేసే గొప్ప ఉదాహరణ సామాజిక మాధ్యమాలని పేర్కొన్నారు. నేడు గుట్టలకొద్దీ సమాచారం(డాటా)ను సృష్టిస్తున్నారని, దానిని నియంత్రణలోకి తీసుకొనేందుకు తీవ్రమైన పోటీ నెలకొందని అంటూ.. ఆ డాటా ఎవరి స్వాధీనంలో ఉంటే వారే ఈ ప్రపంచాన్ని ఏలుతారన్న భావన నెలకొందని మోదీ వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదంపై మా వైఖరి తెలిసిందే

నేడు ప్రపంచం ముందు ఉగ్రవాదం అతిపెద్ద ముప్పుగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. 'ఉగ్రవాదం ఎంతో ప్రమాదకరం. ఇక 'మంచి ఉగ్రవాది', 'చెడ్డ ఉగ్రవాది' అంటూ నిర్వచించడం కూడా అంతే ప్రమాదకరం' అని అన్నారు. సంపన్నులు, విద్యావంతులైన యువత ఉగ్రవాద సంస్థల్లో చేరడం మరింత ప్రమాదకరం అని చెప్పారు. ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరి అందరికీ తెలిసిందేనన్నారు.

వాతావరణ మార్పులపై విభేదాలు విడనాడాలి

వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు తమ విభేదాలను విడనాడి ఏకమవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. 'మానవులు పుడమితల్లి పిల్లలు అని వేల సంవత్సరాల నాటి మా పవిత్ర గ్రంథాలు పేర్కొంటున్నాయి. కానీ మానవులకు, పర్యావరణానికి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతున్నది?' అని ఆయన ప్రశ్నించారు. ప్రకృతి వనరులను అవసరం మేరకే వాడుకోవాలని, స్వార్థంగా వ్యవహరించకూడదని మహాత్మాగాంధీ చెప్పేవారని మోదీ గుర్తుచేశారు.

ప్రపంచీకరణ మెరుపును కోల్పోతున్నది

ప్రపంచ దేశాలు ఒకదానికొకటి అనుసంధానం కావాలని అందరూ చెప్తున్నారని, కానీ ప్రపంచీకరణను నీరుగారుస్తున్నారని మోదీ పేర్కొన్నారు. భారత్ మాత్రం వాణిజ్యానికి ద్వారాలు తెరిచే ఉంచిందని చెప్పారు. ప్రపంచీకరణకు బదులుగా స్వీయరక్షణ ధోరణి పెరుగుతున్నదని అన్నారు. కొన్ని అగ్రరాజ్యాలు ప్రపంచీకరణను వదులుకోవాలని కోరుకోవడం లేదు కానీ స్తంభింపజేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. నూతన టారిఫ్ విధానాలే ఇందుకు ఉదాహరణ అన్నారు. సీమాంతర పెట్టుబడులు మందగించాయని, ప్రపంచ దేశాల మధ్య సరుకుల వినిమయం తగ్గిపోయిందని అన్నారు. 'నా ఇంటి తలుపులు, కిటికీలను అన్నివైపుల నుంచి మూసుకోవాలని నేను కోరుకోవడం లేదు. బయటి గాలి స్వేచ్ఛగా లోపలికి రావాలి.. కానీ అది నా ఇంటి పునాదులను పెకిలించకూడదు' అన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తుందని చెప్పారు. 'సంస్కరణ, ప్రదర్శన, రూపాంతరం' అన్న సూత్రాన్ని తమ ప్రభుత్వం పాటిస్తున్నదన్నారు.

దేశానికే రోల్ మోడల్‌గా మిషన్ భగీరథ

- వర్క్‌షాపులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ఈఎన్సీ సురేందర్‌రెడ్డి



ఎర్రమంజిల్ ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో 'భగీరథలో ప్రజల భాగస్వామ్యం'అనే అంశంపై వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న సీఎస్ ఎస్పీ సింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి తదితరులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో మిషన్ భగీరథను సమర్థంగా నిర్వహించవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర గ్రామీణ ఆర్థిక, సామాజిక వ్యవస్థలో మిషన్ భగీరథతో విప్లవాత్మకమార్పులు రావడం ఖాయమని చెప్పారు. 'భగీరథలో ప్రజల భాగస్వామ్యం'అనే అంశంపై మంగళవారం ఆయన ఎర్రమంజిల్ ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో వర్క్‌షాపును ప్రారంభించారు. ప్రతి ఒక్కరికీ సురక్షిత తాగునీటిని అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ దేశానికే రోల్‌మోడల్‌గా మారిందన్నారు. యునిసెఫ్ చీఫ్ రెడ్డియా మాట్లాడుతూ.. ప్రతిఇల్లుకు సురక్షిత మంచినీరు అందించాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాన్ని ఇప్పటికే యునిసెఫ్ అభినందించిందని గుర్తుచేశారు. తెలంగాణ సమాజంపై మిషన్ భగీరథ కలిగించే సానుకూల ప్రభావంపై చాలా తక్కువమందికి అవగాహన ఉన్నదని పేర్కొన్నారు. సెస్‌తో కలిసి యునిసెఫ్ చేపట్టిన బేస్‌లైన్ సర్వే ఫలితాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. బేస్‌లైన్ సర్వే ఫలితాలు చూసిన తర్వాత తెలంగాణ సమాజానికి మిషన్ భగీరథ పథకం చాలా అవసరమన్న వాస్తవాన్ని తాము గుర్తించినట్లు సెస్ డైరెక్టర్ గాలెబ్ వివరించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్సీ బీ సురేందర్‌రెడ్డి, ప్రపంచ బ్యాంక్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్ జేపీఆర్ మూర్తి, యునిసెఫ్ వాష్‌స్పెషలిస్ట్ రాజాలక్ష్మి, ఫ్రైస్ వాటర్‌కూపర్స్ ప్రతినిధి ఆనంద్‌కుమార్, మారీ ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రామిశెట్టి, టాటాట్రస్ట్ వాటర్‌మిషన్ హెడ్ దివ్యాంగ్‌వాఘేలా, ఫ్రెష్‌వాటర్ యాక్షన్ నెట్‌వర్క్ దక్షిణాసియా (ఎఫ్ఏఎన్ఎస్ఏ) రీజనల్ కో-ఆర్డినేటర్ స్నేహలత, ఆర్‌డబ్ల్యూఎస్ ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, ప్రాజెక్టు డైరెక్టర్ రాములునాయక్, చీఫ్ ఇంజినీర్లు కృపాకర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, విజయప్రకాశ్‌రెడ్డి, విజయ్‌ప్రకాశ్, కన్సల్టెంట్లు నర్సింగ్‌రావు, నందారావు, జగన్, మనోహర్‌బాబు, సురేశ్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏసీబీ వలలో ఆర్మూర్ ఆర్డీవో

- రూ.40 వేలు లంచం తీసుకొని పట్టుబడ్డ అధికారి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సీజ్ చేసిన వాటర్ ప్లాంట్ తాళంచెవి తిరిగి ఇచ్చేందుకు ప్లాంట్ నిర్వాహకుడి నుంచి రూ. 40 వేలు లంచం తీసుకొన్న ఆర్మూర్ ఆర్డీవో బాలె శ్రీనివాస్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆర్డీవో నుంచి లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఆతడిపై కేసు నమోదు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన బాదం రాజ్‌కుమార్‌కు అక్కడే టౌన్‌లో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఉన్నది. ఇటీవల అధికారులు దాన్ని సీజ్ చేశారు. రూ.40 వేలు ఇస్తే తాళంచెవి ఇస్తానని ఆర్మూర్ ఆర్డీవో బాలె శ్రీనివాస్ చెప్పడంతో మంగళవారం ఆర్డీవో ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్ రూ.40 వేలు ఇచ్చాడు. ఆ నగదును ఆర్డీవో ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఆర్డీవోను అదుపులోకి తీసుకొని డబ్బును స్వాధీనం చేసుకొన్నారు. ఎవరు లంచం అడిగినా 1064కు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలను కోరారు.

చదువులతో చంపేస్తున్నారు

- శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు, తెలుగురాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు



హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలపై వివరణ చేయాలని ఉమ్మడి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ కలలను, లక్ష్యాలను పిల్లల ద్వారా సాధించాలనే ప్రయత్నంలో తల్లిదండ్రులుఒత్తిడి పెంచుతున్నారని పేర్కొంది. లేత వయస్సులో ఆత్మహత్యలు చేసుకోవాలనే దుస్థితి తీసుకురావడం దారుణమని వ్యాఖ్యానించింది. కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టడం లేదంటూ తమకు అందిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. మంగళవారం శ్రీచైతన్య, నారాయణ కాలేజీలతోపాటు రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చేపడుతున్న చర్యలను వివరించాలని ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్య, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, బోర్డు కార్యదర్శులు, నిమ్స్, స్విమ్స్ దవాఖానల డైరక్టర్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను మూడువారాలకు వాయిదావేసింది.

నివేదిక సమర్పించకపోతే మీరే రావాలి

- ఈపీల వివరాలపై తెలుగురాష్ట్రాల సీఎస్‌లకు హైకోర్టు హెచ్చరిక

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: భూసేకరణ పరిహారం విషయంలో దిగువకోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై.. నివేదికలు సమర్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. తెలంగాణ సమర్పించిన నివేదిక అసంపూర్తిగా ఉన్నదని, మరింత సమగ్రంగా సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణనాటికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించకపోతే.. ఇరురాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఇరురాష్ట్రాల్లో భూసేకరణ పరిహారం పెంపుదల కోసం గతంలో బాధితులు దిగువ కోర్టులను ఆశ్రయించారు. నష్టపరిహారం పెంచాలని దిగువ కోర్టులు ఉత్తర్వులు జారీచేసినప్పటికీ.. గత ప్రభుత్వాలు వాటిని అమలుచేయలేదు. ఇదేవిషయంపై మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి వెంకటకృష్ణయ్య రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు.. కేసుల వివరాలను సమర్పించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.

తల్లిదండ్రుల్లో బాధ్యత లోపించింది

- మాస్‌కాపీయింగ్‌పై హైకోర్టు వ్యాఖ్యలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పిల్లల విద్యపై తల్లితండ్రుల్లో బాధ్యత లోపించిందని ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. నాణ్యత ప్రమాణాలు, సబ్జెక్ట్‌పై అవగాహన, జ్ఞానం కాకుండా మార్కుల పర్సంటేజీలనే తల్లితండ్రులు ప్రాతిపదికగా భావిస్తున్నారని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది. పదోతరగతి, ఇంటర్ పబ్లిక్‌పరీక్షల్లో పెరిగిపోతున్న మాస్‌కాపీయింగ్‌పై దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం మాస్‌కాపీయింగ్, చూచిరాతలు జరిగితే ఇన్విజిలేటర్లను బాధ్యులుగా చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలని అభిప్రాయపడింది. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు, ప్రాసిక్యూషన్ చేయడంపై త్వరలో సర్క్యులర్ జారీచేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ సంజీవకుమార్ కోర్టుకు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం.. విచారణను మూడువారాలకు వాయిదావేసింది.

సీబీఐ కస్టడీకి లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బ్యాంకులను మోసంచేసిన కేసుల్లో అరెస్టయి, చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తిరాజును కోర్టు అనుమతితో మంగళవారం సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారు శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్ ఎండీ చక్రవర్తి రాజు బ్యాంకులను బురిడీ కొట్టించిన కేసులో సీఐబీ అధికారులు ఈ నెల 17న అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ కోసం చక్రవర్తిరాజు వారం రోజుల కస్టడీకి కోరుతూ సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం మూడురోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.

నాగం పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్)లో ఎలక్ట్రో మెకానికల్ (ఈ అండ్ ఎం) పరికరాల ధరల విషయంలో నాగం జనార్దన్‌రెడ్డి దాఖలుచేసిన వ్యాజ్యంపై విచారణను ఉమ్మడి హైకోర్టు మూడువారాలకు వాయిదావేసింది. ఈ విషయంపై వివరణను సమర్పించడానికి.. బీహెచ్ఈఎల్, రాష్ట్ర ప్రభుత్వం మూడువారాల సమయం కోరడంతో విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది.

భార్య వేధిస్తున్నదంటూ కేసు

- ఏపీలో గృహహింస చట్టం కింద భర్త కోర్టుకెక్కిన తొలి ఘటన

హైదరాబాద్/అమరావతి, నమస్తే తెలంగాణ: భర్త మోసం చేశాడని, చిత్రహింసలు పెడుతున్నాడని భార్య కోర్టు మెట్లెక్కడం సర్వసాధారణం. కానీ భార్య వేధింపులపై భర్త కోర్టుకెక్కిన ఘటన ఏపీలో మొదటిసారి చోటుచేసుకున్నది. భార్య తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నదంటూ విజయవాడకు చెందిన గోగు రామ్‌కుమార్ అనేవ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. విజయవాడకు చెందిన రామ్‌కుమార్‌కు నాగజ్యోతితో గత ఆగస్టు 11న వివాహమైంది. తనను పెండ్లి చేసుకోవడానికి ముందే తన భార్యకు వేరేవ్యక్తితో వివాహమైందని, సంతానం కూడా ఉన్నారని, విడాకులు తీసుకున్న విషయం, పిల్లలు ఉన్నారన్న విషయాన్ని తనవద్ద గోప్యంగా ఉంచిందని పిటిషనర్ రామ్‌కుమార్ తన పిటిషన్‌లో తెలిపారు. ఈ విషయాలను అడిగినందుకు తనను చిత్రహింసలు పెడుతున్నదని, తనపై 498(ఎ) కేసు పెట్టి రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్నారు. సాధారణ మెకానిక్‌నైన తాను అంతడబ్బు ఇచ్చుకోలేనని పిటిషనర్ వాపోయారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేసింది.

పీడీ యాక్ట్‌పై ఖైదీలకు కౌన్సెలింగ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: 'ఉన్నతి' కార్యక్రమం కింద జైళ్లశాఖ ప్రివెంటీవ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్)పై ఖైదీలకు అవగాహన కల్పించింది. మంగళవారం చంచల్‌గూడ జైలులో పీడీ యాక్ట్ నమోదు ఆవశ్యకతను మాదన్నపేట ఇన్‌స్పెక్టర్ డీ నగేశ్ ఖైదీలకు వివరించారు. శాంతిభద్రతల చర్యల్లో భాగంగా కరడుగట్టిన నేరస్థులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు. అయితే సజావుగా జీవనం సాగిస్తున్న తమపై అనవసరంగా పీడీ యాక్ట్ నమోదు చేసి, జైలుకు తరలిస్తున్నారంటూ పలువురు ఖైదీలు ఆరోపిస్తున్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు జైళ్లశాఖ ఖైదీలకు కౌన్సెలింగ్ ఇచ్చింది. జైలు సూపరింటెండెంట్ వై రాజేశ్, ఉన్నతి కార్యక్రమం నిర్వాహకులు ప్రొఫెసర్ బీనా పాల్గొన్నారు.

దుర్గగుడి ఈవోగా ఎం పద్మ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారి ఎం పద్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది.

వాణిజ్య

సెన్సెక్స్	నిఫ్టీ
36,140	11,084
↗ 342	↗ 117

ముడి చమురు (బ్రెంట్) ↗ 70.07 డాలర్లు

బంగారం ధరలు

ముంబై (రూ.లలో)	
24 క్యారెట్లు	30,240
22 క్యారెట్లు	30,090
వెండి (కిలో)	38,760

విదేశీ మారకం

కరెన్సీ	కొనుగోలు	అమ్మకం
అమెరికా డాలర్	58.06	67.33
బహ్రెయిన్ దినార్	157.24	180.19
కువైట్ దినార్	175.52	218.65
సౌదీ రియాల్	15.46	18.30
యూఏఈ దిర్హామ్	15.80	18.47

చికెన్ ధరలు

	(రూ.లలో)
ఫారం ధర	77.00
లైవ్ లైవ్	99.00
డ్రెస్డ్	144.00
స్కిన్‌లెస్	163.00

నెక్ (వంద గుడ్లకు)

	(రూ.లలో)
హైదరాబాద్	390-00
రంగారెడ్డి	390-00
మెదక్	390-00
కరీంనగర్	404-00
వరంగల్	404-00
రిటైల్ ప్రైస్	4-50

ధనిక రైతులపై పన్ను?

వ్యవసాయ రంగంపై మోదీ సర్కారు కన్ను ■ రూ.25 వేల కోట్లు రాబట్టుకోవచ్చని అంచనా



న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో పన్ను ఎగవేతదారులకు ముకుతాడు వేయడంతో పాటు కొత్తగా మరో వర్గం ప్రజలను పన్ను పరిధిలోకి తీసుకొచ్చి ఆదాయం పన్ను వసూళ్లను పెంచుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభు త్వం తహతహలాడుతున్నది. సంపన్న రైతులపై పన్నులు విధించడం ద్వారా దండిగా ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని యోచిస్తున్నది. ప్రస్తుతం దేశంలోని 70 శాతం వ్యవసాయ కుటుంబాలు చిన్న కమతాలను (ఒక హెక్టారులోపు విస్తీర్ణమున్న పంట భూములను) కలిగి ఉండగా, కేవలం 0.4 శాతం వ్యవసాయ కుటుంబాల వద్ద మాత్రమే పెద్ద కమతాలు (పది హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణమున్న పంట భూములు), 3.7 శాతం వ్యవసాయ కుటుంబాల వద్ద 4 నుంచి 10 హెక్టార్లలోపు విస్తీర్ణమున్న పంట భూములు ఉన్నాయని నేషనల్ శాంపిల్ సర్వే స్పష్టం చేస్తున్నది. వీరిలో చివరి రెండు కేటగిరీల్లోని 4.1 శాతం మంది 'ధనిక' రైతులపై సగటున 30 శాతం వ్యవసాయ పన్ను విధించినా ప్రభుత్వానికి కనీసం రూ.25 వేల కోట్ల రాబడి వస్తుందని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ట్యాక్స్ టీమ్ లీడర్ రజుల్ అవస్థి చెబుతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కూడా ఇదే సూచన చేశారు. సంపన్న రైతులపై పన్నులు విధించాలని ఆయన గతేడాదే కేంద్రానికి స్పష్టం చేశారు. ఆదాయం ఏ రంగంలో వస్తున్నదన్న విషయంతో నిమిత్తం లేకుండా ధనిక రైతుల గురించి మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం' అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నీతి ఆయోగ్ కూడా కేంద్రానికి ఇదే ప్రతిపాదన చేసింది. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. తదుపరి మూడు సంవత్సరాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి గతేడాది ప్రకటించిన కార్యాచరణ ముసాయిదాలో నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదన చేసింది. రైతులకు మూడేళ్ల పాటు వచ్చే సగటు ఆదాయాన్ని ప్రాతిపదికగా చేసుకుని వ్యవసాయ ఆదాయంపై విధించాల్సిన పన్నును మదింపు చేయాలని నీతి ఆయోగ్ సూచించింది.

కేంద్రానికి అధికారం లేదన్న జైట్లీ

ఇదిలావుంటే, రైతులపై పన్ను విధించాలన్న ఆలోచనేమీ తమకు లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 'అటువంటి ఆలోచనేదీ కేంద్ర ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగం కేటాయించిన అధికారాల ప్రకారం చూసినా కూడా వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే అధికారం కేంద్రానికి లేదు' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రాలు చేయవచ్చు: సుబ్రమణియన్

అయితే వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించకుండా రాష్ట్ర ప్రభుత్వాలను ఎవరూ నిరోధించలేరని అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన అడ్డంకి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ఎటువంటి అవరోధాలు లేవని, కనుక వ్యవసాయ ఆదాయంపై రాష్ట్రాలు పన్ను విధించదల్చుకుంటే పేద, ధనిక రైతుల మధ్య స్పష్టమైన విభజన రేఖను గీసి నిక్షేపంగా ఆ పని చేయవచ్చని అరవింద్ సుబ్రమణియన్ స్పష్టం చేశారు.

పెట్టుబడులకు రెడ్ కార్పెట్

రండి.. మా దేశంలో భారీగా వ్యాపారవకాశాలున్నాయ్
అంతర్జాతీయ సీఈవోలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు



దావోస్‌లో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో దేశీయ కార్పొరేట్ సీఈవోలతో ప్రధాని నరేంద్ర మోదీ

దావోస్, జనవరి 23: భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తారమైన అవకాశాలున్నాయని, వీటిని అందిపుచ్చునేందుకు ముందుకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. దేశంలో రెడ్ టేపిజాన్ని(అధికార వ్యవస్థలో జాప్యం) నిర్మూలించి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా మంగళవారం దావోస్‌లో జరిగిన ఓపెనింగ్ సెషన్‌లో అంతర్జాతీయ ప్రముఖులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. అగ్రరాజ్యం అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న రక్షణాత్మక వ్యాపార విధానాలతోపాటు అంతర్జాతీయ వాతావరణ ఒప్పందం విషయంలో ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని పరోక్షంగా ఎండగట్టారు. 52 నిమిషాల పాటు హిందీలో ప్రసంగించిన మోదీ.. పనిలో పనిగా సహజ వనరుల కోసం ఆఫ్రికాలో చైనా సాగిస్తున్న వేటను, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు చైనా వంతపాడుతుండటాన్ని తూర్పారబట్టారు.

భారత్ అంటేనే వ్యాపారం

అనంతరం పలు అగ్రశ్రేణి అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో మోదీ సమావేశాన్ని నిర్వహించారు. భారత్ అంటేనే వ్యాపారమని, మా దేశంలో పెట్టుబడులకు పెద్ద ఎత్తున అవకాశాలున్నాయని గ్లోబల్ సీఈవోలకు పిలుపునిచ్చారు. 'ఇండియా మీన్స్ బిజినెస్' పేరిట జరిగిన ఈ సమావేశంలో 40 విదేశీ కంపెనీల సీఈవోలతోపాటు 20 భారతీయ సంస్థల సారథులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ సాధిస్తున్న విజయాలను వివరించారు. దేశంలో అమలుపరుస్తున్న సంస్కరణలను, ప్రపంచ వృద్ధిరేటులో భారత్ పాత్రను తెలియజేశారు. ఈ మేరకు సమావేశం అనంతరం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రధాని కార్యాలయం కూడా సీఈవోల సమావేశం గురించి ట్వీట్ చేసింది. దేశంలో వ్యాపార నిర్వహణ అనుకూల పరిస్థితుల కోసం చేపడుతున్న చర్యలను ఆయా కంపెనీల సీఈవోలకు మోదీ సమగ్రంగా వివరించారని పేర్కొన్నది. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెత్‌తోనూ మోదీ సమావేశమయ్యారని, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారని తెలిపింది.

మనమంతా ఒక్కటేనని చాటాలి

మనమంతా ఒక్కటేనని చాటాలంటూ డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశాలకు హాజరైన భారతీయ సీఈవోలకు మోదీ హితబోధ చేశారు. ఈ సదస్సు వేదికగా భారత్ విజయగాథను ప్రపంచ దేశాలకు కలిసికట్టుగా వివరిద్దామన్న సందేశమిచ్చారు. దేశంలో ఆయా రంగాల్లో విదేశీ పెట్టుబడులకున్న లాభాలను వీలైనంతగా ప్రచారం చేద్దామన్నారు. ఈ సదస్సులో భారత్ నుంచి రాహుల్ బజాజ్, చందా కొచ్చర్, ఉదయ్ కొటక్, నరేశ్ గోయల్, ఎన్ చంద్రశేఖరన్, ఆనంద్ మహీంద్రా, సునీల్ మిట్టల్, రవీ రుయా, చంద్రజిత్ బెనర్జీ తదితర ప్రముఖ వ్యాపార, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు.

పాశ్చాత్య దేశాలు మారాలి: రాజన్

అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల ఆలోచనా విధానం మారాలని, అభివృద్ధి చెందుతున్న దేశాల సహకారం లేకుండా ఎంతోకాలం కొనసాగలేమన్న నిజాన్ని గ్రహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హితవు పలికారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరైన రాజన్.. వృద్ధి ప్రయోజనాలను సహచర దేశాలతో పాశ్చాత్య దేశాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అగ్ర దేశాల ఒంటెత్తు పోకడ మారకపోతే ప్రపంచ విపత్తును ఎవరూ అడ్డుకోలేరన్నారు. మరోవైపు ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై రాజన్ ప్రశంసలు కురిపించారు. పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులు కలిగిన మానిటరీ పాలసీ కమిటీ ద్రవ్యోల్బణం ఆధారంగా వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోవడం మంచిదన్నారు.

పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్‌కు ఐదోస్థానం

ప్రస్తుత సంవత్సరానికిగాను పెట్టుబడులను ఆకట్టుకుంటున్న దేశాల జాబితాలో భారత్ మరో మెట్టుపైకి ఎక్కి ఐదోస్థానానికి చేరుకున్నదని ప్రముఖ కన్సల్టెన్సీ పీడబ్ల్యూసీ వెల్లడించింది. కానీ సైబర్ సెక్యూరిటీ, వాతావరణంలో వస్తున్న పెను మార్పులపై సీఈవోలు ఆందోళన వ్యక్తంచేసినట్లు పీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. గతేడాది ఆరో స్థానంలో ఉన్న భారత్.. 2018 ఏడాదికిగాను జపాన్‌ను దాటేసిందని పేర్కొంది. అంతర్జాతీయ సీఈవోల్లో 46 శాతం మంది అమెరికాకు మొగ్గుచూపుతుండగా, చైనా(33 శాతం), జర్మనీ(20 శాతం), బ్రిటన్(15 శాతం), భారత్(9 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

నాలుగేండ్ల గరిష్ఠానికి పెట్రోల్

■ బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ వినతి



న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో ఇంధన ధరలు తారాస్థాయికి ఎగబాకాయి. ప్రత్యేకించి మంగళవారం పెట్రోల్ ధర నాలుగేండ్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టిన తర్వాత పెట్రోల్ ధర ఇంత భారీ స్థాయికి పెరుగడం ఇదే తొలిసారి. అలాగే లీటర్ డీజిల్ ధర రికార్డు స్థాయిలో రూ.63.20కి చేరింది. దీంతో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ కేంద్రాన్ని కోరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.38కి చేరింది. దీంతో డిసెంబర్ మధ్య నుంచి ఇప్పటివరకూ పెట్రోల్ ధర రూ.3.31 పెరిగినట్లయింది. 2014 మార్చి తర్వాత ఇదే అత్యధిక స్థాయి. కాగా, వాణిజ్య రాజధాని ముంబైలో ఇప్పటికే పెట్రోల్ ధర రూ.80 దాటి దేశంలోనే అత్యధిక స్థాయికి చేరుకోగా, లీటర్ డీజిల్ ధర రూ.67.30కి ఎగబాకింది. దీంతో ముంబైలో డీజిల్ ధర డిసెంబర్ మధ్య నుంచి ఇప్పటివరకూ రూ.4.86 పెరిగినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు పెరుగడమే ఇందుకు ప్రధాన కారణమని చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో రానున్న సార్వత్రిక బడ్జెట్‌లో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్‌కు ముందస్తుగా కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన వినతి పత్రంలో చమురు శాఖ ఈ విజ్ఞప్తి చేసింది.

ఆ ఆరోపణలన్నీ ఉత్తవే

■ పేదల ఖాతాలపై జరిమానాలు పడలేదు
■ మినిమం బ్యాలెన్స్ చార్జీలపై ఎస్బీఐ మాజీ చీఫ్ భట్టాచార్య



హైదరాబాద్, జనవరి 23: బ్యాంకులు పేదలపై జరిమానాలేం వేయడం లేదని ఎస్బీఐ మాజీ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. కనీస నగదు నిల్వలు లేని ఖాతాలపై జరిమానాలు వేస్తున్న బ్యాంకులు.. పేదలపైనే ఎక్కువ భారం మోపుతున్నాయన్న విమర్శలను ఆమె ఖండించారు. 'పేదలకు చెందిన ఏ ఒక్క ఖాతాపైనా చార్జీలు పడవు' అని మంగళవారం ఇక్కడ పీటీఐతో మాట్లాడిన భట్టాచార్య స్పష్టం చేశారు. భట్టాచార్య హయాంలోనే నెలసరి సగటు బ్యాలెన్స్ నిర్వహణ నిబంధన అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మినిమం బ్యాలెన్స్ లేని ఖాతాలపై వేసిన జరిమానాలతో ఎస్బీఐకి ఏకంగా సుమారు రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చిన నేపథ్యంలో పేదల్ని బ్యాంకులు దోచుకుంటున్నాయన్న విమర్శలు ఎక్కువయ్యాయి. దీనిపైనే తాజాగా స్పందించిన భట్టాచార్య.. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) కింద తెరిచిన ఏ ఖాతాపైనా మినిమం బ్యాలెన్స్ చార్జీలు వేయమన్నారు. పేదలకూ బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఎస్బీఐ.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాలను తెరుస్తున్నదన్నారు.

రికార్డుల జాతర



■ సరికొత్త స్థాయికి స్టాక్ మార్కెట్లు
■ తొలిసారి 36 వేల పాయింట్ల ఎగువన సెన్సెక్స్
■ 11 వేల మార్కును తాకిన నిఫ్టీ

ముంబై, జనవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. రికార్డుల మోత మోగిస్తూ వరుస లాభాల్లో కదలాడుతున్న సూచీలు.. మంగళవారం మునుపెన్నడూ లేని స్థాయిల వద్ద స్థిరపడ్డాయి. సోమవారం నమోదు చేసిన ఆల్‌టైమ్ హై రికార్డులను అధిగమిస్తూ సెన్సెక్స్ ప్రప్రథమంగా 36,000 స్థాయిని దాటితే, నిఫ్టీ తొలిసారిగా 11,000 మార్కుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) జీడీపీ అంచనాలకు విదేశీ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాలు తోడయ్యాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19) భారత వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదు కాగలదన్న ఐఎంఎఫ్ అంచనా.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడగలదన్న ధీమా.. మదుపరులలో పెట్టుబడుల ఉత్సాహాన్ని ఉరకలెత్తించాయి. ఫలితంగా మెటల్, బ్యాంకింగ్, ఐటీ, ఇన్‌ఫ్రా, చమురు, గ్యాస్, పీఎస్‌యూ షేర్లు పెద్ద ఎత్తున లాభాలను అందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 341.97 పాయింట్లు పుంజుకుని గత రికార్డు (35,798.01)ను చెరిపేస్తూ 36,139.98 వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 117.50 పాయింట్లు ఎగిసి పాత రికార్డు (10,966.20)ను తుడిపేస్తూ 11,083.70 వద్ద నిలిచింది. ఇక ఒకానొక దశలోనైతే అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీలు మరింతగా లాభపడి నూతన ఇంట్రా-డే హైలను నెలకొల్పాయి కూడా. కాగా, గత ఐదు రోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే పయనిస్తుండగా, ఈ వ్యవధిలోనే 35,000 పాయింట్ల నుంచి 36,000 పాయింట్లకు సెన్సెక్స్ ఎగబాకింది. నిఫ్టీ మాత్రం 10,000 మార్కు నుంచి 11,000 పాయింట్లకు చేరడానికి దాదాపు ఆరు నెలల సమయం తీసుకున్నది. ఇదిలావుంటే రంగాలవారీగా మెటల్ షేర్లు అత్యధికంగా 4.29 శాతం లాభపడగా, ప్రభుత్వ రంగ సంస్థలు 2.15 శాతం, చమురు, గ్యాస్ 1.93 శాతం, బ్యాంకింగ్ 1.63 శాతం, ఐటీ షేర్లు 1.20 శాతం చొప్పున పెరిగాయి.

రూ.లక్ష కోట్లు పెరిగిన మదుపరుల సంపద

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిల వద్ద ముగిసిన నేపథ్యంలో మదుపరుల సంపద మంగళవారం ఒక్కరోజే రూ.లక్ష కోట్లకుపైగా పెరిగింది. బీఎస్ఈలోని సంస్థల షేర్ల విలువ రూ.1,08,019.59 కోట్లు అందుకుని రూ.1,56,56,592 కోట్లను తాకింది.

వారం గరిష్ఠానికి రూపాయి

రూపాయి విలువ మరింత బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసలు పెరిగి వారం గరిష్ఠ స్థాయి 63.78 వద్దకు చేరుకుంది. అమెరికా కరెన్సీని విక్రయించడానికి బ్యాంకర్లు, ఎగుమతిదారులు మొగ్గుచూపడంతోపాటు ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకోవడం రూపాయి విలువ మరింత బలోపేతం అవడానికి దోహదపడిందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.

సంస్కరణలకు పెద్దపీట : ఐఎంఎఫ్

దావోస్, జనవరి 23: భారత ప్రభుత్వం సంస్కరణలకు పెద్దపీట వేయాలని, ముఖ్యంగా ఆర్థిక సేవల విభాగంతోపాటు మహిళా సాధికారిత లక్ష్యంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టిన్ లగార్డే సూచించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్)లో ఏర్పాటు చేసిన మహిళల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పురుషులతోపాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో వంద మంది పురుషుల్లో 27 మంది మహిళలు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. కానీ, గ్రామీణ ప్రాంత మహిళల్లో ఈ అంతరం చాలా ఎక్కువగా ఉండటంపై ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అంతరాన్ని తొలిగించడానికి కీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆమె అభిప్రాయపడ్డారు.

మరో 500 ఎంబీ డాటా

■ జియో 'రిపబ్లిక్ డే ఆఫర్'

న్యూఢిల్లీ, జనవరి 23: టెలికం రంగంలో దూసుకుపోతున్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టారిఫ్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రత్యేక ఆఫర్ కింద ఇప్పటికే రోజుకు 1జీబీ, 1.5 జీబీల డాటాను వినియోగిస్తున్న వినియోగదారులకు అదనంగా 500 ఎంబీల డాటాను అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. రిపబ్లిక్ డే ఆఫర్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ ఈ నెల 26 నుంచి అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వీటితోపాటు రూ.98 ప్యాక్ కాలపరిమితిని 14 రోజుల నుంచి 28 రోజులకు పెంచింది.

20 లక్షల మంది దళితులకు లబ్ధి

మూడోపేజీ తరువాయి...

పొందిన వారిలో 101 మంది అభ్యర్థులు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగావకాశాలు పొందారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఎస్సీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెండ్లికి రూ.75,116 ఇస్తున్నారు.

అధ్యయనానికి పలు రాష్ట్రాల బృందాలు

ఎస్సీ వర్గాల అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కోసం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వివిధ సంస్థల ప్రతినిధి బృందాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. మంగళవారం పంజాబ్ రాష్ట్రానికి చెందిన సంక్షేమ శాఖ బృందాలు తెలంగాణకు వచ్చాయి. ఇటీవలే జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు చెందిన ప్రత్యేక ప్రతినిధి అశోక్‌సాహూ నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, ఎస్సీ సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. తెలంగాణ సర్కార్ దూరదృష్టితో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా భవిష్యత్ తరాలు విద్యాప్రగతి సాధిస్తాయని అభినందించారు. ఎస్సీ కుటుంబాలకు చెందిన పలువురు వెట్టి కార్మికులుగా మిగిలిపోకుండా ఉండేందుకు ఈ పథకాలు ఎంతో దోహదపడతాయని కొనియాడారు.

ఎస్సీల కోసం అమలవుతున్న పథకాలు

ఎస్సీలకు ఎన్నడూ లేని విధంగా మూడెకరాల వ్యవసాయ భూమిని అందించడంకోసం, వ్యవసాయ భూమిని రూ.7లక్షలతో కొనుగోలుచేస్తునారు. 104 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు, 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్నారు. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేశారు. హాస్టళ్లకు, రెసిడెన్షియల్ విద్యాలయాలకు రూ.34 కు కిలో చొప్పున సన్నబియ్యం కొనుగోలు చేసి కేవలం రూ.1కి అందిస్తున్నారు. గుడుంబా బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం, 11 జిల్లాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద విదేశాల్లో చదువుకునే దళిత విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం, హాస్టళ్లలోని విద్యార్థులకు డైట్ చార్జీల పెంపుతోపాటు, కళాశాల స్థాయి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పెంచారు. 312 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ. 152.30కోట్లు కేటాయించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో జనరల్ కోటాకింద చేసిన ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల చెల్లింపులు జరుపుతున్నారు.

బడిమానేసేవారి సంఖ్య తగ్గింది

గతంలో దళిత కుటుంబాల్లోని చిన్నారులు బడిమానేసి వెట్టి కార్మికులుగా మగ్గే పరిస్థితి ఉండేదని, ప్రభుత్వ చర్యల వల్ల బడి మానేసే వారి సంఖ్య తగ్గిందని ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ పీ కరుణాకర్ తెలిపారు. విద్యపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో బడికి వెళ్లే వారి సంఖ్య పెరిగిందన్నారు. కాగా వివిధ రాష్ట్రాలకు చెందిన చాలామంది ప్రతినిధులు తమ బృందాలతో తెలంగాణలో ఎస్సీలకోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన పొందేందుకు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

2014 నుంచి 2017 వరకు దళితులకోసం సర్కారు అమలు చేసిన పథకాలు, లబ్ధిపొందిన వారి వివరాలు

పథకం వివరాలు	లబ్ధిదారుల సంఖ్య	ఖర్చు మొత్తం రూ.కోట్లల్లో
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్	873822	1436.88
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్	165006	131.61
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి	373	36.28
పోస్టు మెట్రిక్ హాస్టళ్ల నిర్వహణ	55801	28.97
ప్రీ మెట్రిక్ హాస్టళ్ల నిర్వహణ	230166	261.86
కల్యాణ లక్ష్మి	77976	410.58
స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ	3094	7.94
50యూనిట్ల విద్యుత్ వాడకం	203087	210.99
కులాంతర వివాహాలకు	3059	14.50
అట్రాసిటీ బాధితుల సహాయం	2625	14.43
హాస్టల్ భవనాల నిర్మాణం	110	168.37
భూముల కొనుగోలు పథకం	4645	517.54
స్వయం ఉపాధి పథకం	77053	774.38
నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు	1764	10.73
ఎస్సీ రెసిడెన్షియల్‌స్కూళ్ల నిర్వహణ	356598	1913.64
మొత్తం	20,55,179	5938.7

సబ్సిడీ రుణం ఇచ్చేందుకు అనుమతివ్వండి

- ప్రభుత్వానికి మైనారిటీ కార్పొరేషన్ విజ్ఞప్తి
- అక్బర్ హుస్సేన్ అధ్యక్షతన సమావేశం



మంగళ వారం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ అక్బర్ హుస్సేన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బ్యాంకుల సబ్సిడీతో ఇచ్చే రుణం కింద పెండింగ్ దరఖాస్తుదారులకు తమ వద్ద ఉన్న రూ. 59 కోట్లు పంపిణీ చేయడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్(టీఎస్ఎంఎఫ్‌సీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సే న్ అధ్యక్షతన మంగళవారం బోర్డు సమావేశం జరిగింది.కార్పొరేషన్ తరుపున బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు గతంలో 1.30 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. వీటిలో 18వేల మందికి రుణాలు పంపిణీ చేశారు. టీఎస్ఎంఎఫ్‌సీ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం 100శాతం సబ్సిడీపై రుణాలు ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ గతంలో జరిగిన మైనారిటీ సమీక్ష సందర్భంగా హామీ ఇవ్వడంతో రుణా ల పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయిందని అక్బర్ హుస్సేన్ తెలిపారు. అయితే ప్రస్తుతం తమ కార్పొరేషన్ వద్ద బ్యాంక్ సబ్సిడీతో ముడిపడిన స్వయంఉపాధి రుణాల కోసం రూ.59.17 కోట్ల బడ్జెట్ ఉందని, దానిని పెండింగ్ దరఖాస్తుదారులకు రుణం కింద అందించేందుకు వీలుగా ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బీ షఫీఉల్లా,జనరల్ మేనేజర్ బాసిత్, రాష్ట్ర ఆర్థికశాఖ సంయుక్తకార్యదర్శి సాయిప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

ఒకటే పాస్‌బుక్.. యునిక్ నంబర్

మూడోపేజీ తరువాయి...

తహసీల్దార్ సంతకం కూడా డిజిటల్‌గానే ఉంటుంది. పాస్‌పుస్తకంపై ఎక్కడా మాన్యువల్‌గా పెన్నులతో గీత కూడా గీయరు. పట్టాదార్ పాస్‌పుస్తకాల ముద్రణ కోసం ఇటీవల టెండర్ షెడ్యూల్ విడుదలచేశారు. ప్రీబిడ్డింగ్ సమావేశం కూడా జరిగింది. అయితే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్చి 11వ తేదీన ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టాదార్ పాస్‌పుస్తకాలు రైతులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ముద్రణ షెడ్యూల్ తేదీలను ముందుకు జరుపాలని నిర్ణయించారు. ఇప్పటికే విడుదలచేసిన షెడ్యూల్‌లో 60 లక్షల పాస్‌పుస్తకాల ముద్రణకు 90 రోజుల సమయం ఇచ్చారు. ఈ షెడ్యూల్ ప్రకారం లక్ష్యానికి చేరుకోవడం కష్టమని అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్‌తివారి అధ్యక్షతన జరిగిన టెండర్ కమిటీ సమావేశంలో మరో షెడ్యూల్ తయారుచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే ప్రీబిడ్డింగ్ సమావేశం జరిగింది. ఇక టెక్నికల్ బిడ్డర్లను ఆహ్వానించి, టెక్నికల్ బిడ్డర్లు ఖరారు కాగానే ఫైనాన్స్ బిడ్లను ఫైనల్‌చేస్తారు. ఈ ప్రక్రియను ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తిచేసి, పాస్‌పుస్తకాల ముద్రణను వేగవంతం చేయాలని నిర్ణయించారు. టెండర్ షెడ్యూల్‌ను రెండు, మూడు రోజుల్లో ఖరారు చేయనున్నట్టు తెలిసింది. టెండర్ షెడ్యూల్, పుస్తకాల ముద్రణ, పంపిణీపై పూర్తి నివేదిక ఇచ్చే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్)కు టెండర్ కమిటీ అప్పగించినట్టు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు 72 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాల ముద్రణ మార్చి 10వ తేదీ నాటికి పూర్తిచేసి, అదేరోజు రాత్రి గ్రామాలకు పంపాలని ప్రభుత్వం భావిస్తున్నది.



జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. ఒకేరోజు లక్షమందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయవర్గాలు తెలిపాయి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభోత్సవానికి ముందొచ్చిన చివరి మంగళవారం కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక, శీఘ్ర దర్శనాలు, కేశఖండన టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయాల ద్వారా ఆలయానికి రూ.12 లక్షల ఆదాయం సమకూరింది.

-జగిత్యాల క్రైం

పెరిగిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉత్తర భారతదేశం నుంచి చలిగాలుల తీవ్రత తగ్గడంతో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల నమోదవుతున్నట్టు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగినట్టు వారు పేర్కొన్నారు. ఈనెల 26 తర్వాత ఈశాన్య భారతదేశం నుంచి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున కనిష్ఠ ఉష్ణోగ్రతలు తిరిగి పడిపోయే అవకాశం ఉన్నదన్నారు. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 9.2 డిగ్రీలు, మేడ్చల్ జిల్లాలో 9.7 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 9.8 డిగ్రీలు, కామారెడ్డిలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వారు తెలిపారు.

చలి వణుకు

జిల్లా	గరిష్ఠం	కనిష్ఠం
కుమ్రంభీం ఆసిఫాబాద్	34.6	9.2
మేడ్చల్	35.1	9.7
మహబూబ్‌నగర్	33.4	9.8
కామారెడ్డి	33.4	10.0
ఆదిలాబాద్	34.9	10.4
వికారాబాద్	34.6	10.9
రాజన్న సిరిసిల్ల	35.3	11.0
సిద్దిపేట	34.6	11.1
రంగారెడ్డి	34.6	11.2
నిర్మల్	34.8	11.2
నాగర్‌కర్నూల్	34.9	11.3
యాదాద్రి భువనగిరి	34.9	11.6
సంగారెడ్డి	34.0	11.8
మంచిర్యాల	34.6	11.8
మెదక్	34.9	11.8
భద్రాద్రి కొత్తగూడెం	35.1	11.9
నిజామాబాద్	34.6	12.2
నల్లగొండ	34.9	12.4
జయశంకర్ భూపాలపల్లి	35.2	12.4
జగిత్యాల	35.4	12.5
జనగామ	34.9	12.6
వరంగల్ రూరల్	34.6	12.9
మహబూబాబాద్	36.0	12.9
జోగుళాంబ గద్వాల	33.8	13.7
వరంగల్ అర్బన్	34.6	13.9
పెద్దపల్లి	35.3	13.9
హైదరాబాద్	35.8	13.9
సూర్యాపేట	35.6	14.1
వనపర్తి	33.9	14.2
కరీంనగర్	34.9	14.2
ఖమ్మం	34.9	14.2

మనసున్న మారాజు సీఎం కేసీఆర్

- స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
- 'పల్లె ప్రగతి నిద్ర'కు విశేష ఆదరణ

శాయంపేట: 'మనసున్న మారాజు సీఎం కేసీఆర్' అని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. భూపాలపల్లి నియోజకవర్గానికి అడిగినన్ని నిధులు ఇస్తూ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారంలో సోమవారం రాత్రి 'పల్లె ప్రగతి నిద్ర' చేపట్టిన స్పీకర్ మంగళవారం తెల్లవారుజామున గ్రామంలో కలియదిరిగారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సింగారం వాసి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి రూ.2.77 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ 'పల్లె ప్రగతి నిద్ర'కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. సింగారం గ్రామానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక గ్రాంటు కింద రూ.2.5 కోట్లు మంజూరు చేశారన్నారు.



శాయంపేట మండలం ప్రగతిసింగారంలో గాజులు అమ్ముతున్న మహిళతో మాట్లాడుతున్న స్పీకర్ మధుసూదనాచారి



బాలానగర్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి లక్ష్మారెడ్డి

కాంగ్రెస్‌ను ఖతం చేద్దాం

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి

జడ్చర్ల, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఖతం చేద్దామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి కాంగ్రెసేతర పార్టీల పాలనలోనే సాధ్యపడిందన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా వచ్చే రెండు, మూడు నెలల్లో ఇంటింటికీ సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించి, ఆరోగ్య తెలంగాణకు బాటలు వేయనున్నట్టు చెప్పారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గిరిజనుల కోరిక మేరకు వచ్చే వారం రోజుల వ్యవధిలో తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందనున్నట్టు చెప్పారు. ఈ పంచాయతీలు ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలో పంచాయతీ సమరం మొదలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాలవి పగటి కలలు: మంత్రి జూపల్లి



కల్వకుర్తి, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్ నేతలు అధికారం కోసం పగటి కలలు కంటున్నారని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర కుమారుడిని మించి ప్రగల్భాలు పలుకుతున్నాడని విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈదుల చెరువులో చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ 70 ఏండ్లలో జరుగని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నరేండ్లలోనే సాధించిందన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వాటినీ అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో 20ఏండ్లపాటు అధికారంలో ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో కల్వకుర్తి మార్కెట్ చైర్‌పర్సన్ విజితారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బాలాజీసింగ్, ఎంపీపీ రామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ అంటే మొదటి నుంచీ ఇష్టం

- ఏడు సిద్ధాంతాలతో జనసేన ముందుకు
- మార్చి 14న పూర్తి కార్యాచరణ: పవన్ కల్యాణ్



కరీంనగర్ కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కేసీఆర్ అంటే తనకు మొదటి నుంచీ ఇష్టమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌ను మెచ్చుకున్నానని స్పష్టం చేశారు. 'ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు నా విన్నపం. నాకు ఏ ఒక్క పార్టీపై ద్వేషం లేదు. మా అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సాధించడం కష్టమైన పని. ఉద్యమ సమయంలో తెలంగాణలో ఎందుకు తిరుగ లేదని నన్ను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల సమయంలో వస్తానని చెప్పా. అందుకే ఇప్పుడు వచ్చా' అంటూ వివరించారు. కేసీఆర్ అంటే తనకు మొదటి నుంచి కూడా ఇష్టమేనని, రాజకీయాల్లో ఉండి ప్రజల సమస్యలపై పోరాడే ప్రతి ఒక్కరినీ తాను మెచ్చుకుంటానని పేర్కొన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న పూర్తి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. జనసేన ఏడు సిద్ధాంతాలతో ముందుకు సాగుతుందన్నారు. కులాలను కలుపుకొనిపోయే గుణం, మత ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సంప్రదాయం, సంస్కృతిని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని రాజకీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణ పరిరక్షణ అభివృద్ధితో పార్టీ ముందుకు సాగుతుందన్నారు. తాను 2019 ఎన్నికల గురించి మాట్లాడటం లేదనీ, పాతికేండ్ల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని యువతను కోరారు.

పర్యాటక కేంద్రంగా మేడారం

- శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు
- రహదారుల విస్తరణ, కాటేజీలు, మ్యూజియం
- ఫిబ్రవరి 2వ తేదీన మహాజాతరకు సీఎం కేసీఆర్
- మంత్రులతో కలిసి హరితహోటల్, కాటేజీలు, మ్యూజియం, బస్‌స్టేషన్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం కడియం

జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ :

తెలంగాణ కుంభమేళా సమ్మక్కసారలమ్మ మహాజాతర జరిగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడారాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. కేవలం జాతర సమయంలోనే కాకుండా సంవత్సరంలో 365 రోజులు భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి వస్తున్నందున ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈసారి మేడారం మహాజాతరకు 1.25కోట్ల మంది భక్తులు వస్తారని భావిస్తున్నట్టు శ్రీహరి వెల్లడించారు. ఆయన గిరిజనశాఖ మంత్రి చందూలాల్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, జాతర ట్రస్టు బోర్డు చైర్మన్ కాక లింగయ్యతో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా జంపన్నవాగు వద్ద సిద్ధం చేస్తున్న స్నానఘట్టాలను, కల్యాణకట్టలు, మరుగుదొడ్ల నిర్మాణాన్ని, పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించారు. మేడారంలో కొత్తగా ప్రభుత్వం నిర్మించిన కల్యాణకట్టలు, హరితహోటల్, కాటేజీలు, ట్రైబల్ మ్యూజియం, ఆధునిక గుడారాలు, ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను సహచర మంత్రులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మేడారంలోని వనదేవతలను దర్శించుకున్నారు. తర్వాత మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో జాతర నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాతో పాటు మరికొన్ని పనులు ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ నెల 25 లోగా జాతర మిగులు పనులన్నింటినీ పూర్తిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ జాతరలు, ఆలయాలపైన ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగవద్దనే ఆలోచనతో ప్రభుత్వం రహదారుల పక్కన పార్కింగ్ స్థలాలు, టాయిలెట్స్, విద్యుత్, తాగునీటి సరఫరా వంటి ఏర్పాట్లు చేసిందని అన్నారు.

భద్రతకు ప్రాధాన్యం

మేడారం వచ్చే భక్తుల భద్రతకు ఈసారి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారిలో పెంబర్తి నుంచి మేడారం వరకు పోలీసు శాఖ తొలిసారి 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మేడారంలో క్రౌడ్‌కంట్రోల్, మానిటరింగ్ కెమెరాలు, వేరియబుల్ మెసేజింగ్ సైనేజ్(వీఎంఎస్) బోర్డులను పోలీసు శాఖ ఏర్పాటు చేశారన్నారు. పారిశుద్ధ్యం కోసం 3వేల మంది లేబర్ మేడారం పరిసరాల్లో పనిచేస్తున్నారని అన్నారు. మేడారం భక్తులకు సింగరేణి సంస్థ 10లక్షలు, టీఎస్ జెన్‌కో 10లక్షలు, ఆర్టీసీ 5లక్షల మినరల్ వాటర్ బాటిళ్లను అందజేస్తాయని తెలిపారు. జాతర నిర్వహణ కోసం 40సెక్టార్లను విభజించటం జరిగిందని, వీటిలో ఎనిమిది మంది ట్రైనీ ఐఏఎస్‌లతో పాటు మేడారం సమ్మక్కసారలమ్మ జాతర నిర్వహణలో అనుభవం గల సీనియర్ అధికారులు విధులు నిర్వహిస్తారని చెప్పారు. భక్తులకు వైద్యసేవలు అందించటానికి మేడారంలో ఇప్పటికే 50పడకల దవాఖాన పనిచేస్తుందని, దీంతో పాటు జాతర పరిసరాల్లో 60మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. 108 వాహనాలతో పాటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మేడారం మహాజాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రులను కలిశామన్నారు. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం మేడారం మహాజాతరను జాతీయ పండుగగా ప్రకటించలేదని పేర్కొన్నారు. నిధులు కూడా ఇవ్వలేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ.. మేడారం మహాజాతర నిర్వహణ పనుల్లో తలమునకలైన అధికారులకు అభినందనలు తెలిపారు.



ట్రైబల్ మ్యూజియంను ప్రారంభించిన డిప్యూటీ సీఎం కడియం, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్, జాతర ట్రస్టు బోర్డు చైర్మన్ కాక లింగయ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి , జెడ్పీ చైర్ పర్సన్ పద్మ

సీఎం కేసీఆర్ ఆశయం గొప్పది

- రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల
- సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం: మంత్రి ఈటల


కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ ఆశయాలు, ఆలోచనలు ఎంతో గొప్పవని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్ ప్రతి క్షణం రాష్ట్రాభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నారని, అనేక వినూత్న పథకాలు రూపొందించి అమలు చేస్తున్న గొప్ప నేత అని కొనియాడారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరెపల్లిలో రూ.50 కోట్లతో నిర్మించనున్న నాలుగు లేన్ల రోడ్డు పనులకు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రూ.16.51 కోట్లతో చేపట్టిన రైల్వే వంతెనను మంత్రి ఈటల, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి తుమ్మల ప్రారంభించారు. రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడకపోతే గోదావరి నీళ్లు వచ్చేవి కావని, కానరాని కరెంటు కండ్ల ముందు ప్రత్యక్షమయ్యేది కాదన్నారు. సీఎం తలపెట్టిన ఈ అభివృద్ధి యజ్ఞం ఇప్పట్లో ఆగదన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టే ప్రతి పనికీ అడ్డు తగిలి తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు.

సింగరేణిని దశదిశలా వ్యాప్తి చేస్తాం: మంత్రి ఈటల

సింగరేణికి పూర్వ వైభవం తేవడం, ఈ సంస్థను దశదిశలా విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి జరుగకుండా అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పనులను సమర్థించిన గవర్నర్ నరసింహన్‌ను కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతున్నదన్నారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రావడం వల్లే గోదావరి నీళ్లు బీళ్లకు మళ్లుతున్నాయని, పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు పాల్గొన్నారు.



కరీంనగర్ జిల్లా కోరెపల్లిలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చిత్రంలో మంత్రి ఈటల, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బోయినపల్లి వినోద్‌కుమార్, బాల్కసుమన్




మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో యాకయ్య కుటుంబ సభ్యులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేస్తున్న పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు

ప్రతి కుటుంబానికీ సీఎం కేసీఆర్ అండ

పెద్దవంగర: ప్రతి నిరుపేద కుటుంబానికీ సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని, అన్ని వర్గాల కూ సంక్షేమ ఫలాలు అందేలా కృషిచేస్తున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా బొమ్మకల్లుకు చెందిన పొడిశెట్టి యాకయ్య ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ సమయంలో యాకయ్య కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా రూ. 4 లక్షల చెక్కు మంజూరైంది. మంగళవారం యాకయ్య కుటుంబసభ్యులకు తొర్రూరులోని కార్యాలయంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చెక్కును అందజేశారు.

నాందేడ్ ప్యాసింజర్ నిజామాబాద్ వరకే..

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మేడ్చల్-నాందేడ్ ప్యాసింజర్ రైలు ఫిబ్రవరి 6వ తేదీ వరకు నాందేడ్ నుంచి నిజామాబాద్ వరకే నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు నిజామాబాద్ నుంచి ప్రారంభమవుతుందని, నాందేడ్ నుంచి తిరుగు ప్రయాణంలో నిజామాబాద్ వరకు నడుస్తుందన్నారు. మిర్జాపల్లి నుంచి అక్కన్నపేట్ మధ్యలో లైన్ బ్లాక్ కావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వారు తెలిపారు.



టీఆర్‌ఎస్‌లో చేరిన తిమ్మాజిపేట వాసులతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: గులాబీ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఇతర సంఘాల వారు మంగళవారం పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సుమారు 200 మంది మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీకి జై కొట్టారు. నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సమక్షంలో వందమంది టీడీపీ, 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలో420 మంది ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, సివిల్ సప్లయ్స్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌లో బాల్కొండ, భీమ్‌గల్, వేల్పూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నుంచి 140 మంది మిషన్ భగీరథ్ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నందిపేట మండలానికి చెందిన గురడి రెడ్డి పెద్ద సంఘం సభ్యులు సుమారు 20 మంది ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, తాడ్వాయి మండలాలకు చెందిన 40 మంది ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సమక్షంలో, కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలానికి చెందిన 25 మంది ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

కళారత్న వెంపటి రవిశంకర్ కన్నుమూత



మణికొండ, నమస్తే తెలంగాణ: పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం వారసుడు కళారత్న వెంపటి రవిశంకర్ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ మణికొండలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. నాట్య సంపదను పదిలపరిచే క్రమంలో ఆయన తన తండ్రి చినసత్యం మార్గాన్ని అనుసరించారు. పెదనాన్న వెంపటి పెదసత్యం బాణితో కూచిపూడి నాట్యంలో శిల్ప ప్రాధాన్యానికి మరింత శోభను తీసుకొచ్చారు. దేశ విదేశాల్లో అనేకమందికి విద్యాభ్యాసం చేశారు. బుధవారం మణికొండ శ్మశానవాటికలో రవిశంకర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

భర్త చేతిలో భార్య హతం

బెజ్జూర్: తాగిన మైకంలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇప్పలగూడకు చెందిన లస్మయ్య, రాజుబాయి(65) దంపతులు. సోమవారం బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై, తిరిగి ఇంటికి బయలుదేరారు. బెజ్జూర్‌లో లస్మయ్య మద్యం సేవించాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి భోజనం చేశారు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్య కణతపై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు.

కుటుంబ తగాదాలకు చిన్నారి బలి

బోనకల్లు: కుటుంబ తగాదాలకు ఓ చిన్నారి బలైన సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జానకీపురం గ్రామానికి చెందిన పుట్టా కృష్ణ తన భార్య నాగమణితో కలిసి ఏపీలోని విశాఖపట్నంలో పనులు చేసుకుంటున్నారు. కృష్ణ అమ్మమ్మ ఇటీవల మృతిచెందటంతో కర్మకాండల నిమిత్తం సోమవారం గ్రామానికి వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత కృష్ణ, సోదరుడు ప్రకాశ్‌రావు, సోదరి నాగమణిలకు ఇంటి పంపకాల విషయంపై ఘర్షణ జరిగింది. కృష్ణ మద్యం సేవించి వారిపై దాడికి దిగాడు. ఈ క్రమంలో రాత్రి వారి ఇంట్లో పడుకున్న తన కూతురు సుప్రియ (4)ను తీసుకురమ్మని భార్య నాగమణిని దుర్భాషలాడాడు. నాగమణి చిన్నారిని బయటకు తీసుకువస్తున్న క్రమంలో మద్యం మత్తులో ఉన్న కృష్ణ తన భార్యను కొట్టబోయాడు. ఆ దెబ్బ చిన్నారి తలపై బలంగా తగలడంతో స్పృహ కోల్పోయింది. వైరా తీసుకెళ్లగా అప్పటికే ఆ చిన్నారి మృతిచెందింది.

నచ్చని పెండ్లి చేసుకున్న బిడ్డకు శిరోముండనం

తల్లిదండ్రులతోపాటు మరో నలుగురిపై కేసు

హసన్‌పర్తి(వరంగల్): నచ్చని పెండ్లి చేసుకున్న కూతురికి శిరోముండనం చేయించిన ఘటన వరంగల్ నగరంలోని పైడిపల్లిలో చోటుచేసుకుంది. పైడిపల్లికి చెందిన జన్ను సాంబయ్య, ప్రేమలత దంపతుల కూతురు వీణ, అదే సామాజిక వర్గానికి చెందిన స్థానికుడైన మంద ప్రవీణ్‌ను గతనెల 28న చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నది. వీణ తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణభయం ఉందని ప్రేమికులు పోలీసులను ఆశ్రయించారు. వీణ తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కార్పొరేటర్ భిక్షపతి సమక్షంలో పైడిపల్లిలో ఉండేందుకు ప్రేమ జంటకు పోలీసులు భరోసా కల్పించారు. అప్పటినుంచి వీణ, ప్రవీణ్ స్థానికంగానే ఉంటున్నారు. ఈనెల 22న ఇంట్లో ఎవరూలేని సమయంలో వీణ తల్లిదండ్రులు సాంబయ్య, ప్రేమలతతోపాటు మరో నలుగురు జన్ను రవికుమార్, జన్ను రాజు, జన్ను అనిత భర్త రవికుమార్, జన్ను మానస భర్త రాజు వీణపై దాడి చేసి కిడ్నాప్ చేయడమే కాకుండా శిరోముండనం చేయించారు.

మాక్‌డ్రిల్‌లో ఆక్టోపస్ కమెండోలకు గాయాలు

ఆదిబట్ల: ఆక్టోపస్ కమెండోలు మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు కమెండోలు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఆక్టోపస్‌కు చెందిన కమెండోలు బొంగుళూర్ ఔటర్ రింగు రోడ్డు వద్ద ఉదయం 10.30 ప్రాంతంలో మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నారు. ముందుగా ఆక్టోపస్ బస్సు వెళ్తుండగా.. వెనుక కారులో కమెండోలు బయలుదేరారు. ఔటర్ రింగు రోడు వద్ద ఆక్టోపస్ బస్సుకు సడన్ బ్రేక్ పడింది. దీంతో వెనుక ఉన్న వీరి కారు బస్సును ఢీకొంది. కారులో ఉన్న కమెండోలు లక్పతి, సురేశ్, రాహుల్, భవానీసింగ్, చెన్నకేశవరెడ్డి, శేఖర్ గాయపడ్డారు. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని కామినేని దవాఖానకు తరలించారు. వీరిలో లక్పతి పరిస్థితి విషమంగా ఉందని ఆదిబట్ల పోలీసులు తెలిపారు.

Dwaraka

మూడో స్థానంలో తెలంగాణ


సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జాతీయ హ్యాండ్‌బాల్ 40వ జూనియర్ బాలుర చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర జట్టు మూడో స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 26-23 గోల్స్ తేడాతో హర్యానాను ఓడించి విజేతగా నిలిచింది. ఢిల్లీ జట్టుకు రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, హ్యాండ్‌బాల్ ఇండియా కోచ్ శివాజీ షిండేలు ట్రోఫీతో పాటు పతకాలు ప్రదానం చేశారు. జాతీయ హ్యాండ్‌బాల్ క్రీడా పోటీలకు అన్నివిధాల సహకరించిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 18 నుంచి 23 వరకు సిద్దిపేట మినీస్టేడియంలో జరిగిన పోటీల్లో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి.

సెమీస్‌లో హర్యానా, యూపీ

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో హర్యానా హమ్మర్, యూపీ దంగల్ సెమీస్‌లోకి దూసుకెళ్లాయి. మంగళవారం ఈ రెండు జట్ల మధ్య ఆఖరి మ్యాచ్‌లో హర్యానా 44-42తో యూపీ దంగల్‌పై గెలిచింది. 57 కేజీల బౌట్‌లో వ్లాదిమిర్ (హర్యానా) 6-2తో నితిన్‌పై, వానెసా (యూపీ) 14-4తో పూజా గెహ్లాట్‌పై గెలిచారు. 74 కేజీల్లో సాబలోవ్ (హర్యానా) 7-6తో బెక్‌జోద్ (యూపీ)పై, నిమిత (యూపీ) 6-1తో పూజపై నెగ్గారు.

'సచిన్'కు రెండు అవార్డులు

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం..'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' కు రెండు అవార్డులు దక్కాయి. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జరిగిన అంతర్జాతీయ ఫిక్స్ ఫెస్ట్‌లో ఈ చిత్ర దర్శకుడు హెల్మర్ జేమ్స్‌కు 'ఉత్తమ దర్శకుడు' అవార్డు దక్కగా..నిర్మాత రవి భాగ్‌చంద్కాకు ఉత్తమ చిత్రం విభాగంలో ప్రత్యేక అవార్డు లభించింది. " అ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. భారత క్రికెట్ దిగ్గజం జీవిత చరిత్రను చెప్పడంలో నేను పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఈ చిత్రానికి అంతర్జాతీయ వేదికపై ఎన్నో ప్రశంసలు దక్కాయి. మాస్టర్‌కు సంబంధించిన భావోద్వేగాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ చిత్రం ద్వారా చేరడం నాకు ఆనందగా అనిపించింది." అని ఉత్తమ దర్శకుడి అవార్డు స్వీకరించిన అనంతరం హెల్మర్ జేమ్స్ వివరించాడు. ప్రతి ఏటా క్రీడలు, క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు.. ఒలింపిక్, పారాలింపిక్ కమిటీ, యువజన క్రీడల విభాగం పర్యవేక్షణలో ఇరాన్ ప్రభుత్వం అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే.



జట్ల అంచనా:

భారత్: కోహ్లీ(కెప్టెన్), విజయ్/ధవన్/రాహుల్, పుజారా/రహానే/రోహిత్‌శర్మ/హార్దిక్, పార్థివ్/దినేశ్ కార్తీక్, అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్, షమీ, ఉమేశ్, బుమ్రా.

దక్షిణాఫ్రికా: డుప్లెసిస్(కెప్టెన్), ఎల్గర్, మర్క్రామ్, ఆమ్లా, డివిలీయర్స్, డీకాక్, బ్రుయిన్/ఫెకులేవాయో/కేశవ్ మహారాజ్, ఫిలాండర్, రబాడ, మోర్నీ మోర్కెల్, లుంగి ఎంగ్డీ.

పిచ్,వాతావరణం: పిచ్ పచ్చికతో కలకలలాడుతున్నది. పేస్, బౌన్స్‌కు బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ జరుగుతున్న కొద్ది పిచ్‌పై పగుళ్లు ఏర్పడే చాన్స్ ఉంది. వర్షం పడే అవకాశాలు ఉన్నాయి.

ఇటు పరువు.. అటు ప్రతీకారం!



కోహ్లీ

భారత క్రికెట్ జట్టు క్లిష్టమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. సొంతగడ్డపై ఎదురైన మేటి జట్లను మట్టికరిపిస్తూ టెస్టుల్లో నంబర్‌వన్ జట్టుగా నిలిచిన టీమ్‌ఇండియా..దక్షిణాఫ్రికాను నిలువరించడంలో విఫలమైంది. దశాబ్దాల కలను సాకారం చేసుకునేందుకు సఫారీ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేన..అంచనాలను అందుకోలేకపోయింది. బౌలర్లు రాణించినా, బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమితో సిరీస్ చేజార్చుకున్న వైనం. మరి గెలుపు, ఓటముల పరంగా మనకు అంతో ఇంతో అచ్చొచ్చిన వాండరర్స్‌లోనైనా విజయంతో పరువు కాపాడుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉన్నది. పేస్‌పిచ్‌లపై కోహ్లీసేనకు ముచ్చెమటలు పట్టిస్తున్న దక్షిణాఫ్రికా..క్లీన్‌స్వీప్ చేసేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నది. పచ్చికతో కలకలలాడుతున్న పిచ్‌పై ప్రతీకారం కోసం సఫారీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్టు రసవత్తరంగా సాగే అవకాశముంది.

గెలుపు కోసం భారత్ తహతహ
క్లీన్‌స్వీప్ ప్రయత్నంలో దక్షిణాఫ్రికా
మూడో టెస్ట్ నేటి నుంచి

జొహాన్నెస్‌బర్గ్: ఒకరిది పరువు కోసం పాకులాట..మరొకరిది ప్రతీకారానికై పట్టుదల. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రస్తుత పరిస్థితికి ఇది నిలువెత్తు నిదర్శనం. వరుసగా తొమ్మిది టెస్ట్ సిరీస్ విజయాల ఊపుమీద.. దక్షిణాఫ్రికాను ఎదుర్కొవడానికి వచ్చిన కోహ్లీసేన..కేప్‌టౌన్‌లో కొట్లాడుతుందనుకున్నా కల నెరవేరలేదు. ఉపఖండ పరిస్థితులను తలపించినా సెంచూరియన్‌లోనైనా కనీసం పోరాడుతుందనుకుంటే..అదీ సాధ్యపడలేదు. బౌలర్లు అంచనాలు అధిగమించి రాణిస్తే..బ్యాట్స్‌మెన్ చెత్తషాట్లకు పోయి భారీ మూల్యం చెల్లించుకున్నారు. అందివచ్చిన అవకాశాలను వాడుకోవటంలో విఫలమైన భారత్..వాండరర్స్‌లో దక్షిణాఫ్రికాకు పోటీనిచ్చేందుకు చెమటోడుస్తున్నది. మరోవైపు ఏరికోరి పచ్చికతో పిచ్‌ను తయారుచేయించుకున్న సఫారీ కెప్టెన్ డుప్లెసిస్..అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నాడు. ఫిలాండర్, మోర్నీ మోర్కెల్, రబాడ, లుంగీ ఎంగ్డీ లాంటి నిఖార్సైన పేసర్లతో భారత్ భరతం పట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాడు.

రహానే, భువీకి చాన్స్!

మూడో టెస్ట్‌కు భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి టెస్ట్‌లో ఆకట్టుకున్న స్వింగ్‌స్టర్ భువనేశ్వర్‌తో పాటు టెస్ట్ స్పెషలిస్ట్ రహానేను ఆడించేందుకు టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ యోచిస్తున్నది. ఇప్పటికే ప్రయోగాల పేరుతో మ్యాచ్ మ్యాచ్‌కు ఆటగాళ్లను మార్చుకుంటూ వస్తున్న కెప్టెన్ కోహ్లీ..తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు తాను కెప్టెన్సీ వహించిన 34 టెస్టుల్లో మార్పులు చోటు చేసుకోవడమే దీనికి నిదర్శనం. ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని అవకాశం కల్పించిన రోహిత్‌శర్మ రెండు టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 78 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ను తప్పించి దక్షిణాఫ్రికా గడ్డపై మెరుగైన సగటు ఉన్న రహానేను తుదిజట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. గత రెండు రోజులుగా నెట్ ప్రాక్టీస్‌లో సుదీర్ఘంగా నాలుగు సెషన్ల పాటు రహానే ప్రాక్టీస్ చేయడంతో అతనికి స్థానం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు బుమ్రాను తప్పించి భువీని ఎంపిక చేసే అవకాశమున్నది. దీనికి తోడు పిచ్ పూర్తిగా పచ్చికతో పేస్‌కు అనుకూలించే నేపథ్యంలో స్పిన్నర్ లేకుండానే పూర్తి పేస్ బలగంతో దక్షిణాఫ్రికాను ఎదుర్కొనేందుకు సిద్ధం కావచ్చు. ఇదే జరిగితే నలుగురు స్పెషలిస్ట్ పేసర్లతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇక సెంచూరియన్‌లో కీలక క్యాచ్‌లు విడిచిపెట్టిన సీనియర్ వికెట్‌కీపర్ పార్థివ్ స్థానాన్ని దినేశ్ కార్తీక్‌తో భర్తీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.



డుప్లెసిస్

స్పిన్నర్ లేకుండానే

పిచ్ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణాఫ్రికా స్పిన్నర్ లేకుండానే వాండరర్స్‌లో మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తున్నది. ఇదే జరిగితే స్పెషలిస్టు స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌కు చోటు దక్కడం కష్టం. అయితే తెంబా బువుమా గాయంతో దూరమవ్వడం జట్టు ఎంపికను ప్రభావితం చేసింది. ఒక వేళ మహారాజ్‌ను పక్కకు పెట్టాల్సివస్తే..థెన్యూస్ డీ బ్రూయిన్ లేదా ఆల్‌రౌండర్ అండిల్ ఫెకులేవాయోను తుదిజట్టుకు ఎంపిక చేసే చాన్స్ ఉంది. సెంచూరియన్ టెస్ట్‌లో గాయపడ్డ ఓపెనర్ అడియన్ మర్క్రామ్ పూర్తి ఫిట్‌నెస్‌తో మ్యాచ్ అందుబాటులోకి వచ్చాడు. బలాబలాల పరంగా భారత్‌తో పోలిస్తే సమంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికాకు డివీలియర్స్ అదనపు బలంగా కనిపిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తనదైన శైలిలో రాణించి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో పాటు కండ్లు చెదిరే క్యాచ్‌లతో మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో కీలకమయ్యాడు.

నాదల్ నిష్క్రమణ

■ క్వార్టర్స్‌లో సిలిచ్ చేతిలో ఓటమి

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారీ కుదుపు..టైటిల్ ఫేవరెట్, టాప్‌సీడ్ స్పెయిన్‌బుల్ రఫెల్ నాదల్ కుడి కాలి గాయంతో క్వార్టర్స్ పోరు నుంచి వైదొలిగాడు. దీంతో రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలువాలన్న నాదల్ ఆశలు అడియాసలయ్యాయి. మంగళవారం రాడ్‌లేవర్ అరీనాలో క్రొయేషియా స్టార్, ప్రపంచ ఆరో ర్యాంకర్ మారిన్ సిలిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-6,6-3,6-7(5-7),6-2,2-0 స్కోరు వద్ద కాలిగాయంతో నాదల్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. తీవ్రనొప్పితో ఆటను కొనసాగించలేక ప్రపంచ నంబర్‌వన్ ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ నుంచి వైదొలిగాడు. దీంతో సిలిచ్ సెమీస్ చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి మారిన్ సిలిచ్ నుంచి నాదల్ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. భీకరమైన సర్వీసులతో సిలిచ్ నాదల్‌ను నిలువరించడంలో సఫలమయ్యాడు. 6-3తో తొలిసెట్‌ను దక్కించుకుని ఆధిక్యం చాటగా..తేరుకున్న నాదల్ రెండోసెట్‌లో తనదైన బేస్‌లైన్ ఆటతో అదరగొట్టాడు. పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో నాదల్ బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లకు సిలిచ్ వద్ద సమాధానం లేకుండా పోయింది. 6-3తో రెండోసెట్ దక్కించుకున్న నాదల్ మళ్లీ పోటీలోకి వచ్చాడు. ఇరువురూ గొప్పగా పోరాడడంతో మూడోసెట్ టైబ్రేకర్‌కు దారితీయగా ఈ సెట్‌నూ నాదల్ దక్కించుకున్నాడు. కాగా, నాలుగోసెట్ ఆరంభంలో కుడి కాలు గాయంతో నాదల్ ఆట గతితప్పింది. దీంతో 6-2 తేడాతో నాలుగోసెట్ గెలిచిన సిలిచ్ మ్యాచ్‌ను ఐదోసెట్‌కు పొడిగించాడు. చివరిసెట్‌లో 2-0 తేడాతో సిలిచ్ ఆధిక్యంలో ఉన్న దశలో నాదల్ వైదొలిగాడు. దీంతో సిలిచ్ విజయం సాధించాడు.

ఎడ్మండ్ సంచలనం

బ్రిటన్ నయాస్టార్ కైల్ 23 ఏండ్ల ఎడ్మండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలన విజయం నమోదు చేసాడు. క్వార్టర్ ఫైనల్లో బల్గేరియా సూపర్‌స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ గ్రిగోర్ దిమిత్రోవ్‌పై 6-4,3-6,6-3,6-4 స్కోరుతో ఓడించి సెమీఫైనల్ చేరుకున్నాడు. తద్వారా 1968 ఓపెన్ ఎరాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరిన 4వ గ్రేట్ బ్రిటన్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఏటీపీ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో ఫైనల్ చేరుకున్న దిమిత్రోవ్ ఈ మ్యాచ్‌లో విజయంపై ధీమాగా బరిలోకి దిగాడు. ఇటీవలి కాలంలో పూర్తిస్థాయి ఫాంలో ఉన్న దిమిత్రోవ్‌ను ఎడ్మండ్ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు.

వారెవ్వా...వార్న్‌లాంటోడే..

■ అండర్-19 ప్రపంచకప్‌లో స్పిన్నర్ పోప్ సంచలనం
■ 8 వికెట్లతో సరికొత్త రికార్డు

క్వీన్స్‌టౌన్: అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా ఆస్ట్రేలియా స్పిన్నర్ లాయిడ్ పోప్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. అయితే ఓవరాల్ అండర్-19లో మాత్రం ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. 2003లో భారత పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (9/16)తో బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. లాయిడ్ పోప్..అచ్చు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌ను తలపించేలా బౌలింగ్ చేస్తూ సంచలనం నమోదు చేశాడు. దీంతో అభిమానులంతా వార్న్ మళ్లీ వచ్చాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.మంగళవారం ఇక్కడ ఇంగ్లండ్‌తో జరిగిన సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ పోప్ ఏకంగా ఎనిమిది వికెట్లు (8/35) పడగొట్టి తమ జట్టును సెమీఫైనల్‌కు చేర్చాడు. గురువారం జరుగనున్న న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ క్వార్టర్స్ విజేతతో ఆసీస్ జనవరి 29 సెమీస్‌లో తలపడుతుంది. ఆస్ట్రేలియా విసిరిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. పోప్ స్పిన్ ధాటికి 23.4 ఓవర్లలోనే 96 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ యువ స్పిన్నర్ ఆదిలోనే ఇంగ్లండ్ వికెట్లను కూల్చగా.. ఒక దశలో 71 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కుదురుకున్నట్టే కనిపించింది. అయితే పోప్ తన వికెట్ల వేటను కొనసాగిస్తూ టెయిల్‌నూ చుట్టేశాడు. ఓపెనర్ బాంటన్ (58) మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరగా..వికెట్ కీపర్ డేవిస్ (11) నాటౌట్‌గా మిగిలాడు. ఊడ్స్ (8)ను ఉప్పల్ ఔట్ చేయగా.. స్క్రివెన్(0) రనౌట్ అయ్యాడు. వీరిద్దరు తప్ప మిగతా వారంతా పోప్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 33.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జాసన్ సంఘా (58) ఫరవాలేదనిపించగా..బ్రయాంట్ (16) కాసేపు నిలబడ్డాడు. ఆ తర్వాత ఏ ఒక్కరూ క్రీజులో నిలువలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో పెన్నింగ్టన్, బాంబర్, జాక్స్‌కు తలా 3 వికెట్లు దక్కాయి.

హర్మన్‌ప్రీత్‌కు పగ్గాలు

ముంబై: దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత మహిళ జట్టును ప్రకటించారు. స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ సారథిగా వ్యవహరించనుంది. వచ్చే నెల 13న ఈ సిరీస్ ప్రారంభంకానుంది. 3మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నది. 17 ఏండ్ల జెమీమా రోడ్రిగ్వేస్‌కు టీ20 జట్టులో చోటు దక్కింది.

టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధన, మిథాలీ, వేద కృష్ణమూర్తి, జెమీమా రోడ్రిగ్వేస్, దీప్తి శర్మ, అనుజ్ పాటిల్, తానియా బాటియా, నుజూహత్ పర్వీన్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి, జులన్, శిఖా పాండే, పుజా, రాధా యాదవ్.



హైదరాబాద్‌లో 'వికలాంగులకు వృత్తి నైపుణ్య శిక్షణ- జీవనోపాధుల కల్పన' సదస్సులో పాల్గొన్న వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, వికలాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి ఎం జగదీశ్ , డైరెక్టర్ బీ శైలజ తదితరులు

టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే దివ్యాంగుల అభ్యున్నతి

● దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల అభ్యున్నతి కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నదని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తెలిపారు. వికలాంగులశాఖ, కార్పొరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై వర్క్‌షాపులు నిర్వహించాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వికలాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బీ శైలజ అధ్యక్షతన 'వికలాంగులకు వృత్తి నైపుణ్య శిక్షణ- జీవనోపాధుల కల్పన' అనే అంశంపై వర్క్‌షాపు జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వాసుదేవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10.5 లక్షల మంది దివ్యాంగులున్నారని, వీరిలో అత్యధికులు చదువుకోవడానికి అవకాశాల్లేక ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. దివ్యాంగులకు ప్రోత్సాహం అందిస్తే వారు ముందుకెళ్తారన్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి ఎం జగదీశ్, డైరెక్టర్ బీ శైలజ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

పోలీస్‌శాఖ వెబ్‌సైట్‌లో ఫిర్యాదుచేయండి

● అగ్రిగోల్డ్, అభయగోల్డ్, అక్షయగోల్డ్ బాధితులకు సీఐడీ అడిషనల్ డీజీ సూచన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, అభయగోల్డ్ బాధితులు నేరుగా పోలీస్‌శాఖ వెబ్‌సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్‌సింగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 'www.tspolice.gov.in' వెబ్‌సైట్ డ్యాష్‌బోర్డులో.. అగ్రిగోల్డ్, అభయగోల్డ్, అక్షయగోల్డ్ పేరిట లింక్‌ను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. బాధితులు ఈ లింక్‌పై క్లిక్‌చేసి అందులో పేర్కొన్న ప్రకారం తమ ఆధార్‌నంబర్, ఏ కంపెనీ చేతిలో మోసపోయారో.. తదితర వివరాలు నమోదుచేయాలని సూచించారు.

ఐదు ప్రచురిత క్లిప్పింగులు సమర్పించాలి

● మిషన్ కాకతీయ మీడియా అవార్డులపై ఓఎస్డీ దేశ్‌పాండే

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మిషన్ కాకతీయ మీడియా అవార్డులకు ఎంట్రీలు పంపేందుకు చివరితేదీ ఈ నెల 31తో ముగుస్తుందని నీటిపారుదలశాఖ మంత్రి ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంట్రీలు పంపేవారు విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక, డాక్యుమెంటరీ, షార్ట్‌ఫిల్మ్‌లవారీగా పంపాలని వివరించారు. ఎంట్రీలతోపాటు ఆయా వార్తలు, విశ్లేషణల క్లిప్పింగుల ఐదుకాపీలు తప్పనిసరిగా పంపించాలన్నారు. ముఖ్యంగా ఫొటోల క్యాటగిరీలో పత్రికల్లో అచ్చయిన ఫొటోలతో పాటు ఒరిజినల్ ఫొటోలు కూడా పంపాలన్నారు. టీవీ చానళ్లలో ప్రసారమైన కథనాలను సీడీల రూపంలో పంపించాల్సిందిగా ఓఎస్డీ సూచించారు.

పెట్టుబడి అమలులో రెవెన్యూ డేటా కీలకం

● వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి
● డేటాలో తప్పులను నెలాఖరులోపు సరిచేయాలి
● భూపరిపాలన డైరెక్టర్ వీ కరుణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పంటకు పెట్టుబడి పథకాన్ని అమలు చేయడమే భూప్రక్షాళన ముఖ్య ఉద్దేశమని వ్యవసాయశాఖ కార్యదర్శి సీ పార్థసారథి తెలిపారు. రైతు పెట్టుబడి పథకం అమలు నేపథ్యంలో జిల్లా జేసీలు, ఆర్డీవోలు, వ్యవసాయాధికారులతో వ్యవసాయశాఖ కార్యదర్శి సీ పార్థసారథి, భూపరిపాలన డైరెక్టర్ వీ కరుణ, వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎం జగన్‌మోహన్.. రెవెన్యూ, వ్యవసాయ, జాతీయ సమాచార కేంద్రం ప్రతినిధులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పెట్టుబడిని చెక్కురూపంలో రైతులకు అందజేయనున్నట్టు తెలిపారు. పాస్‌పుస్తకాలు అందజేయడం, సాగుకు పెట్టుబడి సహకారం పథకం అమలు, భవిష్యత్తులో రైతులకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకైనా, పథకాల అమలుకైనా భూములకు సంబంధించిన రెవెన్యూ డేటా కీలకమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, విధానకర్తలు ఆసక్తితో గమనిస్తున్నారని వివరించారు. పాసుబుక్కుల్లో సమాచారం పక్కాగా పొందుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. మండలాల సంఖ్య, గ్రామాల సంఖ్య, రైతుల ఖాతాల సంఖ్య, భూవిస్తీర్ణం వంటి సమాచారాన్ని పకడ్బందీగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. గ్రామసభలు త్వరగా పూర్తిచేసి నూటికి నూరుశాతం వాస్తవిక సమాచారాన్ని పొందుపర్చాలని సూచించారు. ఈ డేటా ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని వెల్లడించారు. రైతు పేరు, భూమి విస్తీర్ణం, అసలు యజమానులు తదితర వివరాలు సక్రమంగా ఉన్నప్పుడే చెక్కుల పంపిణీ సులభమవుతుందన్నారు. ఏఈవో స్థాయి నుంచి డీఏవో స్థాయి వరకు వ్యవసాయ అధికారులు, రెవెన్యూశాఖ పనిలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్లను కోరారు. రెవెన్యూ, వ్యవసాయశాఖలు భుజంభుజం కలిపి ముందుకు సాగాలన్నారు. భూపరిపాలన డైరెక్టర్ వీ కరుణ మాట్లాడుతూ భూ సమగ్ర సర్వేకు సంబంధించిన డేటా సేకరణలో సిబ్బంది చాలా కృషి చేశారని అభినందించారు. ఇప్పటికే రైతులకు సంబంధించిన 93 శాతం భూ సమాచారం సేకరణ పూర్తయిందని, డేటాలో తప్పొప్పుల సవరణలు, చేర్పులు ఈ నెలఖారు కల్లా పూర్తిచేయాల్సి ఉన్నదని గుర్తుచేశారు. డేటా పొందుపర్చడంపై వచ్చిన సందేహాలకు జాతీయ సమాచార కేంద్రం ప్రతినిధులు శివాజీ, కృష్ణ సమాధానాలు ఇచ్చారు.



జిల్లా జేసీలు, ఆర్డీవోలు, వ్యవసాయాధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న భూపరిపాలన డైరెక్టర్ వీ కరుణ, వ్యవసాయశాఖ కార్యదర్శి సీ పార్థసారథి, వ్యవసాయశాఖ కమిషనర్ ఎం జగన్‌మోహన్ తదితరులు

పంట నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలి

బీమా కంపెనీలకు పార్థసారథి ఆదేశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: 2016-17 వానకాలం సీజన్‌కు సంబంధించి పంటల బీమా పథకం కింద రైతులకు చెల్లించాల్సిన బీమా సొమ్ము (పంటపరిహారం)ను ఈ నెల 29లోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సీ పార్థసారథి ఆదేశించారు. మంగళవారం వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయంలో బీమా కంపెనీలు, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఏ పంట వేశారో దానికి అనుగుణంగా రైతులు ప్రీమియం చెల్లించేలా అవగాహన కల్పించాలని.. లేనిపక్షంలో పంట దెబ్బతిన్నప్పుడు బీమా చెల్లించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. రూ.40 లక్షల విలువైన చెక్కుల్లో తప్పులున్నాయని.. వాటిని వెనుకకు పంపించాలని బీమా కంపెనీలకు సూచించారు. కంపెనీలు ఈ విషయంపై రైతులను సంప్రదించాలని సూచించారు. 2017-18 యాసంగి పంటకు సంబంధించి పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో జనవరి 31లోగా అప్‌డేట్ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి వారం నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌కు బ్యాంకులు, బీమా కంపెనీల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని పార్థసారథి కోరారు.

క్షయ నివారణకు కృషి చేయాలి

● తెలంగాణ వైద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: క్షయ వ్యాధిని నివారించేందుకు వైద్య కళాశాలలు కీలకపాత్ర పోషించాలని తెలంగాణ వైద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉత్తమమైన చికిత్స విధానాలపై పరిశోధనలు చేయాలని సూచించారు. 'క్షయ వ్యాధి నివారణలో మెడికల్ కళాశాలల భాగస్వామ్యం' అనే అంశంపై కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో మంగళవారం రెండురోజుల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి మెడికల్ కళాశాలల ప్రతినిధులు పాల్గొని క్షయ అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలు, పరిశోధన గురించి చర్చించారు. కేంద్ర క్షయ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రఘురాంరావు మాట్లాడుతూ క్షయ నివారణలో మెడికల్ కళాశాలలు బాగానే పనిచేస్తున్నాయని అయితే క్షయ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలోనేషనల్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ బెహ్రా, జోనల్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ సుభాకర్, జాయింట్ డైరెక్టర్ సూర్యప్రకాశ్, కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రిన్సిపాల్ జీ సత్యనారాయణ, స్టేట్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ కే నాగరాజు పాల్గొన్నారు.



'క్షయ వ్యాధి నివారణలో మెడికల్ కళాశాలల భాగస్వామ్యం' సదస్సును ప్రారంభిస్తున్న వైద్యవిద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రఘురాం

అధికారులకు టీఎస్‌ఐపాస్ పురస్కారాలు

● జేడీ సురేశ్, ఏడీ చంద్రశేఖర్‌కు 26న ప్రదానం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ర్టానికి పరిశ్రమలు రప్పించడంలో కీలకపాత్ర పోషించిన టీఎస్‌ఐపాస్‌ను సమర్థంగా అమలుచేయడంలో ముందున్న అధికారులకు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క విభాగంలో ఇద్దరికి చొప్పున నాలుగు విభాగాలకు అవార్డులు ప్రకటించింది. వీరిలో పరిశ్రమలశాఖకు చెందిన ఇద్దరు అధికారులున్నారు. పరిశ్రమలశాఖ సంయుక్త సంచాలకుడు ఎస్ సురేశ్, సహాయ సంచాలకుడు కే చంద్రశేఖర్‌ను టీఎస్‌ఐపాస్ 2017 పురస్కారాలకు ఎంపికచేశారు. ఈనెల 26న గణతంత్ర వేడుకల్లో గవర్నర్ చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు.



ఎస్ సురేశ్

పునరావాసం వైపు అడుగులు

- కొచ్చగుట్టపల్లి గ్రామ పునర్నిర్మాణానికి శ్రీకారం
- లింగారెడ్డిపల్లిలో మోడల్ విలేజ్
- నేడు మంత్రి హరీశ్‌రావు భూమిపూజ
- తొలిసారిగా నూతన చట్టం ప్రకారం నిర్మాణం

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ:



సిద్దిపేట జిల్లా అనంతగిరి రిజర్వాయర్ ముంపు గ్రామం కొచ్చగుట్టపల్లి



సిద్దిపేట అర్బన్ మండలం లింగారెడ్డిపల్లిలో మోడల్ కాలనీకి నిర్మాణానికి జరుగుతున్న ఏర్పాట్లు

రాష్ట్రప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్ల కింద ముంపునకు గురవుతున్న గ్రామాల పునర్నిర్మాణానికి శ్రీకారంచుట్టింది. ఆయా గ్రామాల ప్రజలు కోరుకున్న తరహాలో మోడల్ విలేజ్‌లను ఏర్పాటుచేస్తున్నది.రాష్ట్రంలో తొలిసారికొత్తచట్టం (21/2017) ప్రకారం పునరావాసం, పునర్ ఉపాధి కింద సిద్దిపేట జిల్లా అనంతగిరి రిజర్వాయర్‌లో ముంపు గ్రామమైన చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లిని సిద్దిపేట అర్బన్ మండలం లింగారెడ్డిపల్లి పరిధిలో నిర్మించనున్నారు. సర్వే నంబర్ 772లో 7.18 ఎకరాల్లో కొచ్చగుట్టపల్లి పునరావాస గ్రామ నిర్మాణానికి బుధవారం నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ రిజర్వాయర్‌లో భాగంగా కొచ్చగుట్టపల్లి గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతుంది. ఈ గ్రామాన్ని సిద్దిపేట పక్కనే లింగారెడ్డిపల్లి గ్రామ పరిధిలో నిర్మించనున్నారు. ప్రస్తుత కొచ్చగుట్టపల్లి ఏ తరహాలో ఉందో అదేవిధంగా గ్రామాన్ని పునర్నిర్మించాలన్నదే మంత్రి హరీశ్‌రావు సంకల్పం. అక్కడి సౌకర్యాలన్నింటినీ కూడా ఇక్కడ కల్పించి మోడల్‌విలేజ్‌గా తీర్చిదిద్దనున్నారు. కొచ్చగుట్టపల్లి గ్రామం లో 104 కుటుంబాలు, చెల్కలపల్లిలో 2, ఎల్లాయిపల్లిలో26, అల్లీపూర్‌లో13 మొత్తం 145 కుటుంబాలకు ఇక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించనున్నారు.

2013 చట్టం ప్రకారం..

2013 చట్టం ప్రకారం ముంపు గ్రామాల్లోని కుటుంబాలకు 75 గజాల విస్తీర్ణంలో ఐఏవై కింద ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. లేకపోతే రూ. 1.20 లక్షలు చెల్లించాలి. ఒక్కో కుటుంబానికి నెలకు రూ.2 వేల చొప్పున 20 ఏండ్లపాటు జీవనభృతి చెల్లించాలి. గ్రామాన్ని ఖాళీచేసి వెళ్లిపోతున్నప్పుడు ప్రయాణ భత్యం కింద 50 వేల నగదు ఇవ్వాలి. ఇవి కాకుండా చిరు దుకాణాలు, పశువుల కొట్టాలు, ఇతరత్రా వాటికి పరిహారం అందిస్తారు. ముంపు గ్రామాల ప్రజలు కోరుకున్న తరహాలోనే ప్రభుత్వం పరిహారాన్ని చెల్లిస్తుంది. కొచ్చగుట్టపల్లి గ్రామస్థులు జీవో120 (21/2017) ప్రకారం పరిహారాన్ని కోరారు. 2013 చట్టంలోని 107, 108 సెక్షన్ల కింద ప్రభుత్వం పరిహారం ఎక్కువ ఇస్తామనుకున్నప్పుడు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా జీవో 120 ద్వారా పునరావాస కాలనీలను, గ్రామాలను నిర్మించడానికి సిద్దిపేట నుంచే శ్రీకారం చుట్టింది.

మానవసహిత అంతరిక్షయానానికి ఖర్చెక్కువ

ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్



హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంతరిక్షంలోకి మానవుడ్ని పంపాలని ఇస్రో కంటున్న కలలకు వనరుల కొరత ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నదని ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ కిరణ్‌కుమార్ తెలిపారు. అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, నిధుల కేటాయింపు సమస్య వల్ల ఆలస్యమవుతున్నదని చెప్పారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యమివ్వడం సాధ్యపడటం లేదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు గురించి ఇస్రో ప్రకటించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని, భారతదేశం కీర్తి మరింత పెరుగుతుందని అన్నారని గుర్తుచేశారు. పదేండ్ల క్రితం ఈ ప్రాజెక్టు అంచనాలు రూ.8 వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల దాకా ఉండేవని, ప్రస్తుతం రూ. 20వేల కోట్లకు చేరుకున్నాయని కిరణ్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం కమ్యూనికేషన్, నావిగేషన్, అబ్జర్వేషన్ విభాగాల్లో తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు ఇస్రో కృషి చేస్తున్నదని, అధిక ప్రాధాన్యం గల లక్ష్యాలను చేరుకునేందుకు ఇది ఎంతో ముఖ్యమన్నారు. మానవ సహిత అంతరిక్ష ప్రయాణం మనిషి ప్రాణాలతో ముడివడి ఉండటంతో ప్రాజెక్టు ఖర్చు ఎక్కువవుతున్నదని, మానవరహిత అంతరిక్ష యానంలో పెద్దగా రిస్క్ ఉండదని ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగ నైపుణ్యాలకు ప్రాధాన్యం

- బాలికల డ్రాపౌట్స్ తగ్గించే చర్యలు
- డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, అధ్యాపకుల భర్తీకి ప్రణాళికలు
- 2024 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించిన కళాశాలల విద్యాశాఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టిపెట్టాలని కళాశాల విద్యాశాఖ భావిస్తున్నది. ఈ మేరకు ఐదేండ్ల దీర్ఘకాల వ్యూహాలతో కళాశాలల విద్యాకమిషనర్ ఆధ్వర్యంలో 2024 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించారు. స్థానిక, ప్రపంచ పరిస్థితులను పరిశీలించి, అందుకు అనుగుణంగా నైపుణ్యాలను తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం అన్ని డిగ్రీ కాలేజీలలో అమలుచేస్తున్న చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)లో సత్వరమే ఉద్యోగం సాధించేందుకు వీలున్న ఒకేషనల్ కోర్సులను కచ్చితంగా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. బాలికల డ్రాపౌట్స్‌ను గణనీయంగా తగ్గించడం, బాలికావిద్యను బలోపేతం చేయడం కోసం ప్రయత్నాలను మొదలుపెట్టాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. లింగ సమానత్వాన్ని సాధించే అంశంపై ప్రతి విద్యాసంస్థలో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, అందుకోసం అవగాహన తరగతులు, వర్క్‌షాపులు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో అధ్యాపక ఖాళీలను భర్తీచేయాలని నివేదికలో పేర్కొన్నారు. విద్యార్థులకు బాహ్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే, టీచర్ బోధనా సామర్థ్యాలపై మూల్యాంకనం చేసి, పురోగతిని పరిశీలించాలని సూచించారు. పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో డిగ్రీ విద్యార్థులను ప్రోత్సహించాలని, అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందేలా అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. డిజిటల్ లైబ్రరీలను, ప్రత్యామ్నాయ వనరులను ఏర్పాటు చేయాలని డాక్యుమెంట్‌లో పొందుపరిచినట్లు కళాశాలల విద్య జాయింట్ డైరెక్టర్ ఏ శ్రీరాములు తెలిపారు.

మూడేండ్లలో చైనాను అధిగమిస్తాం

- పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో పన్ను చెల్లింపుదారులు పెరిగారు
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు



మంగళవారం కేశవ మెమోరియల్ కాలేజీలో సదస్సును ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.చిత్రంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా ఒకే పన్నుల విధానాన్ని అమలుచేయడం వల్ల దేశవ్యాప్తంగా పన్నులు చెల్లించే వారి సంఖ్య పెరిగిందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ టాక్సేషన్, సమకాలీన సవాళ్లపై రెండ్రోజుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీ అమలు ద్వారా వస్తున్న ఆదాయాన్ని తిరిగి ప్రజా సంక్షేమంకోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ప్రధాని తీసుకువస్తున్న సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఉన్నాయని కొనియాడారు. దీంతో రానున్న మూడేండ్లలో భారతదేశ వృద్ధిరేటు చైనాను మించి పోతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. దేశజనాభాలో 65 శాతంమంది 35ఏండ్లలోపు వారేనని, వీరికి ఉపాధి కల్పించాల్సి అవసరం ఉందన్నారు. వీరికి మెరుగైన జీవితాన్ని అందించాలంటే అందుకు కావాల్సిన నైపుణ్యాలనూ అందించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, యూజీసీ సభ్యుడు గోపాలరెడ్డి, కేశవ మెమోరియల్ విద్యా సంస్థల చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.

'అమృత్' పథకంలోనూ దూకుడు

- 12 పట్టణాల్లో జోరుగా పనులు
- రూ.1,666 కోట్ల పనులకు ప్రణాళికలు
- 166.59 కోట్లు విడుదల చేసిన కేంద్రం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పలు విప్లవాత్మకమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి జోరుగా కొనసాగిస్తున్న తెలంగాణ'అమృత్'పథకంలో కూడా ముందుకు దూసుకుపోతున్నది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకానికి రాష్ట్రంలోని 12 పట్టణాలు ఎంపికయ్యాయి. పథకం అమలులో భాగంగా ఆయా పట్టణాల్లో మంచినీటి సరఫరా, డ్రైనేజీ, వరద నీటికాల్వలు, పార్కింగ్ స్థలాలు, పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం పురపాలకశాఖ రూ.1,666 కోట్ల అంచనావ్యయంతో మూడు వార్షిక ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ నిధుల్లో 833 కోట్లు ఇవ్వడానికి అంగీకరించిన కేంద్రం మొదటి విడుతగా రూ.166.59 కోట్లను మాత్రమే విడుదల చేసింది. ప్రభుత్వం ఈ నిధులతో రాష్ట్రంలో 27 మంచినీటి సరఫరా ప్రాజెక్టులు, నాలుగు డ్రైనేజీ ప్రాజెక్టులు, 35 ఐదు పార్కులను అభివృద్ధి చేస్తున్నది. వీటిలో మూడు ప్యాకేజీలను 2015లోనే ప్రారంభించింది.

మన రాష్ట్రం • మన పత్రిక
బుధవారం
24•1•2018
హైదరాబాద్
నమస్తే తెలంగాణ
WWW. NTNEWS.COM
/NTDAILYONLINE

